ఈనాడు
కృష్ణా
బుధవారం 3 జనవరి 2018 16 పేజీలు


పెదలంక డ్రెయిన్‌లోకి చొచ్చుకువస్తున్న సముద్రపునీరు

కాస్త వెచ్చించి... కరుణ చూపించు..

పెదలంక డ్రెయిన్ లక్ష ఎకరాల ఆయకట్టుకు ఆధారం.. ఇందులోకి సముద్రపు నీరు చొచ్చుకొస్తోంది.. 20 వేల ఎకరాల్లోని చేపల చెరువులకు ముప్పు ఏర్పడింది. రూ. కోట్ల ఆదాయం కోల్పోతోంది.. గత మూడేళ్లుగా కృష్ణా డెల్టాలో రెండో పంట లేదు. ఉప్పునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో చేపల పెంపకందార్లకు భారీగా నష్టం కలుగుతోంది. కృత్తివెన్ను మండలం అండర్‌టన్నెల్ వద్ద తలుపులు ఏర్పాటు చేయాలని ఎంతో కాలంగా రైతులు కోరుతున్నారు. ఆ చిన్న పని చేస్తే.. పెద్ద ఆపద నుంచి బయటపడతారు. కాస్త సహాయమందిస్తే.. అధిక ఆదాయం పొందుతారు.ఉప్పు నీటి రాకను ఆపితే ముత్యమై మెరుస్తారు.. పంటకు ఊపిరులందిస్తారు..మరి ఎందుకు ఆలస్యం.. నిధులతో ముందుకు సాగుదాం.

- ఉప్పునీటిని ఆపితే రూ.కోట్ల ఆదాయం
- లక్ష ఎకరాల ఆయకట్టుకు ఆధారం
- పెదలంక డ్రెయిన్‌పై తీరని ఆశలు

న్యూస్‌టుడే,బంటుమిల్లి, కలిదిండి

ప్రభుత్వం ఆక్వా సాగును విశేషంగా ప్రోత్సహిస్తోంది. చేపల చెరువుల తవ్వకాలకు, చేపల పెంపకానికి చేయూతనిస్తోంది. జిల్లాలో వీటి కారణంగా రూ. వందల కోట్ల ఆదాయం సమకూరుతోంది. 41 కిలోమీటర్ల పొడవున్న పెదలంక డ్రెయిన్‌లోకి 30 కిలోమీటర్ల మేర సముద్రపు నీరు చొచ్చుకువస్తోంది. ఆ పరిధిలో భూములు చౌడుగా మారిపోతున్నాయి. రైతుల నష్టాలకు అడ్డుకట్ట వేయాలంటే ఉప్పు నీటిని అడ్డుకోవాలి. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నా కార్యరూపం దాల్చలేదు. అండర్‌టన్నెల్ వద్ద ఉప్పునీరు రాకుండా తలుపులు ఏర్పాటు చేయగలిగితే.. కృత్తివెన్ను, బంటుమిల్లి, కలిదిండి, ముదినేపల్లి మండలాలకు చెందిన వేల ఎకరాలకు మేలు చేకూరుతుంది.

నష్టాలిలా..

❖ జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం శివారు నుంచి మొదలైన పెదలంక డ్రెయిన్ ముదినేపల్లి మండలం మీదుగా కలిదిండి, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లోని శింగరాయపాలెం, ఈడేపల్లి, పెదపాలపర్రు, కోరుకొల్లు, సానారుద్రవరం, కలిదిండి, గుర్వాయిపాలెం, పెదతుమ్మిడి, చినతుమ్మిడి తదితర గ్రామాల నుంచి మురుగునీటిని మోసుకెళుతోంది. కృత్తివెన్ను మండలం గరిసిపూడి వద్ద ఉప్పుటేరు పాయలో ఇది చేరుతోంది. ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉప్పుటేరు సముద్రంలో కలుస్తోంది. దీనివల్ల ఉప్పునీటి శాతం ఈ డ్రెయిన్‌లో పెరుగుతోంది. ఈ నీరు సాగుకు వినియోగంలోకి రావడంలేదు.

గతంలో గరిసిపూడి వద్ద రాగి, టేకు చెక్కతో రెగ్యులేటర్‌ని నిర్మించారు. కాలక్రమంలో షట్టర్లు శిథిలమయ్యాయి. దాన్ని పట్టించుకొనే వారు లేకపోవడంతో రాగిరేకులు, టేకు చెక్కలకు రెక్కలు వచ్చాయి. రైతులు స్వచ్ఛందంగా తాత్కాలిక కట్టడాలకు ప్రయత్నించినా అది పూర్తిగా ఫలించలేదు.


కలిదిండి మండలం కోరుకొల్లు వద్ద ప్రవహిస్తున్న పెదలంక డ్రెయిన్

లక్ష ఆయకట్టు..రూ. 6 కోట్ల అంచనా

పెదలంక డ్రెయిన్ కింద సుమారు లక్ష ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. గరిసిపూడిలో రెగ్యులేటర్ వద్ద షట్టర్ల నిర్మాణానికి సుమారు రూ. 6 కోట్ల వరకు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎత్తిపోతల పథకాలకు రూ.కోట్లు వెచ్చిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై వ్యయం చేయడం అసాధ్యమేమీ కాదన్న వాదన వినిపిస్తోంది.

విన్నపాలివిగో..

❖ పెదలంక డ్రెయిన్-ఉప్పుటేరు పాయ కలిసేచోట గరిసిపూడి వద్ద రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలనే విన్నపాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.

❖ ఏడాది కిందట రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. రెగ్యులేటర్ నిర్మాణం వల్ల

(మిగతా 2వ పేజీలో)



అమ్మ సన్నిధిలో అపచారం!

ఈనాడు, విజయవాడ

రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయంగా గుర్తింపు పొందింది. ఆదాయంలో తితిదే తరువాత ద్వితీయ స్థానంలో ఉంది. ఆ దేవతను కొలిస్తే కష్టాలు తీరతాయని ప్రగాఢ విశ్వాసం భక్తుల్లో ఉంది. ప్రధానంగా మహిళలు ఆరాధించే దేవత.. ఆ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ. ఆ దేవత ఆలయంలో పాలన వ్యవహారాలు చూసేందుకు పెద్ద యంత్రాంగం ఉంది. తొలిసారిగా ఓ ఐఏఎస్ అధికారిణిని కార్యనిర్వహణాధికారిగా నియమించారు. గతంలో కనకదుర్గ దేవాలయంలో బంగారు ఆభరణాల చోరీ (కిరీటం, ఇతర నగలు) పెద్ద కళంకంగా మారింది. ఆ మచ్చ ఇంకా మాయలేదు. అయినా దేవస్థానం యంత్రాంగం గుణపాఠాలు నేర్చుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పులు చేయడం.. తర్వాత నాలుక కరుచుకోవడం ఆనవాయితీగా మారింది. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా, సంప్రదాయాలకు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు చేపట్టడం.. తర్వాత విమర్శలు రావడంతో వదిలివేయడం తరచూ జరుగుతున్నాయి. తాజాగా అంతరాలయం వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎలాంటి సంప్రదాయ విరుద్ధ పూజలు జరగలేదని ఆలయ అధికారుల నుంచి దేవదాయ శాఖ మంత్రి వరకు చెబుతున్నా.. ఆ సమయంలో అంతరాలయంలో శుద్ధిపేరుతో మహిషాసురమర్ధిని అలంకరణ చేసి పూజలు చేసినట్లు పోలీసు విచారణలో నిందితులు అంగీకరించారు. గత డిసెంబరు 26న రాత్రి 10.15 గంటల నుంచి గంటన్నరపాటు అంతరాలయంలో పూజలు చేశారు. సాధారణంగా రాత్రి 10గంటలకు దర్శనం నిలిపివేసి గుడి తలుపులు మూసివేస్తారు. తెల్లవారు జామున తిరిగి శుభ్రపరిచి దర్శనాలకు

(మిగతా 2వ పేజీలో)



జన్మభూమి ప్రతిజ్ఞ చేయిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల

ప్రజా సంతృప్తే ప్రభుత్వ లక్ష్యం

సభలో మంత్రి కొల్లు రవీంద్ర

కలెక్టరేట్, న్యూస్‌టుడే: అన్ని వర్గాల ప్రజల సంతృప్తే ధ్యేయంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఐదో విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా తొలిరోజైన మంగళవారం మచిలీపట్నంలో నిర్వహించిన జన్మభూమి, మాఊరు సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో ముదావహమన్నారు. అధికారయంత్రాంగం ప్రజలకు

(మిగతా 2వ పేజీలో)

సజావుగా తొలిరోజు జన్మభూమి

అభివృద్ధి, సంక్షేమాలను వివరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఐదో విడత 'జన్మభూమి, మా ఊరు' కార్యక్రమం తొలిరోజు జిల్లాలో సజావుగా సాగింది. గ్రామ పంచాయతీలు, వార్డుల్లో నిర్వహించిన గ్రామసభలను షెడ్యూల్‌కు అనుగుణంగా నిర్వహించారు. ప్రతిపక్షాల నిరసనలు, అధికారుల నిలదీత వంటి తీవ్ర అంశాలకు తావు లేకుండా మంగళవారం జిల్లాలో నిర్వహించిన జన్మభూమి విజయవంతం కావడంతో అధికారుల్లో హర్షం వ్యక్తమయ్యింది. జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు గ్రామసభల్లో పాల్గొని జన్మభూమి నిర్దేశిత లక్ష్యాలను వివరించారు. ఇప్పటి వరకూ నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాల్లో వచ్చిన అర్జీల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమ, పురోగతిని అధికారులు చెప్పారు. గతంలో ఈ తరహా గ్రామసభల్లో పింఛన్లు, రేషన్‌కార్డుల పంపిణీ చేయకపోవడంతో పలు గ్రామసభల్లో దరఖాస్తుదారులు నిరుత్సాహం చెందారు. గ్రామసభల్లో వివిధ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ పలువురు అర్జీలు ఇవ్వగా తొలిరోజు సభల్లో ఎక్కువ శాతం దరఖాస్తులు ఇళ్ల స్థలాల కోసం వచ్చాయి. జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడి, పునాదిపాడు, కోనాయిపాలెం, న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గంలో

(మిగతా 2వ పేజీలో)


వేమవరప్పాడులో జరిగిన జన్మభూమి గ్రామ సభలో మాట్లాడుతున్న మంత్రి కామినేని శ్రీనివాస్

పట్టిసీమ ఆదుకుంది..

- మరింత అభివృద్ధికి అవకాశం
- సభల్లో మంత్రి కామినేని శ్రీనివాస్

2లో

(మొదటిపేజీ తరువాయి)

ఉప్పునీటి శాతం అదుపులోకి వస్తుందని, తద్వారా సాగునీటిగా మరల్చుకోవచ్చని చెప్పారు. దీనివల్ల వేలాది ఎకరాలకు వరంగా మారుతుందని వివరించారు. దీనిపై పరిశీలన చేసి, నిర్ణయం తీసుకుంటామని, రైతులకు మంచి జరిగే పనికి ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు చేశారు.

❖ గరిసిపూడి వద్ద ఆర్‌అండ్‌ నేతృత్వంలో నిర్మించిన ఆనకట్టతో పాటు షట్టర్లు కూడా నిర్మించమని కోరినా ఫలితం దక్కలేదు.

❖ కృష్ణా డెల్టా సిస్టం ప్యాకేజీ 13 కింద రూ.1.92 కోట్ల వ్యయంతో షట్టర్లు నిర్మించాలని ప్రతిపాదనలు పంపారు. అవికూడా సాకారం కాకపోవడంతో పాతరెగ్యులేటర్‌ని అలాగే ఉంచి అండర్‌ టన్నెల్‌ నుంచి ఇనుప షట్టర్లు నిర్మించాలనే దిశగా మంత్రి ప్రయత్నాలు చేశారు.

మాట్లం వద్ద తలుపులు

❖ పెదలంక డ్రెయిన్‌ మాట్లం వద్ద కూడా తలుపులు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇక్కడ నుంచి కొల్లేరు నీరు ఉప్పుటేరు ద్వారా పెదలంక డ్రెయిన్‌లోకి చేరుతుంది. దీని పరిధిలో వేలాది ఎకరాల చేపల చెరువులకు లాభం చేకూరుతుందని రైతులు పేర్కొంటున్నారు.

కాస్త వెచ్చించి.. కరుణ చూపించు..

❖ నాలుగు మండలాలకు లాభం: సముద్రపు నీరు పెదలంక డ్రెయిన్‌లోనికి రాకుండా ఆపగలిగితే నాలుగు మండలాల రైతులకు లాభం చేకూరుతుంది. కలిదిండి మండలంలోని కోరుకొల్లు, సానారుద్రవరం, మూలలంక, పడమటపాలెం, పెద పుట్లపూడి, బంటుమిల్లి మండలంలోని పెదతుమ్మిడి, రామవరపుమోడి, చోరంపూడి, మల్లంపూడి, నాగన్నచెరువు, ముదినేపల్లి మండలంలోని వైవాక, కృత్తివెన్ను మండలంలోని కొమాళ్ళపూడి, నీలిపూడి, ఎండపల్లి తదితర గ్రామాల రైతులుకు ఎంతో మేలు జరుగుతుంది.



రూ.కోట్ల నష్టం

పెదలంక డ్రెయిన్‌కు ఉప్పునీరు చేరటంవల్ల చేపలు చచ్చిపోతున్నాయి. రూ.కోట్లు నష్టం వస్తోంది. ఉప్పు 40 శాతానికి పైగా ఉంటుంది. గతంలో టన్నెల్‌కు తలుపులున్నపుడు ఈ సమస్య లేదు. రెండో పంటకు నీరు రాకపోవటం, టన్నెల్‌ వద్ద తలుపులు లేక పోవటంతో నాలుగు మండలాల రైతులు నష్టపోతున్నారు. ఉప్పునీటిని ఆపగలిగితే అధిక ఆదాయం సమకూరుతుంది.

– మునిపల్లి అబ్రహం, చేపల పెంపకం రైతు

తలుపులు బిగిస్తే ఎంతో లాభం



ఉప్పునీటి ముప్పు కారణంగా భారీగా నష్టం వాటిల్లుతోంది. చెరువులకు నీరు చాలటంలేదు. వాటిని ఖాళీగానే ఉంచుతున్నాం. వర్షపునీరే ఆధారంగా చేపల పెంపకం సాగుతోంది. వర్షాకాలంలో కూడా డ్రెయిన్‌లలోని నీరు ఉప్పగా ఉంటోంది. మూడేళ్లుగా ఇదే పరిస్థితి. చెరువులకు లీజు రావటంలేదు. లీజుకు తీసుకునేవారు కూడా ముందుకు రావటంలేదు. ఉప్పునీరు పెదలంక డ్రెయిన్‌లోకి రాకుండా చర్యలు తీసుకుంటే రైతులకు పండగే.

– రేవు గోపాలకృష్ణ, ములపర్రు డీసీ సంఘ అధ్యక్షుడు

ప్రతిపాదనలు లేవు

ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు లేవు. టన్నెల్‌ వద్ద తలుపులు విరిగిపోయాయి. రైతులు డిమాండ్‌ చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

– కుమార్‌, ఏఈ

నిడమర్రు వద్ద రెగ్యులేటర్‌

గతంలో రెగ్యులేటర్‌కు ప్రతిపాదనలు పంపించాం. అండర్‌టన్నెల్‌ వద్ద కాకుండా నిడమర్రు వద్ద రెగ్యులేటర్‌ను ప్రతిపాదించాం. సముద్రానికి మూడు కిలోమీటర్ల ఎగువన రెగ్యులేటర్‌ ఏర్పాటు చేస్తే కృత్తివెన్ను మండలంలోని మరో 6 వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. చేపల చెరువులకు, రొయ్యలకు అవకాశం ఉంటుంది. భూములకు మంచి ధరలు వస్తాయి. చినగొల్లపాలెం నుంచి ఇంతేరు వరకూ రహదారి మార్గం ఏర్పడుతుంది. కృత్తివెన్ను మండల రూపు రేఖలే మారిపోతాయి. ఇందుకు రూ.4 కోట్ల వరకూ ఖర్చు కావచ్చు.

– తిలక్‌, విశ్రాంత ఏఈ

ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టా

కొల్లేరుపై కొట్టాడ, గరిసిపూడి వద్ద రెండు రెగ్యులేటర్లు నిర్మించాలన్న ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా ఉన్నారు. మొదట రెండురకాలుగా ప్రయత్నాలు చేశాను. కుదరలేదు. మూడో ప్రయత్నంగా రూ.6 కోట్ల అంచనాతో ఇనుప షట్టర్లు నిర్మించాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. రైతులు సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో చేస్తుంది ఈ ప్రభుత్వం. దీనిపైనా త్వరలోనే సానుకూల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నాను.

– మంత్రి కామినేని శ్రీనివాస్‌

అమ్మ సన్నిధిలో అపచారం!

(మొదటిపేజీ తరువాయి) అనుమతిస్తారు. కానీ డిసెంబరు 26న మంగళవారం కావడం, సంప్రదాయానికి విరుద్ధంగా అంతరాలయం తెరిచి శుభ్రం పేరుతో పూజలు చేశారు. ప్రధాన అర్చకుడు బద్రీనాథ్‌బాబుతో పాటు మరో నలుగురు ఉన్నారు. రిజిస్టర్‌లో మాత్రం 10.15 తర్వాత ఎలాంటి ప్రవేశాలు నమోదు కాలేదు.

ఆధిపత్య పోరు..! : దుర్గగుడి దేవాలయంలో ఆధిపత్య పోరు బలంగా ఉంది. ఇటీవల పాలక వర్గం వేశారు. పాలక వర్గానికి కార్యనిర్వహణ అధికారిణికి ఏమాత్రం పొసగడం లేదు. పాలక వర్గాన్ని పూచిక పుల్లగా తీసివేస్తున్నారని నేతల వద్ద వారు వాపోయారు. అర్చకులకు ఈవోకు మధ్య సఖ్యత లేదు. అర్చకులు చెప్పిన సూక్తులు, హితవు ఏమాత్రం పట్టించుకోరు. ఉద్యోగుల్లో నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. ఇక తన కోటరీగా కొంత మంది ఉద్యోగులను ఈవో ఏర్పాటు చేసుకున్నారన్న ఆరోపణ ఉంది. రక్షణ సిబ్బందిని తనకు అనుకూలంగా ఉండే విధంగా మార్చుకున్నారు. ❖ అంతరాలయంలో రాత్రిపూట శుద్ధి అనే కార్యక్రమం దేవాలయం చరిత్రలోనే జరగలేదు. ఎప్పుడైనా పగటి పూట చేస్తారని పురోహితులు చెబుతున్నారు. సుప్రభాత సేవకు ముందు శుభ్రపరుస్తారు. తర్వాత హారతి ఇస్తారు.

❖ ప్రతి గురువారం అలంకరణ మారుస్తారు. కానీ మంగళవారం రాత్రి ఈ సంఘటన జరగడం పలు అనుమానాలను బలపరుస్తోంది. ❖ రక్షణ వ్యవస్థలో డొల్లతనం మరోసారి బయటపడింది. ఎస్పీఎఫ్‌ సిబ్బంది సమక్షంలోనే ఆలయంలోకి వెళ్లారని, ఎలాంటి పూజలు జరగలేదని ఈవో చెబుతున్నారు. కానీ అంతరాలయంలో దాదాపు రెండు గంటల వరకు గడిపినట్లు తెలుస్తోంది. బయటకు వచ్చే సీసీ టీవీ ఫుటేజిని మాత్రం మీడియాకు విడుదల చేయలేదు.

ఎన్నెన్నో అపచారాలు..! : ❖ గతంలోనూ ఇలాంటి అపచారాలు జరిగాయి. భవానీ దీక్షలు విరమణ సమయంలో పాత బిందెను వినియోగించారు. కనీసం చర్యలు తీసుకోలేదు.

❖ యాగశాలలోకి సంబంధం లేని వ్యక్తులు వచ్చి కలియ తిరిగి అపవిత్రం చేశారు. దీనికి మళ్లీ శుద్ధి చేశారే తప్ప ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ❖ పలు నిర్మాణాలు వాస్తుకు విరుద్ధంగా జరుగుతున్నాయి. నిపుణుల కమిటీ ఈ విషయాన్ని తేల్చింది. విశేషం ఏమిటంటే నిపుణుల కమిటీ సమావేశాన్ని వీడియో తీయించిన ఘనత అధికారులకు దక్కింది. ❖ రాతిమండపం తొలగించడం సరికాదని పురావస్తుశాఖ హెచ్చరించింది. అవేమీ పట్టించుకోకుండా తీసివేశారు. ❖ ఘాట్‌రడ్డు వెడల్పును తగ్గించి గ్రీనరీ పెంచాలని నిర్ణయించారు. తర్వాత సీఎం, ఇతర వీఐపీలు వచ్చినప్పుడు కాన్వాయ్‌ వెళ్లేందుకు రోడ్డు సరిపోవడం లేదని మళ్లీ వెడల్పు చేయించారు. రూ.లక్షలు దుర్వినియోగం చేశారు. ❖ అన్నదాన సత్రంలో కాళ్లకి చెప్పులు వేసుకొని తిరగడం నిషిద్ధం. కానీ అక్కడ చెప్పుల స్టాండు తొలగించడంతో భక్తులు తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పులు వేసుకొని హాజరయ్యేవారు. తర్వాత దీన్ని ఏర్పాటు చేశారు. ❖ ఇటీవల విజిలెన్సు విభాగం దుర్గగుడి పాలన తీరుపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేసింది. అసలు పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఐఏఎస్‌ అధికారి వస్తే పాలన గాడిన పడుతుందంటే.. ఇంకా అధ్వానంగా తయారైంది.

దుర్గగుడిలో తాంత్రిక పూజలు నిర్వహించలేదు: ఈవో

ఇంద్రకీలాద్రి: దుర్గగుడిలో డిసెంబరు 26వ తేదీ అర్ధరాత్రి తాంత్రిక పూజలు నిర్వహించారన్న వార్తల్లో వాస్తవం లేదని ఈవో సూర్యకుమారి, స్థానాచార్య శివప్రసాదశర్మ స్పష్టం చేశారు. ఆలయ శుద్ధి చేయాల్సిన అవసరం ఏమిటి? మహిషాసురమర్ధని దేవి అలంకారం ఎందుకు చేశారు? అర్ధరాత్రి వరకు పూజలు ఎందుకు నిర్వహించారు? తదితర విషయాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పాతబస్తీలోని దుర్గగుడి ఉద్యోగుల కార్యాలయంలో మంగళవారం ఈవో, స్థానాచార్యులు సమాధానం ఇచ్చారు. తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తులు తాంత్రిక పూజలు నిర్వహించారన్న విషయం సత్య దూరమన్నారు. ఆలయం శుద్ధి చేయాలని దుర్గగుడి ప్రధానార్చకుడు బద్రీనాథ్‌బాబు 26న అనుమతి తీసుకున్నారని తెలిపారు. అయితే పరిచారకులు, సహాయకులు ఎవరిని తీసుకుంటారన్న విషయంపై లిఖిత పూర్వక వివరాలు తాము తీసుకోలేదన్నారు. దేవస్థానానికి సంబంధం లేని వ్యక్తులను తీసుకువచ్చిన విషయంపై విచారణ నిర్వహించినట్లు తెలిపారు. ప్రధానార్చకుడితో పాటు ముగ్గురు పరిచారకులు, విశ్వనాథపల్లిలోని ముక్తేశ్వరాలయంలో పనిచేసే ఘంటసాల పార్థసారథి అనే వ్యక్తి అంతరాలయంలో శుద్ధి చేసే కార్యక్రమంలో సహకరించిన విషయం తమకు సీసీ కెమేరా ఫుటేజీ చూసిన తరువాత తెలిసిందన్నారు. దేవస్థానానికి సంబంధం లేని వ్యక్తి అర్ధరాత్రి వరకు అంతరాలయంలో ఉండటాన్ని విధి నిర్వహణలో ఉన్న ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌, సూపరింటెండెంట్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎవరూ ప్రశ్నించని వైనం విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. పత్రికల్లో కథనం వచ్చిన తరువాత కూడా ఎవరెవరు అంతరాలయ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న విషయాన్ని పరిశీలించలేదన్నారు. పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ప్రధానార్చకుడు బద్రీనాథ్‌బాబును అంతరాలయ విధుల నుంచి కామధేను అమ్మవారి ఆలయానికి బదిలీ చేసినట్లు తెలిపారు. సీసీ కెమేరాల్లో కనిపించిన దృశ్యాల్లో మాలిన్యాలను శుభ్రం చేసినట్లు ఎక్కడా కనిపించని విషయాన్ని విలేకరులు ప్రశ్నించగా... పార్థసారథిని పూర్తిగా విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. స్థానాచార్య శివప్రసాద శర్మ మాట్లాడుతూ ఆలయంలో అమ్మవారి ముఖాలంకారం ప్రతి గురువారం చేస్తామని చెప్పారు. అప్పుడప్పుడు మంగళవారం కూడా చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఆగమ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత తనపైన ఉన్నప్పటికీ డిసెంబరు 30 వరకు సెలవులో ఉన్నందున పూర్తి వివరాలు తెలుసుకోవడాన్ని ప్రయత్నించానని తెలిపారు.



మాట్లాడుతున్న ఈవో సూర్యకుమారి, స్థానాచార్య శివప్రసాదశర్మ

పట్టిసీమ ఆదుకుంది...

వేమవరప్పాడు, తామరకొల్లు(కైకలూరు), న్యూస్‌టుడే: మంచి చేసిన వారిని ప్రోత్సహిస్తే మరింత మంచి చేయడానికి అవకాశం కలుగుతుందని స్థానిక ఎమ్మెల్యే, వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మండలంలోని వేమవరప్పాడు, తామరకొల్లు గ్రామాల్లో మంగళవారం 'జన్మభూమి - మా ఊరు' గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు పేదరికం లేని సమాజం, అభివృద్ధి కోసం పాటుపడుతున్నట్లు చెప్పారు. పట్టిసీమ దండగ అన్న నాయకులు ఇప్పుడు మాట్లాడటం లేదన్నారు. దాని వల్ల మాత్రమే మన ప్రాంతంలో రెండు పంటలు పండినట్లు చెప్పారు. నియోజకవర్గంలో రూ. కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అందాయన్నారు. ఈ సందర్భంగా రేషన్‌కార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు, చంద్రన్న సంక్రాంతి కానుకలు అందజేశారు. నూతనంగా ఉగాది పండగనాడు రేషన్‌కార్డులు, ఇళ్లస్థలాలకు పట్టాలు, పింఛన్లను అందిస్తామని తెలిపారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఆరోగ్యవైద్య, పశువైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. ❖ వేమవరప్పాడు, తామరకొల్లులో మినుము పంటలకు ఒకతడి నీరు కావాలని రైతులు కోరారు. దీంతో ఆయన జలవనరుల శాఖ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, ఎస్‌ఈలకు ఫోన్‌ చేసి మంత్రి ఉమాతో మాట్లాడినట్లు చెప్పారు. తక్షణమే కాలువలకు నీటిని విడుదల చేయాలన్నారు. ❖ వేమవరప్పాడు ఎస్సీ కాలనీలో ఆరు బెల్టు దుకాణాలు ఉన్నాయని తొలగించాలని కాలనీకి చెందిన గరికముక్కు సునీత తెలిపారు. శ్మశానానికి వెళ్లేదారిలో వీధి దీపాలు లేవని ఫిర్యాదు చేశారు. మినుము పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించలేదని రైతు గంగుల గణపతులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, ప్రత్యేక అధికారి ఆనందబాబు, ఎంపీపీ బండి సత్యవతి, జడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి, వైస్‌ ఎంపీపీ రహీం, ఎంపీడీవో దివాకర్‌, తహసీల్దార్‌ శ్రీనునాయక్‌, సర్పంచి కురేళ్ల ఇస్సాక్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంతృప్తే ప్రభుత్వ లక్ష్యం

(మొదటిపేజీ తరువాయి) జవాబుదారీగా ఉండాలన్న బృహత్తర లక్ష్యంతో దివంగత ఎన్టీఆర్‌ ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయడంతో పాటు ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా జన్మభూమి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తెదేపా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్‌ల ఏర్పాటుతో ప్రణాళికాబద్ధమైన లక్ష్యాలను నిర్ధారించుకున్నామన్నారు. గ్రామాల పరిపుష్టి, ప్రజల సంతృప్తి కోసం కుటుంబ, సామాజిక వికాసాలే ప్రధాన ఎజెండాగా జన్మభూమి కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వ వైఫల్యంతో వెనుకబాటులో ఉన్న విద్య, వైద్యం, సంక్షేమ రుణాలు, తదితర అన్ని రంగాల్లో ఎంతో పురోభివృద్ధి సాధించామన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్న మాల్స్‌ ఏర్పాటు చేయనున్నారని వాటి ద్వారా సుమారు 500 రకాల వస్తువులను మార్కెట్‌ ధర కన్నా 10 నుంచి 20 శాతం తక్కువ ధరకు పొందవచ్చని చెప్పారు. గడచిన మూడున్నర సంవత్సరాల కాలంలో ఒక్క మచిలీపట్నం నియోజకవర్గంలోనే రూ.1,560 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామనీ, త్వరలో క్రీడా ప్రాంగణ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం పార్లమెంట్‌ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ముందుచూపుతో వ్యవసాయాన్ని లాభాసాటిగా చేశారనీ, పట్టిసీమ ద్వారా చేకూరిన ప్రయోజనం అపారమన్నారు. ప్రజలు తమ అవసరాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజసమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టేందుకే ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ బాబాప్రసాద్‌ మాట్లాడుతూ పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సెంటర్‌ లైటింగ్‌, గ్రీనరీ అభివృద్ధి, ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు తదితరాలను వివరించారు. జన్మభూమి కార్యక్రమం కొనసాగే పదిరోజులపాటు వార్డుల్లోనే ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జన్మభూమి షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి సభకు హాజరైన వారితో జన్మభూమి ప్రతిజ్ఞ చేయించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు, పార్టీ నాయకులు కొనకళ్ల జగన్నాధరావు, గొర్రెపాటి గోపీచంద్‌, చిలంకుర్తి సుబ్రమణ్యం, ప్రత్యేక అధికారి పి.వి.రమేష్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సజావుగా తొలిరోజు జన్మభూమి

(మొదటిపేజీ తరువాయి) వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ వేమవరప్పాడు, తామరకొల్లు, కలిదిండి, కొచ్చెర్ల గ్రామాల్లో, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ బొబ్బర్లంక, పులిగడ్డ, మాచవరం గ్రామాల్లో, కలెక్టర్‌ లక్ష్మీకాంతం పెనమలూరు, నందిగామ మండలాల్లో నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్నారు. అధికార పక్ష శాసనసభ్యులు సొంత నియోజకవర్గాల్లో కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. నూజివీడులో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్సీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ప్రతిపక్షానికి చెందిన స్థానిక శాసనసభ్యుడు మేకా ప్రతాప్‌అప్పారావు పాల్గొన్నారు. పింఛన్లు, రేషన్‌కార్డుల వ్యవహారంలో ప్రతాప్‌అప్పారావు చేసిన వాఖ్యలను ఎమ్మెల్సీ అర్జునుడు ఖండించడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరుపక్షాల చెందిన వారి నడుమ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. జగ్గయ్యపేటలో నిర్వహించిను సభను వైకాపాకు చెందిన మున్సిపల్‌ ఛైర్మన్‌ చిన్నా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి కార్యక్రమానికి హాజరుకాలేదు. సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ గ్రామసభను అడ్డగించే ప్రయత్నాన్ని పోలీసులు నిలువరించారు. ఆరుతడి పంటలైన మిర్చి, వేరుసెనగ తడులకు అవసరమైన నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని కైకలూరు నియోజకవర్గ రైతులు మంత్రి కామినేని దృష్టికి తీసుకురాగా ఆయన నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడారు. ఒకట్రెండు స్వల్ప సంఘటనలు మినహా అన్ని చోట్ల తొలిరోజు జన్మభూమి కార్యక్రమాలు సంతృప్తికరంగానే ముగిశాయి. గుడ్లవల్లేరు మండలం అంగలూరులో గ్రామ ప్రముఖుడు మృతిచెందిన పరిస్థితుల్లో స్థానికుల కోరిక మేరకు ఉన్నతాధికారుల అనుమతితో గ్రామసభను వాయిదా వేశారు.


ఈనాడు-ఈటీవీ **ఆంధ్రప్రదేశ్** నిర్వహిస్తున్న

ముత్యాల ముగ్గుల పోటీలో జనవరి 1 విజేతలు

1. డి.శ్రీలత, కావలి; 2. పి.శ్రీవాణి, షాద్‌నగర్; 3. ఎస్.శ్రావణి, నెల్లూరు; 4. డి.లక్ష్మి సరస్వతి, నంద్యాల; 5. బి.పద్మావతి, తిరుపతి; 6. వై.జ్యోతిర్మయి, జగ్గయ్యపేట; 7. పి.సుధారాణి, గూడూరు; 8. ఎ.పద్మ, కావలి; 9. డి.అభినయ, ఒంగోలు; 10. కె.రజని కుమారి, ఒంగోలు. విజేతల వివరాలు ఈనాడు డాట్ నెట్‌లో చూడవచ్చును.

భువికి దిగివచ్చిన వైభవమే దివిసీమ శతకం

ప్రవచన సార్వభౌమ చాగంటి కోటేశ్వరరావు





అవనిగడ్డ, న్యూస్‌టుడే: ఆకాశం నుంచి భువికి దిగివచ్చిన దివిసీమ వైభవమే దివిసీమ శతకమని ప్రవచన సార్వభౌమ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన దివిసీమ శతకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం సాయంత్రం ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. కోనసీమ, రాయలసీమలలో వినాయకుడిని ఆరాదిస్తారని, దివిసీమలో సుబ్రహ్మణ్యేశ్వరుని కొలుస్తారని చెప్పారు. ప్రేమ అనేది అందరి మీద సమానంగా ఉండాలన్నారు. స్వార్థంతో కాకుండా ప్రతి ఒక్కరూ సమాజహితం కోసం పని చేయాలని సూచించారు. కూచిపూడి నాట్యం దివిసీమకు మణిహారం అని చెప్పారు. దివిసీమలోని ప్రసిద్ధి చెందిన గ్రామాలు, మహిమలు గల పుణ్యక్షేత్రాలను, వివిధ రంగాల్లో దివిసీమకు వన్నె తెచ్చిన మహనీయుల గురించి ఈ గ్రంథంలో స్పష్టంగా వివరించారని చెప్పారు. సీమలన్నింటిలో దివిసీమ మేలు అని చాటిచెప్పడానికి ఈ శతకం ఉపకరిస్తుందన్నారు. దివిసీమ చారిత్రకంగా అన్ని తెలుగు రాజవంశాలూ అడుగుపెట్టిన సీమ అని, సముద్రయానానికి, వ్యాపారానికి అనువైన ఈసీమపై ఆదిపత్యం కోసం జరిగిన యుద్ధాల గురించి సవివరంగా వివరించి ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. సర్వకళలకు నిలయం దివిసీమ అని, స్వాతంత్ర్యోద్యమ సీమ గురించి రచయిత వివరించిన తీరు అద్భుతంగా ఉందన్నారు. రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ దివిసీమపై శతకం రాయాలని తెలుగు బంధువు ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కోరగా ఈ గ్రంథాన్ని రచించానని చెప్పారు. దివిసీమతో తనకు ఉన్న అనుబంధం గురించి వివరించారు. అష్టావధాని పాలపర్తి శ్యామలానందప్రసాద్ మాట్లాడుతూ దివిసమ చారిత్రక విషయాలను పూర్తిగా వివరించారన్నారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ దివిసీమ చరిత్రను దశదిశలా చాటేందుకు ఈ శతకం దోహదపడుతుందన్నారు. తొలుత దివిసీమ శతకంలోని 108 పద్యాలను 108 బెలూన్లలో ముద్రించి ఆ కాశానికి అంకితం చేశారు. ఆకాశంలో రంగురంగుల బెలూన్లు ఎగురుతూ తెలుగు సాహిత్య చరిత్రలో సరికొత్త ఆవిష్కరణకు నాందిగా నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వ క్రీడా యువజన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, కూచిపూడి నాట్యారామం అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్, అమెరికా తెలుగు సంఘానికి చెందిన తోటకూర ప్రసాద్, ఎక్కా వెంకట్, వామరాజు సత్యమూర్తి (సింగపూర్) తదితరులు పాల్గొన్నారు.

సినిమాలు

శ్రీనటరాజ్- ప్రాజెక్ట్, **రేవతి**- మళ్లీరావా **శ్రీవినాయక్**- 2 కంట్రీస్ **మినీరేవతి**- జూలియట్ లవర్‌ఆఫ్ ఇడియట్ **సిరి కృష్ణ**- ఒక్కక్షణం **సిరివెంకట్**- ఎమ్‌సిఏ **వెంకటేశ్వర**- జ్యామాంజి **రాంశాంతి**- సీత రామునికోసం **రామరాజు**- హలో **బృందావన్**- తొలి పరిచయం

మచిలీపట్నం



రైతుబజారు కూరగాయల ధరలు(నిన్నటి ధరలు): వంగ 20, బెండ 22, దొండ 14, టమాట 10, సొర 10, 08, దోస 20, బంగాళదుంప 13, పచ్చి మిర్చి 20, బీర 26, బీట్‌రూట్ 24, బీన్స్ 34, అలసందలు 25, చిలకడదుంప 22, క్యాబేజీ 13, అరటికాయ 5, 6, మునగ 10, 08, చామ 33, కాకర 20, కంద 26, కీరదోస 16, క్యాప్సికం 44, ఉల్లిపాయలు 38, క్యారెట్ 44, కొత్తిమీర 07, 03, గోరుచిక్కుడు 22 బుధవారం రైతుబజారుకు సెలవు, గురువారం ఉదయం 7గంటలవరకు మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయి. ఫిర్యాదులుంటే ఎస్టేట్ అధికారి బలిచక్రవర్తి ల్యాండ్‌ఫోన్ 220100కు చేసి సంప్రదించవచ్చు.

లక్ష్య సాధకులు

పేదరికం వెంటాడుతున్నా క్రీడల్లో సత్తా చాటుతున్న విద్యార్థులు

పేదరికం అడ్డొస్తున్నా..ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా వాటన్నింటినీ అధిగమించి క్రీడల్లో తమదైన ముద్ర చూపుతున్నారు బందరుకు చెందిన పలువురు విద్యార్థులు. బాల్‌బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్‌బాల్ వంటి క్రీడల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుని విశ్వవిద్యాలయం జట్టు తరఫున ఎంపికయ్యారు. దక్షిణభారత, అఖిలభారత స్థాయిలో జరిగిన పోటీల్లో వర్సిటీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి పట్టణ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేశారు. తాము సాధించిన విజయాల గురించి 'న్యూస్‌టుడే'తో తమ మనోగతాన్ని పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే...

- న్యూస్‌టుడే-పోర్టురోడ్డు



ఫుట్‌బాల్ ఆటలో రాణించాలని..



నేను నోబుల్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. ఇప్పటివరకు కళాశాల స్థాయిల్లో అనేక పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించాను. ముందు నుంచి ఫార్వడింగ్‌లో ప్రతిభ కలిగిన నేను నాకున్న ఆ నైపుణ్యంతోనే జట్టుకు చాలా విజయాలను అందించాను. అంతర్ కళాశాల పోటీల్లో ప్రతిభ చాటుకోవడం ద్వారా మొదటి సంవత్సరంలో ఉండగానే నోబుల్ కళాశాల తరపున విశ్వవిద్యాలయానికి కూడా ఎంపికయ్యాను. ఈ ఏడాది నోబుల్ కళాశాల జట్టు అంతర్ కళాశాలల పోటీల్లో ద్వితీయస్థానం సాధించడంలో ఎంతో కష్టపడ్డాను. మంచి ఫుట్‌బాల్ ఆటగాడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనేది నా ఆశయం.

- ఎం.పీటర్ అర్మాస్, నోబుల్ కళాశాల

ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని..



జైహింద్ పాఠశాలలో ఉండగా బాల్ బ్యాడ్మింటన్‌లో ఓనమాలు దిద్దుకున్న నేను అక్కడే ఎన్నో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించాను. ఇటీవల పోలీస్‌గ్రౌండ్‌లో నిర్వహించిన సీనియర్ నేషనల్స్‌లో కూడా పాల్గొన్నాను. ఇప్పటివరకు ఐదుసార్లు జూనియర్ నేషనల్స్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాను. హిందూ కళాశాలలో చదువుతున్న నేను అంతర్ కళాశాలల పోటీల్లో సెంటర్ ప్లేయర్‌గా చూపించిన నైపుణ్యం కారణంగా సెలక్టర్లు నన్ను విశ్వవిద్యాలయ జట్టుకు ఎంపిక చేశారు. హిందూ కళాశాల జట్టు అంతర్ కళాశాలల కిరీటాన్ని దక్కించుకోవడంలో ఎంతో కష్టపడ్డాం. పీడీ శ్రీనివాసరావు ప్రోత్సాహం మరువలేనిది. బాల్‌బ్యాడ్మింటన్ క్రీడలో రాణించి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నదే ప్రధాన లక్ష్యం.

- అన్వర్, హిందూ కళాశాల

మరడోనా అంటే ఇష్టం



చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ అంటే నాకు చాలా ఇష్టం. నా అభిమాన ఫుట్‌బాల్ క్రీడాకారుడు మరడోనా స్ఫూర్తితోనే ఫుట్‌బాల్‌లో ఓనమాలు దిద్దుకున్నాను. ప్రస్తుతం ఆటలో డిఫెండర్‌గా ఉంటూ రక్షణ పంక్తిలో బలమైన ఆటగాడిగా ఎదుగుతున్నాను. ఫార్వర్డ్ ఎంతటి నేర్పరి అయినా తనను రక్షణ వలయంలోకి రాకుండా డి బాక్స్ దగ్గరే అడ్డుకట్ట వేయగలిగితే ఆ ఆటగాడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ప్రస్తుతం నేను నా డిఫెన్స్ ద్వారా ఎంతటి ఫార్వర్డ్ సామర్థ్యాన్నైనా ఎదుర్కోగలను. ఇటీవల నిర్వహించిన అంతర్ కళాశాలల ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చాటుకుని కృష్ణా విశ్వవిద్యాలయం జట్టుకు ఎంపికయ్యాను.

- పి.ప్రభు, నోబుల్ కళాశాల

అఖిలభారత పోటీలకు వెళ్లడమే లక్ష్యం



చిన్నప్పటి నుంచి నాకు క్రీడలంటే ఇష్టం. అందుకే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని మెలకువలు నేర్చుకున్నాను. నోబుల్ కళాశాలలో డిగ్రీ వరకు చదివిన నేను మూడుసార్లు బాల్‌బ్యాడ్మింటన్‌లో, రెండుసార్లు టెన్నిస్‌లో కృష్ణా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాను.. ప్రస్తుతం హిందూ కళాశాలలో పీజీ చదువుతున్న నేను ఇటీవల నిర్వహించిన అంతర్ కళాశాలల పోటీల్లో ప్రతిభ చాటుకుని కృష్ణా విశ్వవిద్యాలయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. ఇటీవల తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సౌత్‌జోన్ టెన్నిస్ పోటీల్లో క్వార్టర్స్‌కు చేరిన జట్టులో సభ్యుడిగా ఉన్నాను. అఖిల భారతస్థాయిలో ప్రతిభ చాటుకోవడమే నా ప్రధాన లక్ష్యం.

- ఫరీద్‌బాబా, హిందూ కళాశాల

నియోజకవర్గంలో నేడు

పోర్టురోడ్డు, న్యూస్‌టుడే: పట్టణ పరిధిలోని 5, 6, 7, 8 వార్డులతో పాటు మండల పరిధిలోని కేపీటీపాలెం, వాడపాలెం, తుమ్మలచెరువు, నెలకుర్రు గ్రామాల్లో జన్మభూమి- మా ఊరు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

❖ పట్టణ పరిధిలోని గాంధీ శివాలయం, చెమ్మనగిరి పేట కూడళ్లలోని అయ్యప్ప దేవాలయాల్లో భక్తులు విశేష పూజలు నిర్వహిస్తారు.

❖ మున్సిపల్ ఛైర్మన్ బాబాప్రసాద్ పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటిస్తారు.

బచ్చుపేట (మచిలీపట్నం): పట్టణ పరిధిలోని బచ్చుపేట హిందూ కళాశాల ఆడిటోరియంలో బుధవారం పలు అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటలవరకు 5వ తరగతి నుంచి 10 తరగతి వరకు పిల్లలకు అంధత్వం పారద్రోలండి, జీర్ణాశయపు వ్యాధులు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు. కార్యక్రమంలో గౌతమి నేత్రాలయ వైద్యులు, డా. వీకె రాజు, ఐఎంఏ అధ్యక్షుడు శ్రీనివాసాచార్య తదితరులు పాల్గొంటారు.

కాలనీ కబుర్లు

భాస్కరపురం,న్యూస్‌టుడే: పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాలలో తాగు నీరు సరైన సమయంలో వదలడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పలు శివారు ప్రాంతాలకు ఉదయం సమయంలో రాత్రి సమయంలో నిర్దేశించిన సమయంలో వదలకుండా ఇష్టం వచ్చిన సమయంలో వదులుతున్నారని ఆవేదన వ్యకం చేస్తున్నారు. నిర్ణీత సమయంలో తాగు నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాలవాసులు కోరుతున్నారు.

✦ చల్లరస్తా సెంటరు, కాసానిగూడెం, గొడుగుపేట, రాజుపేట తదితర ప్రాంతాలలో రహదారులను అభివృద్ధి చేయాలని ఆయా ప్రాంత వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

✦ సుకర్లాబాదాలో పోలీసు కల్యాణ మండపం నుంచి ఇంగ్లీషుపాలెంలోని చర్మశిల్ప దుకాణం వరకు రహదారి అభివృద్ధి చేసి డ్రైనేజీ సదుపాయం కల్పించాలని ఆయా ప్రాంతాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రహదారి ఎత్తు కూడా పెంచాలని డ్రైనేజీ కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఉందని వారు తెలుపుతున్నారు.

✦ చిత్రాలయా ఫొటోస్టూడియో నుంచి ఐదురోడ్ల సెంటరు వరకు ఉన్న రహదారిలో పలువురు వ్యాపారులు రహదారిపైనే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీని వల్ల ఆమార్గంలో ప్రయాణించేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు.

అవీ..ఇవీ

శిడింబి అగ్రహారం: స్థానిక శిడింబి అగ్రహారంలోని ఐఎంఏ మెడికల్ హాలులో పట్టణంలోని వైద్యులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కంటి వైద్యులు, ఉదరకోశవ్యాధి నిపుణులు, పిల్లల వైద్యులు, న్యూట్రిషనిస్టు తదితర విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొంటారు. సాయంత్రం 8.00 గంటల నుంచి 9.30 గంటల వరకు పట్టణంలోని వైద్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పట్టణ ఐఎంఏ అధ్యక్షుడు డా. శ్రీనివాసాచార్య కోరారు.

104 సమాచారం

గొడుగుపేట,న్యూస్‌టుడే: బందరు మండల పరిధిలోని పోతేపల్లి, గోపువానిపాలెం, పెదకరగ్రహారం, చినకరగ్రహారం, బాబానగర్ గ్రామాల్లో బుధవారం 104 వాహనం ద్వారా రోగులకు వైద్యసేవలు అందిస్తారు. ఆయా గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వైద్యులు కోరారు.

వైభవంగా ఆరుద్రోత్సవం

పట్టణంలోని ఆలయాల్లో విశేష పూజలు



రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన స్వామివారు

గొడుగుపేట,న్యూస్‌టుడే: పట్టణంలోని మహిషాసుర మర్ధని సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శివ ముక్కోటి సందర్భంగా మంగళవారం ఆరుద్రోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఉదయం ఉత్తరద్వారదర్శనం ఏర్పాటు చేయగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు పోటీపడ్డారు. ఏకాదశ రుద్రాభిషేకాలు, మహాన్యాస పారాయణం, ద్వాదశ ప్రదక్షిణలు, అభిషేకాలు, విశేషపూజలు జరిపించారు. ఆలయ ఛైర్మన్ దేసు సుబ్రహ్మణ్యం, ఈవో తిక్కిశెట్టి వీరవెంకట మోహనరావు తదితరులు పర్యవేక్షించారు. కొల్లిపర బాలాజీతోపాటు భక్తబృంద సభ్యులు పాల్గొన్నారు.

అయ్యప్పకు ప్రత్యేకపూజలు : గాంధీ బొమ్మ శివాలయం ఆవరణలోని అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న మండల పూజా మహోత్సవాల్లో భాగంగా పలు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్పదీక్షాపరులకు అన్నసమారాధన నిర్వహించారు.

❖ మేకావానిపాలెంలో సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో శివముక్కోటి సందర్భంగా దేవతామూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అర్చకుల ఆధ్వర్యంలో విశేషపూజలు నిర్వహించారు. ❖ చిలకలపూడి ఎఫ్‌సీఐ గోదాముల ప్రాంతంలోని ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేకపూజలు, హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పరాసుపేట సువర్చలా సమేత ఆంజనేయస్వామి, ఈడేపల్లి ఆంజనేయస్వామి తదితర దేవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు జరిగాయి.



ప్రత్యేక అలంకరణలో అయ్యప్పస్వామి

మచిలీపట్నం

నేడు వ్యక్తిత్వ వికాస సదస్సు

పెడన: స్థానిక కొత్తపేటలోని భట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్తు హైస్కూల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస సదస్సును బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు హెచ్‌ఎం జ్యోతి చెప్పారు. దివంగత బళ్ల రోహిత్ సాయి సూర్యకాంత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఒక ప్రకటనలో కోరారు.



రూ.13 కోట్లతో మినీస్టేడియం నిర్మాణం

జన్మభూమి సభలో మంత్రి రవీంద్ర

పెదపట్నం, కానూరు (చిలకలపూడి), న్యూస్‌టుడే: మచిలీపట్నంలో రూ.13కోట్లతో నిర్మించనున్న మినీస్టేడియంకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. బందరు ప్రజల చిరాకాల వాంఛ అయిన బందరు పోర్టు నిర్మాణాన్ని చేపట్టాలనే సంకల్పంతో ఉన్నామని రైతులు నష్టపోకుండా వారికి అన్ని విధాలుగా న్యాయం చేసి మార్చిలో పోర్టు పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. జన్మభూమి కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంగళవారం మండల పరిధిలోని పెదపట్నం, కానూరు పంచాయతీల్లో గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారమే జన్మభూమి-మా ఊరు ప్రధాన లక్ష్యమన్నారు. ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో పాటు అధికారులంతా ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని ఈనెల నుంచి రేషన్‌దుకాణాల ద్వారా ప్రజలకు బియ్యంతో పాటు పంచదార కూడా పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజలకు తక్కువ ధరలకే సరకులు అందించాలన్న ఉన్నతాశయంతో రాష్ట్రవ్యాప్తంగా చంద్రన్నమాల్స్‌ను ఏర్పాటుచేసి ప్రజలకు పది నుంచి ఇరవై శాతం తక్కువ ధరలకే సరకులు అందించనున్నట్లు చెప్పారు. మూడున్నర సంవత్సరాల తమ పరిపాలనాకాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మచిలీపట్నం నియోజకవర్గంలో రూ.1500 కోట్లు నిధులు అభివృద్ధి పనులకు వెచ్చించన ఘనత తెదేపా ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి ఉద్ఘాటించారు.


కానూరు గ్రామంలో ప్రసంగిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర

పెదపట్నానికి 24 గంటలూ విద్యుత్తు సదుపాయం

అక్వాసాగులో అధికశాతంలో ఉన్న పెదపట్నం గ్రామంలో 24 గంటలూ విద్యుత్ సదుపాయాన్ని కల్పించడం తమ ప్రభుత్వానికే చెల్లిందని మంత్రి రవీంద్ర అన్నారు. రూ.2.5కోట్లతో బీచ్‌లో పార్కులను కూడా అభివృద్ధి చేసి మంగినపూడి బీచ్‌ను టూరిజం స్పాట్‌గా పర్యాటకులకు అందించాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పారు. ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జన్మభూమిలో అర్జీలు పెట్టుకున్నవారందరికీ తప్పకుండా తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే భరోసాను తాము కల్పించినట్లు చెప్పారు. జడ్పీటీసీ సభ్యుడు లంకె నారాయణప్రసాద్ మాట్లాడుతూ పెదపట్నం గ్రామంలో ఇప్పటివరకు రూ.15కోట్లు అభివృద్ధి పనులు చేపట్టామని, జన్మభూమిలో వచ్చిన అర్జీలను కూడా దాదాపుగా పరిష్కరించామన్నారు. పెదపట్నం గ్రామంలో పంటబీమా సరిగా అందడం లేదని, అక్వా రైతులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలో ఎదురవుతున్న సమస్యలను కూడా పరిష్కరించాలని గ్రామస్థుడు మీనవల్లి నాగేశ్వరరావు కోరారు. కానూరు గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు మౌలికసదుపాయాలను కూడా అభివృద్ధి పరచాలని మార్కెట్‌యార్డ్ మాజీ ఛైర్మన్ గోపు సత్యనారాయణ మంత్రికి విన్నవించారు. పెదపట్నం గ్రామంలో ఐఏఎస్ అధికారి, నియోజకవర్గ జన్మభూమి పరిశీలకుడు శ్రీధర్ ప్రజలతో జన్మభూమి ప్రతిజ్ఞ చేయించారు. కానూరు గ్రామంలో మంత్రి జన్మభూమి ప్రతిజ్ఞ చేయించారు. కానూరు గ్రామంలో నిర్వహించిన బుర్రకథ ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రత్యక్షప్రసారం చేసి అధికారులు ప్రజలకు చూపించారు. ఆయా గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో పెదపట్నం సర్పంచి గడిదేశి సంధ్య, కానూరు సర్పంచి గోపు వెంకటేశ్వరమ్మ, మండల ప్రత్యేకాధికారి కె.శ్రీనివాసరావు, ఎంపీడీవో జీవీ సూర్యనారాయణ, తహసీల్దారు నారద ముని, తెదేపా మండలపార్టీ అధ్యక్షుడు కుంచె దుర్గాప్రసాద్(నాని), జిల్లా ఆసుపత్రి వర్కింగ్ కమిటీ ఛైర్మన్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు తలారి సోమశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.


పెదపట్నం గ్రామంలో జన్మభూమి ప్రతిజ్ఞ చేయిస్తున్న నియోజకవర్గ పరిశీలకుడు శ్రీధర్

‘పింగళికి భారతరత్న ఇవ్వాలి’


స్వాతి పాఠశాల విద్యార్థుల నుంచి సంతకాలు సేకరిస్తున్న సంస్థ ప్రతినిధులు

భాస్కరపురం, న్యూస్‌టుడే: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని విజయకృష్ణా కోస్తా జాతీయ రహదారి జనజాగృతి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పట్టణంలోని స్వాతి పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించారు. అనంతరం మండల పరిధిలోని రుద్రవరం గురుకల పాఠశాలలోని విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు 95వేలకుపైగా సంతకాలను సేకరించామని వాటిని ఈనెల 26వ తేదీ లక్ష సంతకాల ప్రతులను కేంద్రానికి పంపనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో సికినం కాళిదాసు, సీహెచ్. ఆదినారాయణ, ఆయా పాఠశాలల ప్రిన్సిపల్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు.

సేవాభావం అవసరం

భాస్కరపురం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆర్‌పేట ఎస్సై హబీబ్ బాషా జన్మదినం సందర్భంగా పట్టణంలోని శిశుగృహాలోని అనాథ పిల్లల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పిల్లల మధ్య కేకు కోసి వారికి నూతన దుస్తులను, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం వివిధ ప్రాంతాలలో అనాథలకు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కేఎస్ఎఫ్ ప్రతినిధులు వండాన మురళీ, రామకృష్ణ, ఐజా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ

రాయవరం (గూడూరు), న్యూస్‌టుడే: అవనిగడ్డలో నిర్వహించిన సెంట్రల్ జోన్ బాలికల బ్యాడ్మింటన్ జిల్లాస్థాయి పోటీల్లో రాయవరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమస్థానం సాధించి సత్తాచాటారు. ఇప్పటికే జిల్లా, రాష్ట్రస్థాయిలో జరిగిన పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ ప్రదర్శించారు. ఈ విద్యార్థులతోపాటు, వారిని ప్రోత్సహించిన పీఈటీ గోవిందరాజులును సర్పంచి తమ్మిశెట్టి వరలక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు ఐ.మధుసూదనరావు అభినందించారు.

10 నుంచి నియోజకవర్గస్థాయి వాలీబాల్ పోటీలు

సంగమూడి (కృత్తివెన్ను): సంక్రాంతి సంబరాల్లో భాగంగా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, సంగమూడి గ్రామ కమిటీ సంయుక్తంగా ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు గ్రామంలో పెడన నియోజకవర్గస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పోటీల్లో విజేత జట్లకు ప్రథమ బహుమతిగా రూ. 10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 6 వేలు, తృతీయ బహుమతిగా రూ. 3 వేలు అందజేయనున్నట్లు చెప్పారు. విజేతలకు జ్ఞాపిక, ధ్రువపత్రం అందజేస్తామన్నారు.

మాగోడు పట్టదా!

శివారు ప్రాంతాలపై చిన్నచూపు తగదు

భాస్కరపురం,న్యూస్‌టుడే

పట్టణంలోని మురుగు సమస్య పరిష్కరించేందుకు రూ.30లక్షలు వెచ్చించినా శివారు ప్రాంతాల వాసులకు మాత్రం ఇబ్బందులు తప్పడంలేదు. ప్రధాన ప్రాంతాలైన భాస్కరపురం, సుకర్లాబాద, ఇంగ్లీషుపాలెం ఈడేపల్లి, చిలకలపూడి, హౌసింగ్‌బోర్డు తదితర ప్రాంతాల్లో పూడిక పనులు చేపట్టడంతో ఆయాప్రాంత వాసులు సంతోషం వ్యక్తం చేస్తుండగా శివారుప్రాంత వాసులు మాత్రం తమ పట్ల చిన్నచూపు చూశారని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఆదర్శ నగర్, రైలుపేట, జనశక్తినగర్, వైఎస్సార్ కాలనీ, చిలకలపూడి తదితర ప్రాంతాల్లో కలిపి మొత్తం ఇంకా 6వేల మీటర్ల మేర డ్రైయిన్లలో పూడిక తొలగింపు పనులు చేపట్టాల్సి ఉంది. ఈ ప్రాంతాల్లో పనులు చేపట్టేదిశగా పాలకులు ఎలాంటి హామీ ఇవ్వడంలేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన డ్రైయిన్లతోపాటు అంతర్గత డ్రైయిన్లుకూడా మురుగుతోపాటు చెత్తాచెదారాలతో మేటవేసుకుపోయాయి. దీని కారణంగా మురుగు దిగువకు పారే దారిలేక ఎక్కడిది అక్కడే తిష్టవేసుకుపోతుంది. టెంపుల్‌కాలనీలాంటి ప్రాంతాల్లో మురుగు పారక తటాకాలను తలపిస్తున్నాయి. దీంతో దోమల బెడద ఎక్కువైంది. పారిశుద్ధ్య కార్మికులు వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండడంలేది విచారం వ్యక్తం చేస్తున్నారు.


ఇంగ్లీషుపాలెంలో రహదారిపై పారుతున్న మురుగు


రాడార్‌కేంద్రం సమీపంలో ప్రధాన డ్రెయిన్‌లో పేరుకుపోయిన గుర్రపుడెక్క

స్థానిక పాలకులకు చెబితే నిధులు మంజూరు కావాల్సి ఉందని అంటున్నారే తప్ప ఇంతవరకు ఆదిశగా ఒక్క అడుగు కూడా పడలేదని ఆరోపిస్తున్నారు.. పాలకులు ఇప్పటికైనా స్పందించి శివారు ప్రాంతాల్లో కూడా పూడికపనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.

ప్రణాళికలు సిద్ధం చేశాం: బాబాప్రసాదు, మున్సిపల్ ఛైర్మన్

శివారుప్రాంతాల్లో కూడా పూడిక తొలగింపు పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. అప్పటివరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సిబ్బందితో మురుగుతొలగింపు పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా సమస్య తీవ్రంగా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం.

స్వచ్ఛ గ్రామమే లక్ష్యం



గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తున్న బోగిరెడ్డిపల్లి తెదేపా ఇన్‌ఛార్జి తమ్మన మురళి, తదితరులు

బోగిరెడ్డిపల్లి (పోర్టురోడ్డు), న్యూస్‌టుడే: తమ ఇంటి ప్రాంగణంతో పాటు గ్రామ పరిసర ప్రాంతాలను కూడా శుభ్రం చేసి స్వచ్ఛ గ్రామ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బోగిరెడ్డిపల్లి తెదేపా ఇన్‌ఛార్జి తమ్మన మురళి అన్నారు. ఆత్మగౌరవదీక్ష- స్వచ్ఛకృష్ణాను పురస్కరించుకుని మంగళవారం బోగిరెడ్డిపల్లి గ్రామంలో స్వచ్ఛ బోగిరెడ్డిపల్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాలను శుభ్రం చేశారు. చెరువుగట్టుపై ఉన్న చెత్తాచెదారాలను తొలగించారు. మురళి మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమన్నారు. అనంతరం స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

పైడమ్మవారికి ప్రత్యేక పూజలు

పెడన, న్యూస్‌టుడే: పెడన పురదేవత పైడమ్మవారి ఉత్సవాలు గత నెల 2 నుంచి 12 వరకు జరిగాయి. ఉత్సవాలు మొదలై నెలరోజులు పూర్తయిన నేపథ్యంలో మంగళవారం ఆలయంలో నెలవారీ సంబరం నిర్వహించారు. అమ్మవారిని స్వర్ణ కిరీటంతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకొన్నారు. ఆలయ ట్రస్ట్‌బోర్డ్ ఛైర్మన్ దాసు ప్రసాదరావు, ఈవో జక్కా ధర్మారాయుడు, ట్రస్ట్‌బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు.

EENADU CLASSIFIEDS

IRON & CEMENT, EYE CARE, COOKING, FLOORINGS, YOGA & MEDIDATION, BEAUTY PARLOUR, DIABETIES, HOUSE KEEPING, COURERS, DRIVING SCHOOLS, TAILORING, CELL PHONES, SCHOOL UNIFORMS, GENERATORS, ELECTRICAL, FURNITURE FOR SALE, SWEETS, MESSCELL PHONES

BIRTHDAY GREETINGS

1st BIRTHDAY



పోతుల ఇవాన్

మా ముద్దుల మనుమడికి మొదటి జన్మదిన శుభాకాంక్షలతో...

నాన్న - అమ్మ

పోతుల నవీన్ - సుధారాణి

తాత - నాయనమ్మ

పోతుల చిన్నకొండయ్య - మేరి సుజాత

✆ 99514 15637

AUTOMOTIVE

VEHICLES WANTED

TEN TYRES Rockbody 2014-17 Tippers-6 Leaseకి కావలెను. 6 Units 2016-17 Model 5 Tippers Earth workకి కావలెను. 200 మెషిన్ కావలెను. ✆ 96427 71999.

BUSINESS SERVICES

ఉత్పత్తి, బిజినెస్, ఫైనాన్స్, కన్‌స్ట్రక్షన్, అన్ని సర్వీస్ సంస్థలు, సమాజముతో పరిచయాలు పెంచుకోవాలనుకొంటున్నాము. A to Z సర్వీసెస్. ✆ 88855 22150.

BUSINESS OFFER

Mobikwik "e" Kyc Process, Collecting Thumb Impression of Customers, Areawise Venders Wanted '11' Months Contract-Hyd. ✆ 8099089989/ 8008686993

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసింది గా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

శ్రీ గాయత్రి కుటీరపరిశ్రమ. ప్లాస్టిక్ వస్తువుల తయారయ్యే మెషిన్ కలవు. ముడిసరుకు ఇస్తాం, తయారైనవి కొంటాం. సాయికృష్ణ థియేటర్ వద్ద, రాజమండ్రి. ✆ 98498 22423. (నో ఛార్జెస్).

శ్రీ అన్నయ్ క్యాండిల్స్ ట్రైనింగ్ ఉచితం కొవ్వొత్తులు చేస్తూ రోజూ మంచి ఆదాయం. అచ్చు, మైనము మేమే ఇస్తాము. No Charges. 09791195576, 097908 52975.

WANTED DEALERS / AGENTS

WANTED DISTRIBUTORS

Alphabets Re-defining Technology......

(A NASSCOM Registered Co.)

Introducing

3D TECHNOLOGY TEXTBOOKS & NOTE BOOKS WITH AUGMENTED REALITY FOR SCHOOLS

A REVOLUTIONARY CHANGE IN TEACHING METHODOLOGY

99489 33369

87904 39969

Wanted Dealers & Distributors (For Mileage) Neo Platron India Pvt. Ltd. Ph: 7337441146

EDUCATION

Core & Adv.Java by Mr. Surya 10+ Yrs. Real Time Faculty 4 Weeks (Sat & Sun- 50 Hrs.) Batch Starts: 05-01-2018. ✆ 83412 62728.

HOME TUITIONS

ప్రత్యూష హోం ట్యూషన్స్ LKG To P.G, B.Tech, Cement, NEET, JEE, IIT, CA, CPT, GRE, E & H కంప్యూటర్స్ ఆల్ హోంట్యూటర్స్‌కు. ✆ 0866-6535749, 92900 05677.

DISTANCE EDUCATION

ప్రభాస్ కాలేజ్ VJA: Distanceలో B.A., B.Com, B.Sc, BBA, BHM, MA, M.Com, M.Sc, MHRM, MBA, MCA, BLIS, MLIS. యూనివర్సిటీ ఫీజు Exams : May-2018, Ph: 2532525, 94418 02525.

HEALTH CARE

WEIGHT LOSS CENTER

5 వారాలలో డైట్ లేకుండా 8-10 KG ల బరువు, చేతులు, తొడలు, పొట్టసైజు, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, మోకాళ్ళనొప్పులు తగ్గుతాయి. Ph: 9059320974

PEOPLE CARE

OLD AGE HOME

అమరావతి ఓల్డేజ్ హోం & హోంకేర్ సర్వీస్. వృద్ధులు, మంచాన ఉన్నవారికి 24 గం॥ సేవలు చేయుటకు ఆయా/ అటెండర్లను మా ఇంటికి పంపగలము. ✆ 97057 89955, 97058 69955.

REAL ESTATE

A.P.Govt అమరావతి రాజధాని నిర్మాణమునకు రైతులనుంచి తీసుకొన్న భూములకు ప్రతిగా సచివాలయం/VIT ప్రాంతంలో రైతులకిచ్చిన స్థలము అమ్మకము. J.P.నాయర్. ✆ 84640 37777.

రాజధాని అమరావతి రాయపూడి మందడం, ఉద్దండరాయునిపాలెం వెలగపూడికి అతి దగ్గరలో గ॥ 7500/- అపార్ట్‌మెంట్ ప్లాట్ 15 లక్షలు. బ్యాంక్‌లోన్ కలదు. 92464 70909.

FLAT FOR SALE

ప్రసాదంపాడు వికాస్ స్కూల్ ప్రక్కన CRDA అప్రూవల్ 2BHK అపార్ట్‌మెంట్ 1035 S.Ft గృహప్రవేశానికి సిద్ధంగా కార్‌పార్కింగ్, జనరేటర్ బ్యాకప్‌తో 36 L. ✆ 98661 21609, 96403 42295.

Enikepadu 0.2KM to NH5, 2&3 BHK Deluxe Flats For Sale, Opp. Delhi Public School, 80 Ft Road Face. ✆ 90300 45445.

Splendido Super Luxury Flats

(Lavish & Spacious)

- 3 BHK, Children Park.
- Club Amenities.
- All Round & Terrace Gardening.
- Modular Kitchen & 5 A.Cs.
- Gayathri Nagar,VJA.

94 94 40 30 40

పెనమలూరి సెంటర్ దగ్గర పద్మావతి గార్డెన్స్ సమీపములో గ్రూప్‌హౌస్ గార్డెన్స్ నందు 2 BHK ఫ్లాట్స్ లిఫ్ట్ కార్‌పార్కింగ్‌తో గృహప్రవేశమునకు కలవు. ✆ 97006 57888.

బందరురోడ్డు కంకిపాడు - గన్నవరం రోడ్డు ఈడ్పుగల్లు దగ్గర రాఘవ ఎన్క్లేవ్‌లో 2 B/R అపార్ట్‌మెంట్ ఫ్లాట్ అమ్మకమునకు కలదు. ✆ 99496 43105.

HOUSE FOR SALE

42 లక్షలకే Benz Circle కు 12 KM పరిధిలో 183 చ॥గ॥లలో నిర్మిస్తున్న ఇండివిడ్యువల్ & Duplex హౌసెస్ 80% Loan సౌకర్యంతో అమ్మకం. ✆ 80961 23123.

99 హౌసెస్ గల హౌసింగ్ కాలనీలో 200/ 254 చ॥గ॥లలో మీ ప్లాన్ ప్రకారం హౌసెస్ నిర్మించబడును. ఎయిర్‌పోర్ట్, HCL, L&T, IT పార్కులకు సమీపమున కేసరపల్లిలో బ్యాంక్‌లోన్ సౌకర్యం కలదు. ✆ 92489 31111.

PLOT FOR SALE

Kankipadu, Vijayawada: CRDA Aprvd. Plots: 143, 183, 200, 220, 234, 250 & 327 Sq.Yds @ Rs: 11,999/- Per Sq.Yd. Ph: 9959834503 & 9030262246.

కానూరు కెనడి వెనుక 530 గ॥ N/E LO/ J.ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ 400 గ॥ స్థలం ప్లాట్ రిజిస్ట్రేషన్ నో బ్రోకర్ ✆ 85238 99999, 62814 41039.

మధ్యతరగతి వారు కొలేక్కలయ్యే మంచి అవకాశం. తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి 22 సెంట్లు 100 ఎగ్రచందనం చెట్లు (పట్టాదారు పాస్‌బుక్‌తో) ప్లాట్ రేటు 8వ సం నుండి ఆదాయం 15 గ్రా॥ గోల్డ్ ఫ్రీ. ✆ 88018 03689.

రాజధానికి అత్యంత దగ్గరలో ఉత్తరవాహినీగా ప్రవహిస్తున్న కృష్ణా నదికి, వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అత్యంత సమీపంలో అమరావతి నుండి విజయవాడ వెళ్ళు మెయిన్ రోడ్‌ను ఆనుకొని పెద మద్దూరు నందు అత్యంత విలువైన ఓపెన్ ప్లాట్స్ చ.గ కేవలం రూ 4500/- మాత్రమే. సంప్ర: 99599 53069.

రాజధానిలో 200 అ॥ సీడ్ యాక్సెస్ రోడ్‌ను ఆనుకొని పెద మద్దూరు నందు CRDA అప్రూవల్‌తో అతి తక్కువ ధరలో సులభ వాయిదాలలో ప్లాట్లు. మార్కెటింగ్ సిబ్బంది కావలెను. ✆ 93976 00348.

మంగళగిరి నుండి రాజధాని వైపు గేటెడ్ కమ్యూనిటి వెంచర్‌లో ప్లాట్లు, విల్లాలు, LEPL వారి సౌజన్యంతో శ్రీసిటీ ఫేజ్ -1,2,3, లోన్ సౌకర్యం. శ్రీసాయిప్రగతి ఇన్‌ఫ్రా & డెవలపర్స్, రఘ. ✆ 99661 49858.

విజయవాడ కేసరి టోల్‌గేట్ దగ్గర గ॥ 1900/- ★ ఇబ్రహీంపట్నం - పెర్రీ దగ్గర CRDA గ॥ 9000/- ఇన్‌స్టాల్‌మెంట్‌లో ★ మంగళగిరి టెక్నోపార్క్ వెనుక CRDA గ॥ 10,000/- రూ॥ ✆ 95333 45555.

ఫ్లాష్.. ఫ్లాష్.. కంకిపాడుకి అతిదగ్గరలో ఇళ్ళకు ధ్రువంగా 120, 130, 140, 155, 165 చ.గ. CRDA ఫ్లాట్స్ 75% బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ✆ 80997 07055.

LEASE

1700 Sq.Ft Office Space/ 3 Bed Room House For Rent, 2nd Floor, Opp Siddhartha Academy, Mogalrajapuram, Vijayawada-10 Contact: 0866-2470789.

TO-LET

COMMERCIAL

కమర్షియల్ స్పేస్ అద్దెకు

విజయవాడ ఆటోనగర్ 100' రోడ్డు ఫేస్ లారీ కాటా ప్రక్కన 3వైపులా రోడ్డు, 72HP కరెంట్‌తో 1750 చ॥గ॥ స్థలము లోపల షెడ్డుతో అద్దెకు కలదు.

✆ 77993 46777 93482 95999

SECONDS SALE

శ్రీ బాలాజీ ట్రేడర్స్ పాత డబుల్ కాట్, పర్చర్, బీరువాలు, A/C లు, ఫ్రిజ్‌లు, కంప్యూటర్స్, బ్యాటరీలు, పాత కలప దర్వాజాలు, మాటర్లు, పాత గ్రిల్స్ కొనబడును, అమ్మబడును. ✆ 98488 37259.

JOBS

Gold & Diamond Jewellery Experienced Sales Executives Wanted. Walk-in Interview with Biodata & Photo. Bombay Jewels Paradise, Next to Sweetmagic, M.G. Road, Vijayawada. ✆ 2473412/ 2483412.

Wanted Marketing Persons with 2-3 Y. Exp. in Plastic Products (P.P. Ropes, Tarpalines etc) Qul: Any Degree, A: 30-35 ✆ 99128 07966. sales.vedavja@gmail.com

Ignis Careers Pvt Ltd., An English Training Frim is Recruiting Sales/ Marketing: 3 Years Exp. in School Related Business, Banking, Insurance Etc., Salary: 20K to 30K. Locations: Krishna, Guntur. Apply with CV/ Resume to hr@igniscareers.com, ✆ 9100778563/ 9989027755. (Call Between Mon-Sat 9.30 AM- 6 PM)

ఇండివిడ్యువల్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్ సేల్స్ చేయుటకు ఎగ్జిక్యూటివ్స్, టెలికాలర్స్, లేడీ DTP ఆపరేటర్, రిట్రైడ్ ఎంప్లాయిస్ శాలరీ 20 వేలు + కమీషన్ పద్ధతిపై కావలెను. ✆ 80965 56789.

బీసెంట్‌రోడ్‌లోని గార్మెంట్స్ షోరూంలో పనిచేయుటకు సేల్స్ మెన్స్, సేల్స్ గర్ల్స్, హెల్పర్స్ కావలెను. ✆ 0866-6666365, 96428 09909.

Domestic కాల్ సెంటర్‌లో పనిచేయుటకు ఫ్రీ/పు 120 మంది కావలెను. Qly: 10 to PG. ✆ 98856 62957, 98856 63761. ఏలూరు రోడ్, VJA.

లక్ష్మీప్రసన్న న్యూమాటిక్ సర్వీసెస్ నందు పనిచేయుటకు టెక్నీషియన్స్ (ITI) Age: 35 Yrs. ఆఫీసు బాయ్స్ Qul: 10th కావలెను. మాచవరం డౌన్, VJA. ✆ 76750 21188.

Wanted Experienced Female Telecallers. Qly: Inter/ Degree. Freshers also can apply. Sal: 10,000/-+ Inc.+ Bonus. ✆ 90322 81555.

Wanted a Faculty to teach C, Java, Oracle, dotnet, Android, Ph.P Tally and to deal Student Projects in Reputed Computer Training Institute. B.Tech/M.Tech (CSE, IT), MCA preferred. Contact: 80081 69169, 0866 - 2487655.

Wanted Computer Hardware Engineers (Fresh/ Exp) Female Front office/ Accounts & Male field executive - VLMS IT Solution company/ www.vlms.in, VJA Bhavanipuram. ✆ 9701227778/ 9032908558.

Mark. Executives & Telecallers to workin Loans & Insurance, Real Estate Field. Q: Inter, 8000+ Incen. ✆ 90303 06306, 95333 80595.

Wanted Experienced Beautician (F) for Newly established Beautiparlor in Vijayawada, Gurunanak Colony. ✆ 86396 26360.

Accountant (Sr/ Jr) HR Exe/ Store Manager/ Civil Engineers/ Hardware/ Net Working/ Telecallers/ Sal: 7K to 35K. ✆ 0866-6641333.

Home Based Offline from Filling Projects Available Monthly Payments Q: Any Degree Only Females. ✆ 81064 28630, 95538 91525.

కంప్యూటర్ ఉన్న వారికి Online Home Based డేటాఎంట్రీ (టైపింగ్) వర్క్స్ కలవు. డైలీపేమెంట్స్ కలవు. No Targets. Cell: ✆ 90591 00048.

Real Estate నందు మార్కెటింగ్ చేయుటకు అనుభవం కల్గిన Telecallers కావలెను. ఫిక్స్‌డ్ జీతం + ఇన్సెంటివ్స్ కలవు. ✆ 90147 51555.

Wanted Lady Teachers 6th - 10th Telugu & NS. ఐడియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, రామనాధం వీధి, కస్తూరిబాయిపేట, VJA. ✆ 6615151.

వంటమనిషి కావలెను. కానూరులో 100 మందికి వంట చేయగల వంటమనిషి కావలెను. ✆ 90006 48068.

ఉచిత శిక్షణ & ఉపాధి కేంద్రం, MEPMA ఆధ్వర్యంలో ట్యాలీ, MS ఆఫీస్, టైపింగ్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోర్సులలో. Opp. KBN కాలేజ్, VJA. ✆ 91829 34370, 73311 23828.

విజయవాడలోని లోన్స్ & బీమా కంపెనీలో స్త్రీ/పురుష అభ్యర్థులు కావలెను. Q: డిగ్రీ to PG, Age: 23 to 30, Sal: 11,000/- to 15,000/- ✆ 80745 99880.

హైదరాబాద్‌లోని ఇళ్ళల్లో 24 గం.లు వృద్ధులకు సేవచేయడానికి, పిల్లలను చూసుకోవడానికి, 100 మంది ఆడ/మగవారు కావలెను. జీతం:10 వేలు భోజనం+వసతి ఫ్రీ. ✆ 7032025222

Jr. అకౌంటెంట్స్- 02, Tally నందు 2- 5 సం. అనుభవం & Sr. సివిల్ ఇంజనీర్ B.Tech/ M.Tech అపార్ట్‌మెంట్స్ కన్‌స్ట్రక్షన్ రంగంలో 10 - 15 సం. అనుభవం. ✆ 94942 53749.

సబ్ కాంట్రాక్టర్స్ కావలెను:- ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి రోడ్ అప్రోచెస్‌కు మొరం సప్లయి చేయుటకు స్వంత లారీలు కల్గిన సబ్ కాంట్రాక్టర్స్ కావలెను. ✆ 94401 41586/ 93922 77175.

అమెరికా వీసా కలిగి, వంట చేయ కలిగి చిన్న పిల్లలని చూసుకొనుటకు లేడీ ఆయా కావలెను. Cont: 9849021188, 9885260890.

C & FA Firm లో లోడింగ్ మరియు అన్‌లోడింగ్ చేయించుట యందు అనుభవం కలిగిన Dispatch Clerks మరియు MS Office నందు అనుభవం కలిగిన Computer Operators కావలెను. Walk in On 04.01.2018 @ No.202, New Friends Residency. Model Dairy MilkParlor Road, KVR Colony, Enikepadu, Vijayawada-521104, M:9440173457, 7997194777.

విజయవాడలో ప్రముఖ యాడ్ ఏజన్సీలో కోరల్‌డ్రా, అడోబ్‌ఇల్లస్ట్రేటర్, ఫోటోషాపులలో 2 సం.ల అనుభవం కలిగిన గ్రాఫిక్ డిజైనర్ కావలెను. సం॥ ✆ 94914 14477.

ప్రముఖ MNC కన్‌స్ట్రక్షన్ కంపెనీకి VJA, GNT, Hyd కొరకు సివిల్/ టెక్నికల్ స్టాఫ్ కా॥. Q: ITI, Dip., B.Tech. Exp/ ఫ్రెషర్స్ జీ: 14-18 వేలు. ✆ 9700487797.

లేడీ కంప్యూటర్ ఆపరేటర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ (పతంజలి ప్రొడక్ట్స్) కావలెను. శ్రీనివాస ఎంటర్‌ప్రైజెస్, కరెంటు ఆఫీస్ రోడ్డు, జోజినగర్, భవానీపురం, విజయవాడ-12. ✆ 70326 81369 (జీతం: 10 వేలు).

ప్యారడైజ్ హోం గెస్ట్‌హౌస్ నందు పనిచేయుటకు రిసెప్షనిస్ట్ (F/M) & సర్వీస్‌బాయ్స్ కావలెను. (భోజనం+వసతి) పటమట. ✆ 94925 67856, 96412 34234.

వాటర్‌ట్యాంక్ నందు పనిచేయుటకు హౌస్‌కీపింగ్ (F), ఆఫీస్‌బాయ్, మార్కెటింగ్ (M) కావలెను. ఆటోనగర్ 100 అడుగులరోడ్, హిందూఆఫీస్ ప్రక్కన. ✆ 0866-2551955.

ఆటోనగర్‌లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ మరియు CCTV అబ్జర్వేషన్ రిపోర్ట్ చేయగల సెక్యూరిటీ స్టాఫ్ కావలెను. ✆ 62812 07134.

ఇంగ్లీష్, కామర్స్, మాథ్స్, స్టాటిస్టిక్స్ బోధించుటకు పార్ట్ టైం అధ్యాపకులు కావలెను. ఆదిత్య కాలేజీ, గోసాల, కంకిపాడు. ✆ 99852 66766.

విజయవాడలోని ప్రైవేటు బ్యాంకులలో ఉద్యోగాలకు M/F కావలెను. ఖాళీలు: 18, జీతం: 18K - 22K, Q: ఇంటర్ - PG. ✆ 90590 23542, 90529 40550.

పటమట పంటకాలువ రోడ్డులో టెలికాం ఆఫీస్ నందు పనిచేయుటకు లేడీ టెలికాలర్స్ మరియు పికప్‌బాయ్స్ కావలెను. Q: ఇంటర్. ★ జీతం + ఇన్సెంటివ్స్. ✆ 92980 56789.

Track on కొరియర్స్, జింఖానా గ్రౌండ్ దగ్గర, గాంధీనగర్, VJAలో పనిచేయుటకు పార్ట్ టైం, (4:30 - 11 PM) పికప్‌బాయ్స్ కావలెను. ✆ 93462 54572.

ప్రముఖ సివిల్ కన్‌స్ట్రక్షన్ సంస్థలో పనిచేయుటకు ఆడిటింగ్‌లో, GST Tally లో అనుభవం గల అకౌంటెంట్ & సెక్యూరిటీ గార్డ్ కావలెను. ✆ 88856 18999, 91602 87777.

Helpers (హెల్పర్స్) అర్జంటుగా విజయవాడలో గల ప్రముఖ వాటర్‌ప్లాంట్‌లో పనిచేయుటకు కావలెను. ✆ 78934 34965, 99081 88188.

Govt. అనుబంధ సంస్థనందు పనిచేయుటకు లేడీస్టాఫ్ కావలెను. ఖాళీలు-27. వ: 25+ Q: 10 to డిగ్రీ జీతం: 10-20 వేలు. టైమ్: 10 AM- 4 PM. ✆ 79894 92700, 94949 47700.

ప్రముఖ ఈ-కామర్స్ రియల్ఎస్టేట్ సంస్థ నందు పనిచేయుటకు ★ రిలేషన్‌షిప్ మేనేజర్స్ ★ రిసెప్షనిస్ట్ ★ టెలికాలర్స్ మరియు అటెండర్ కావలెను. Q : 10th-డిగ్రీ. ✆ 91008 33340.

ప్రముఖ ఫర్నిచర్ షాపుకు సేల్స్ స్టాఫ్ కావలెను. పురుషులకు ప్రాధాన్యత. ఫర్నిచర్ రంగంలో అనుభవం తప్పనిసరి. ఆకర్షణీయమైన జీతం. ఆదివారం, ఫోన్ ఉ.11 గం. - రాత్రి 8 గం. లోపు ఇంటర్వ్యూకు హాజరు కాగలరు. గాడ్వే పర్నిక్రాఫ్ట్స్ ఏలూరు రోడ్డు, VJA-2 ✆ 92462 85900.

ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేయుటకు మంచి వాక్‌చాతుర్యం గల ఆఫీస్ అసిస్టెంట్/ ట్రైనీ సేల్స్‌పర్సన్స్ కావలెను. శాలరీ + ఇన్సెంటివ్స్. 2 వీలర్ గలవారికి ప్రాధాన్యత. ఫ్రెషర్స్ కూడా సంప్రదించగలరు- ✆ 79970 65599.

DRIVERS

TATA ACE నడుపుటకు అనుభవం గల డ్రైవర్లు ప్లాస్టిక్ ఫ్లైవుడ్ షాపుకు కావలెను. టై: 10 AM - 9 PM. భానుట్రేడర్స్, హనుమాన్‌పేట. ✆ 92903 59359.

TOURS & TRAVELS

గోవా, కర్ణాటక 20 క్షేత్రాల యాత్ర జనవరి 19న జనవరి 29న 8రిడి+ 5 జ్యోతిర్లింగాలతో 21 క్షేత్రాలు, శివరాత్రికి రామేశ్వరం+ 30 క్షే॥ ఫిబ్రవరి 7న. ✆ 98662 46466.

రామేశ్వరం, కన్యాకుమారి, మదురై, పళని, 9 రో॥ వతం॥ 6300/- 3-18 22 -1 ★ కాశీ, గయ, ప్రయాగ, నైమిశారణ్యం, అయోధ్య వతం॥ 6600/- 9 రో॥ 5-3 (నేపాల్ అదనం) సత్యసాయి టూరిజం 7674806567.



ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు

ఐఎంఏ సంఘ నాయకులు



కోనేరుసెంటరులో ఐఎంఏ ఆధ్వర్యంలో ర్యాలీలో పాల్గొన్న వైద్యులు

భాస్కరపురం(మచిలీపట్నం),న్యూస్‌టుడే: ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని పలువురు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంఘ నాయకులు ప్రభుత్వానికి సూచించారు. కేంద్ర ప్రభుత్వం వైద్యులను సంప్రదించకుండా వైద్యరంగంలో తీసుకుంటున్న పలు నిర్ణయాలకు పట్టణం ఐఎంఏ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఐఎంఏ అధ్యక్షుడు డా. శ్రీనివాసాచార్య మాట్లాడుతూ దేశంలో అల్లోపతి వైద్యులకు, వైద్యవిద్యను నిర్దేశించే ఎంసీఐ స్థానంలో 25మంది సభ్యులతో కూడిన ఎన్ఎంసీని రూపొందించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కమిటీలో ఎక్కువ శాతం రాజకీయ నాయకులు కలిగి, వైద్యులు తక్కువసంఖ్యలో సభ్యులుగా ఉండడాన్ని తప్పుబట్టారు. వైద్యులకు సముచిత స్థానం కల్పించకుండా కేవలం రాజకీయ నాయకులను సభ్యులుగా ఎన్నుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు . కేంద్రం అవగాహన లేకుండా తీసుకుంటున్న విధానాల వల్ల ఈ సభ్యులు మెడికల్ కళాశాల సీట్లను ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. అల్లోపతిపై అవగాహన లేకుండా బ్రిడ్జ్ కోర్సుల పేరుతో వైద్యులకు శిక్షణ ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు వైద్యులు, సంఘ నాయకులు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పట్టణంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మూసివేసి తమ నిరసనను తెలిపారు. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలు ప్రయివేటు ఆసుపత్రుల వైద్యులు యోగలింగేశ్వరరావు, సాయిప్రసాదు, కేశవకృష్ణ, శివప్రసాద్, లక్ష్మీకుమారి, వాణికుసుమ, శైలజా తదితరులు పాల్గొని కోనేరు సెంటరులో నిరసన తెలిపి అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఎస్పీకి వినతిపత్రాన్ని అందించారు.

ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యుల నిరసన

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: ఎంసీఐ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) ఏర్పాటుకు నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన సమ్మెలో భాగంగా మంగళవారం వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఏపీజేయూడీఏ, ఏపీజీడీఏ, ఐఎంఏ వైద్యవిద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సిద్ధార్థ వైద్యకళాశాల నుంచి కొత్తాసుపత్రి వరకు ప్లకార్డులు పట్టుకుని, ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏపీజేయూడీఏ రాష్ట్ర కార్యదర్శి కె.స్వామి మాట్లాడుతూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేస్తున్న వైద్యుల సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి సమాజంలో ప్రాక్టీస్ చేసేందుకు అర్హులైన వైద్యులకు ఎగ్జిట్ పరీక్ష నిర్వహించే ఆలోచనను మానుకోవాలన్నారు. అల్లోపతిలో ఎటువంటి నైపుణ్యం లేని వారికి ఆయుష్ ఆసుపత్రుల్లో కొన్ని నెలలు బ్రిడ్జి కోర్సులో శిక్షణ ఇచ్చి ఎంబీబీఎస్ చదివిన వారితో సమానంగా ప్రాక్టీస్ చేసే అవకాశం ఇవ్వడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఎంబీబీఎస్ సీట్ల భర్తీ, కొత్త వైద్యకళాశాల ఏర్పాటు వంటి విషయాల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీజేయూడీఏ సంయుక్త కార్యదర్శి కె.మౌళికృష్ణ, వైద్యులు బి.వికాస్, కృష్ణాజిల్లా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ బోస్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ కార్తీక్, ఏపీజేయూడీఏ అధ్యక్షుడు డాక్టర్ భరత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఓపీ నిలిపివేయడంతో రోగుల అవస్థలు.. వైద్యుల సమ్మె నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్తాసుపత్రిలో ఉదయం ఓపీ తీసుకోలేదు. అలాగే నగరంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం ఓపీ సేవలు నిలిపివేయడంతో వృద్ధులు, పిల్లలు ఇక్కట్లు పడ్డారు.



కొత్తాసుపత్రి ఆవరణలో దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వైద్యులు, జూనియర్ వైద్యులు

'ఎన్.ఎం.సి. బిల్లును వెనక్కి తీసుకోండి'

గవర్నర్‌పేట (విజయవాడ), న్యూస్‌టుడే: వైద్య విద్యకు, వైద్యులకు తీరని నష్టం కలిగించే నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్.ఎం.సి.) బిల్లును తక్షణం వెనక్కి తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నగర శాఖ డిమాండ్ చేసింది. మంగళవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్.ఎం.సి. బిల్లును వ్యతిరేకిస్తూ అత్యవసర వైద్యసేవలు మినహా అన్ని రకాల వైద్య సేవలను బంద్ చేసినట్లు ఐ.ఎం.ఎ. విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు డాక్టర్ బోస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రసిక్ సంఘ్వీ వెల్లడించారు. ఐ.ఎం.ఎ. హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్.ఎం.సి. బిల్లు వల్ల ఉత్పన్నమయ్యే నష్టాలను వివరించారు. డాక్టర్ బోస్ మాట్లాడుతూ 1933 నుంచి భారత దేశంలో వైద్యవిద్య, వైద్యులపై పర్యవేక్షణకు మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా ఉందన్నారు. ఇది ఆసుపత్రుల నిర్వహణపై సలహాలు, సూచనలు ఇచ్చేదని వైద్యులు ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకునేదన్నారు. ఈ బిల్లు వైద్యవృత్తికి ఇబ్బంది కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంసీఐలో వైద్యులు సభ్యులుగా ఉండేవారని అయితే ఎన్.ఎం.సి.లో 5గురు మాత్రమే వైద్యులు ఉంటున్నారన్నారు. మిగిలిన వారంతా వైద్యవృత్తితో సంబంధం లేని వారేనన్నారు. ఎవరైనా సరైన సౌకర్యాలు లేకుండానే వైద్య కళాశాలలు స్థాపించే అవకాశం ఈ బిల్లుతో వస్తుందన్నారు. వైద్య కళాశాలలపై ప్రభుత్వానికి పాక్షికంగా మాత్రమే పట్టు ఉంటుందని తెలిపారు. దీని వల్ల వైద్యవిద్య పేదలకు దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లుతో అవినీతికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. సీనియర్ వైద్యులు, ఐ.ఎం.ఎ. మాజీ అధ్యక్షుడు డాక్టర్ పి.వి.రమణమూర్తి మాట్లాడుతూ వైద్యవృత్తికి తీరని విఘాతం కలిగించే నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును తక్షణం వెనక్కి తీసుకుని గతంలో ఉన్న మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్.ఎం.సి. బిల్లు కారణంగా ఆయుర్వేదం, హోమియోపతి, నేచురోపతి వైద్యులకు ఒక ఏడాది ప్రభుత్వం నిర్వహించే బ్రిడ్జి కోర్సు ఇప్పించి వారికి ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా ధ్రువపత్రాలు అందించాలనుకోడం శోచనీయమన్నారు. ఐ.ఎం.ఎ. నగర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రసిక్ సంఘ్వీ మాట్లాడుతూ ఎంసీఐని పునరుద్ధరించేంత వరకు ఉద్యమం చేస్తామని దీనిలో భాగంగా మంగళవారం దేశ వ్యాప్తంగా ఓపీని బంద్ చేశామని తెలిపారు. ఎన్.ఎం.సి. బిల్లుతో వచ్చే ఇబ్బందులను ఎంపీ కేశినేని నానికి వివరించామని తెలిపారు. అనంతరం ఐ.ఎం.ఎ. హాలు ఆవరణలో వైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఎ.కొండూరు,న్యూస్‌టుడే: ఎ. కొండూరు మండలం జీళ్లకుంట స్టేజీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందినట్లు ఎస్సై జేవీ.రమణ మంగళవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన ఎం.రామకృష్ణ, అరుణలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి కారులో వెళ్లారు. దర్శనం అనంతరం విజయవాడ నుంచి ఇంటికి వెళ్తున్నారు. మండలంలోని జీళ్లకుంట స్టేజీ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు అదుపు తప్పడంతో పక్కనే ఉన్న హెచ్చరిక బోర్డును ఢీకొని, పల్టీలు కొడుతూ మామిడి తోటలో వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అరుణ(28)కు తీవ్రగాయాలు కావడంతో తిరువూరు ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందినట్లు పేర్కొన్నారు. కారులోని ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో రామకృష్ణ, పిల్లలు స్వల్పగాయాలతో బయటపడ్డారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.



ప్రమాద స్థలంలో నుజ్జునుజ్జయిన కారు



మృతి చెందిన మహిళ

బర్దన్ సేవలు స్ఫూర్తిదాయకం

అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ), న్యూస్‌టుడే: దేశంలో లౌకిక వాదం, రాజ్యాంగ పరిరక్షణకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి దివంగత నేత ఏబీ బర్దన్ చేసిన కృషి స్ఫూర్తిదాయకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. మంగళవారం విజయవాడ హనుమాన్‌పేట సీపీఐ భవన్‌లోలో బర్దన్ వర్ధంతి జరిగింది. ఆయన చిత్రపటానికి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామకృష్ణ మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా దీర్ఘకాలంపాటు పని చేసిన బర్దన్ ఎనలేని సేవలు అందించారన్నారు. నాగపూర్ శాసన సభ్యునిగా ఎన్నికై అసెంబ్లీలో కష్టజీవుల సమస్యల పరిష్కారానికి పాటుపడ్డారన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, రావుల వెంకయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, ఏపీ రైతు సంఘం నేతలు కేవీవీ ప్రసాద్, ఎం.యలమందరావు, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవానీ, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ తదితరులు పాల్గొన్నారు.



బర్దన్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సీపీఐ శ్రేణులు

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర 91 రిటైల్ ధర - 113, చికెన్ విత్ స్కిన్ - 164, చికెన్ స్కిన్‌లెస్ - 186

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం ధర - 94, 102, 113 చికెన్ విత్ స్కిన్- 182, చికెన్ స్కిన్‌లెస్- 192

నెక్ కోడిగ్రుడ్ల ధర

★ విజయవాడ జోన్ రైతు ధర రూ. 3.75 పైII. నెక్ విజయవాడ ఆఫీస్ Ph: 0866 - 6582559.

ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు: వైకాపా

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: నూతన సంవత్సరం సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయవద్దంటూ ప్రభుత్వం జీవో ఇచ్చినా... తితిదే, కనకదుర్గమ్మ ఆలయం నుంచి అర్చకులు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులకు ఆశీర్వచనాలు ఇవ్వడం సబబేనా అని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రజలకు ఒక న్యాయం.. ముఖ్యమంత్రికి ఒక న్యాయమా అని పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో ఎంజీరోడ్డులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అర్ధరాత్రి వరకు బార్లను తెరిపించి సుమారు రూ.230 కోట్లు మద్యాన్ని ప్రజలతో తాగించి ప్రభుత్వం వారి ఆరోగ్యాలతో చెలగాటమాడిందని విమర్శించారు. ప్రజల సొమ్ముతో అధికార పార్టీ ముఖ్యులు స్టార్ హోటళ్లలో బస, చేసిన విదేశీ పర్యటనలపై తాము పలు పర్యాయాలు అడిగినా శ్వేతపత్రం ప్రకటించలేదని ఆరోపించారు. సీఎం చేసిన దోపిడీ పాలనకు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు జరిగాయని ఆరోపణలు వచ్చాయని, ఇదంతా ప్రభుత్వంలోని ప్రముఖుల కోసమే చేశారని విమర్శించారు.

అటు పచ్చదనం.. ఇటు వ్యాయామం



సై్కవాకర్ చేస్తున్న మహిళలు

మున్సిపల్ పార్కులో వ్యాయామశాల

భాస్కరపురం(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ఆధునిక జీవన పద్ధతులు, పెరుగుతున్న కుటుంబాలు వంటి కారణాలతో ఆరోగ్యానికి అవసరమైన కసరత్తు, ఆహ్లాదానికి అవసరమైన వసతులు మృగ్యమవుతున్నాయి. ముఖ్యంగా కాంక్రీట్ జంగిల్స్‌గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలు అధికమవుతున్నాయి. కాస్తో కూస్తో పచ్చదనంతో పరిఢవిల్లే పార్కులు ఆ కొరత తీర్చేందుకు దోహదపడుతున్నాయి. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని ప్రధాన పార్కు ఇటీవల కాలం వరకూ పట్టణవాసులకు ఆహ్లాదాన్ని పంచడానికి మాత్రమే పరిమితమయ్యేది. పార్కు సుందరీకరణపై దృష్టి సారించిన మచిలీపట్నం పాలకవర్గం, ప్రజల ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. వాకింగ్‌ట్రాక్‌తో పాటు అదనంగా వ్యాయామాలు చేసుకునేందుకు వీలుగా వ్యాయామశాలను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.10 లక్షలు వెచ్చించారు. ఈ వ్యాయామశాలలో డబుల్ ఎయిర్ వాకర్, సీటెడ్ పుల్లర్, షోల్డర్ బిల్డర్, క్రాస్‌ట్రైనర్, సై్కవాకర్, రోవర్, హార్స్‌రైడర్, ట్రిపిల్‌స్టాండిగ్ ట్విస్టర్లను అందుబాటులో ఉంచారు. ఆయా పరికరాల పనితీరును తెలిపే విధంగా సమీపంలో సూచిక బోర్డుని ఏర్పాటు చేశారు. నిపుణుడైన శిక్షకుడిని నియమించారు. ఆయన పర్యవేక్షణలో ప్రజలు వ్యాయామం చేస్తున్నారు. ఇలా పట్టణ ప్రజలకు అన్ని రకాలుగా ఉచితంగా వ్యాయామం చేసుకునేందుకు ఏర్పాట్లు చేయడంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకే కాకుండా పెద్దలు, మహిళలు వ్యాయామం చేసుకునేందుకు వీలుగా ఉండే విధంగా పరికరాలను ఉంచారు.



డబుల్‌ఎయిర్ వాకర్‌పై వ్యాయామం



చెస్ట్‌ప్రెస్ డబుల్‌పై వ్యాయామం చేస్తున్న యువకులు

జిమ్ పనిచేసే వేళలు

ఉదయం 5.00 నుంచి 8.00 గంటలవరకు అందరూ వినియోగించుకోవచ్చు. సాయంత్రం స్త్రీలకు ప్రత్యేకంగా 4.30 నుంచి 5.30 వరకు కేటాయించారు. అనంతరం 5.30 నుంచి 8.30 వరకు అందరికీ ప్రవేశం ఉంటుంది.

ఉపయోగంగా ఉంది: మోకాగోపాలకృష్ణ ,వ్యాపారి



గతంలో పార్కులో కేవలం వాకింగ్ ట్రాక్ మాత్రమే అందుబాటులో ఉండేది. వ్యాయామం చేయడానికి ప్రత్యేకించి జిమ్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. పురపాలక సంఘం ఏర్పాటు చేసిన ఈ వ్యాయామశాల ద్వారా వ్యాయామం చేయడం చాలా సులువుగా ఉంది. అన్ని పరికరాలు ఉన్నాయి. నేను ప్రతి రోజు భాస్కరపురం నుంచి క్రమం తప్పకుండా వస్తాను. ఈ వ్యాయామశాల ఉపయుక్తంగా ఉంది.

సౌకర్యంగా ఉంది: మద్దిపాటిరాజశేఖర్, రొయ్యల వ్యాపారి



పురపాలక సంఘం ఆధ్వర్యంలో పార్కులో జిమ్ ఏర్పాటు చేయడం అభినందనీయం. దీని ద్వారా పట్టణ ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం కూడా కలుగుతుంది. పట్టణ ప్రజలందరూ పార్కులో ఉన్న జిమ్‌ను సద్వినియోగం చేసుకోవాలి. నేను ప్రతి రోజు ఆర్‌టీసీ కాలనీ నుంచి వాకింగ్ చేసుకుంటూ వస్తాను. వచ్చిన తర్వాత విశ్రాంత తీసుకుని వ్యాయామశాలలో ఉన్న ప్రతి పరికరంపై పావుగంట చొప్పున వ్యాయామం చేస్తాను. జిమ్ చాలా బాగుంది.


గోవిందా.. గోవిందా...!

బంగారు పుష్పాలతో శ్రీవారికి పూజలు



విజయవాడ పటమట రైతుబజార్ వద్ద శ్రీ లక్ష్మీ శ్రీనివాస వాసవిసేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవారి నిత్యోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా గోవింద నామస్మరణతో మార్మోగుతోంది. మంగళవారం శ్రీవారి నమూనా ఆలయంలో మూలవిరాట్టుకు 108 బంగారు అష్టదళ పద్మాలతో ప్రత్యేక అర్చన నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీవారి కల్యాణంలో 500 మంది దంపతులు పాల్గొన్నారు. సాయంత్రం మలయప్పస్వామికి కొలువు మంటపంలో సహస్రదీపకాంతుల మధ్య ఊంజల సేవ జరిగింది. నివేదన, వేద పారాయణ పఠనం, అన్నమాచార్య, పురందరదాసుల కీర్తనల ఆలాపన, నాదస్వర సంగీతం, నర్తకీమణుల నృత్యాలతో స్వామివారికి నాద, వేద, నాట్యార్చనలు నిర్వహించారు. అనంతరం నక్షత్రహారతి, కర్పూర నీరాజనాలు సమర్పించారు.

– పటమట (విజయవాడ), న్యూస్‌టుడే



ప్రస్తుతం జిల్లా అంతటా ఉద్యోగాల హడావుడి ప్రారంభమైంది. రైల్వేశాఖ, తపాలశాఖ దగ్గర నుంచి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీవరకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులు అంతా శిక్షణతీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కోచింగ్ సెంటర్లు అన్ని కోలాహలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు అభ్యర్థులు తమకు అర్హత ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకుంటే అతిసులభంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయవచ్చు. అది ఎలాగో చూద్దాం.

సాంకేతికం.. సులభతరం

- అందుబాటులో డిజిటల్ లాకర్ సౌకర్యం
- అవగాహన పెంపొందించుకుంటే ఉపయుక్తం

గొడుగుపేట,న్యూస్‌టుడే

ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకోవడడానికి నిరుద్యోగులు ధ్రువపత్రాల జిరాక్స్‌ల కోసం అటూ ఇటూ పరుగెడుతుంటారు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీంట్లో మన విద్యార్హతతోపాటు వివిధ ధ్రువీకరణ పత్రాలతో ఒక్క సారి నమోదు చేసుకుంటే చాలు. ఆతరువాత ఎప్పుడు ఏపోస్టులకు దరఖాస్తు చేసుకోవాలన్నా ధ్రువపత్రాల జిరాక్స్‌ల కోసం పరుగెత్తాల్సిన అవసరం ఉండదు. ఆ ఉద్యోగానికి సంబంధించిన రుసుము చెల్లించి సంబంధిత శాఖకు సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు మరింత సులభతరంగా ఉండేలా ఆయా పత్రాలను దాచుకునేందుకు ప్రభుత్వం డిజిటల్ లాకర్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో దాచుకుంటే చాలు మనకు అవసరం వచ్చినప్పుడల్లా తీసుకుని వినియోగించుకోవచ్చు. శిక్షణ కోసమో ఇతర పనులకోసమో ఇతర ప్రాంతాల్లో ఉన్నామనుకోండి ఆసమయంలో ధ్రువపత్రాల అవసరం వస్తే ఇంటినుంచి వాటిని తెప్పించుకోవడానికి నానా అవస్థలు పడాలి. డిజిటల్ లాకర్‌లో వాటిని భద్రపరుచుకుంటే ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. అంతర్జాల కేంద్రాల వెంట పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదు. ధనం, సమయం కూడా ఆదా అవుతుంది. ఒక్క నిరుద్యోగులే కాదు ఇతరులు కూడా తమ పత్రాలను భద్రంగా దాచుకోవచ్చు.

అందరికీ ఉపయోగం

ఉద్యోగార్థులేకాదు తరచుగా ధ్రువపత్రాలు వినియోగించుకునేవారు ఒక్కసారి నమోదు చేస్తే చాలు ఎన్నిసార్లయినా వినియోగించుకోవచ్చు. ప్రతి సారీ పత్రాలను స్కాన్‌చేసి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉండదు.



డిజిటల్ లాకర్ సైట్ ముఖచిత్రాలు

నమోదు ఇలా

డిజిటల్ లాకర్‌ను వినియోగించుకోవాలంటే ఆధార్ తప్పనిసరి. ఆధార్ నమోదు చేసుకునే సమయంలో ఇచ్చిన మొబైల్‌నెంబరు, ఈమెయిల్ కూడా ఉండాలి. నమోదు చేసుకోవడానికి ముందుగా డిజిటల్ లాకర్.జీవోవి.ఇన్ అని వెబ్‌సైట్ అడ్రసు టైప్‌చేసి సైట్‌లోకి వెళ్లాలి. వెళ్లిన అనంతరం ముఖచిత్రంపై ఉన్న సైన్ అఫ్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్‌చేసిన వెంటనే ఫోన్ నెంబరు అడుగుతుంది. అప్పుడు ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన చరవాణి నంబరు ఇవ్వాలి. ఇచ్చిన వెంటనే వన్‌టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. పాస్‌వర్డు నమోదు చేయడం ద్వారా యూజర్‌పేరు పాస్‌వర్డ్ అనంతరం ఆధార్‌సంఖ్య అడుగుతుంది. ఇవి నమోదు చేసిన తరువాత సైట్‌లోకి ప్రవేశం లభిస్తుంది. అందులో ముఖ్యమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఏది అప్‌లోడ్ చేసినా ఓటీపీ వస్తుంది. ఒక్కో ధ్రువపత్రం గరిష్ఠంగా పది ఎంబీ పరిమాణాన్ని మించి ఉండకుండా ఉండేలా చూసుకోవాలి. ఒక్కో ఖాతాదారు ఒక జీబీ మెమరీని గరిష్ఠంగా వినియోగించుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో పత్రాలను ఎవరికి కావాలన్నా సురక్షితంగా పంపుకోవడానికి అవకాశం ఉంటుంది.

చాలా ఉపయోగం

డిజిటల్ లాకర్ సౌకర్యం అనేది చాలా ఉపయోగం. ప్రధానంగా విద్యార్థులు, నిరుద్యోగులు అందుబాటులో ఉన్న ఈ అవకాశంపై అవగాహన పెంపొందించుకుని వినియోగించుకోవాలి. ధ్రువపత్రాలు ఇంటి వద్ద ఉంటాయి.. ఉన్నతచదువులో, వృత్తిపరంగానో ఎక్కడో ఉంటారు. అలాంటప్పుడు పత్రాలను అవసరమై కొరియర్ ద్వారా పంపించమని తల్లిదండ్రులకు చెబుతారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాను. అలాంటప్పుడు ఒక్కోసారి ధ్రువపత్రాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మంచిది.



– గుడిపూడి రాధికారాణి, ఉపాధ్యాయిని

చాలామందికి తెలియదు

డిజిటల్ లాకర్ సౌకర్యం అంటుబాటులో ఉన్నట్లు చాలామందికి తెలియదు. ప్రస్తుతం డిజిటల్ విధానంలో అనేక సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. డిజిటల్ లాకర్ యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అందరూ ఈ విధానం గురించి తెలుసుకుని వినియోగించాలి.



– శ్రీరామ్, విద్యార్థి



పదిలో దశ మార్చుదాం..!

- ఉత్తీర్ణత పెంపునకు నూతన విధానం
- పక్కాగా అమలు చేస్తేనే సత్ఫలితాలు



పది ఫలితాల్లో జిల్లా ర్యాంకు ఏయేటి కాయేడు తగ్గిపోతోంది. ఒకప్పుడు అయిదారు స్థానాల్లో ఉండే ర్యాంకు రాను రాను దిగజారుతూ వస్తోంది. ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో జిల్లా విద్యాశాఖ నూతన కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఉత్తీర్ణతాశాతాన్ని పెంచేందుకు దశ సూత్రాల విధానానికి శ్రీకారం చుట్టింది. వీటిని పక్కాగా అమలు చేయాలని మండల, ఉప విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పదిలో మెరుగైన ర్యాంకు సాధించేందుకు ఈ దశ సూత్రాలు ఉపయోగపడతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

న్యూస్‌టుడే–పోర్టురోడ్డు(మచిలీపట్నం)

ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంటున్న జిల్లా పది ఫలితాల్లో మాత్రం తన ప్రత్యేకతను చాటుకోలేకపోతోంది. ఒక్కసారి కూడా మొదటి 5 ర్యాంకుల్లో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉత్తీర్ణత పరంగా 90 శాతానికి పైగా ఉన్నప్పటికీ ర్యాంకులో పురోగతి కనిపించడం లేదు. దీంతో ఈసారి ఎలాగైనా మొదటి 5 స్థానాల్లో ఉండాలనే లక్ష్యంతో జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

విద్యా సంవత్సరం	ఉత్తీర్ణతా శాతం	సాధించిన ర్యాంకు
2015	90.73	10
2016	93.11	09
2017	93.01	09

పది సూత్రాలు ఇవే..

1. అన్ని మండలాల్లోని మానిటరింగ్ అధికారులు జిల్లావ్యాప్తంగా ప్రతి ఏటా తక్కువ ఉత్తీర్ణత శాతంలో కొనసాగుతున్న పాఠశాలలను ప్రతి రోజు సందర్శించాలి.
2. మానిటరింగ్ అధికారులు పాఠశాలను సందర్శించడమే కాకుండా కనీసం రెండు గంటల పాటు విద్యార్థులతో మాట్లాడాలి. పాఠ్యాంశాలను బోధించే ఉపాధ్యాయులు, పాఠశాల ప్రిన్సిపల్‌తో కూడా సంభాషించాలి.
3. క్లిష్టమైన సబ్జెక్టులుగా పరిగణించే గణితం. సైన్స్, ఆంగ్లం సబ్జెక్టుల్లో బోధన ఎలా కొనసాగుతుందో పక్కాగా పరిశీలించాలి.
4. ఆయా సబ్జెక్టులు బోధిస్తున్న ఉపాధ్యాయులు పాఠ్యాంశాల వారీగా పరీక్షల్లో తప్పకుండా వస్తాయని భావించే ప్రశ్నలను విద్యార్థికి బోధించాలి.
5. ప్రశ్నపత్రంలో తప్పకుండా ఇస్తారు అని భావించే వాటిని విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుని రాసే విధంగా మెరుగైన తర్ఫీదును ఇవ్వాలి.
6. చదవులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకశ్రద్ధ వహించి వారిని ప్రతి సబ్జెక్టులోనూ ఉత్తీర్ణులయ్యే విధంగా తీర్చిదిద్దాలి.
7. పరీక్షల్లో తప్పకుండా వస్తాయని భావించే ప్రశ్నలను ప్రతి రోజు విద్యార్థితో చూడకుండా రాయించాలి. వారికి హోంవర్క్ కూడా ఇవ్వాలి.
8. ఉపాధ్యాయులు ప్రతి వారం విద్యార్థుల సామర్థ్యానికి సంబంధించి నివేదికను అందజేయాలి. బాగా వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకుని వారికి ఇన్‌టెన్సివ్ కోచింగ్‌ను అందించాలి.
9. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు ఎంతశాతం మార్కులు సాధిస్తారు. వారికి గ్రేడు ఎంత వస్తుంది అనే అంశంపై ప్రతి వారం నివేదిక సమర్పించాలి.
10. విద్యార్థులకు బొమ్మలు గీయడం, మ్యాప్ పాయింటింగ్, గ్రాఫ్‌లు గీయడం వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని పరీక్షలకు సమాయత్తులను చేయాలి.



వెనుకబడిన విద్యార్థుల కోసమే ...

ఈ దశసూత్రాల విధానం ప్రధానంగా చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకశ్రద్ధ వహించడానికే. ఆయా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోవడం వల్ల ఆ ప్రభావం జిల్లా ఉత్తీర్ణతపై పడుతోంది. ఫలితంగా నానాటికీ జిల్లా ర్యాంకు దిగజారుతోంది. ఈ నేపథ్యంలో వెనుకబడిన విద్యార్థులపై ఇప్పటి నుంచే ప్రత్యేకశ్రద్ధను కనబరచడం ద్వారా వారు ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది. దీంతో జిల్లా ఉత్తీర్ణతాశాతం పెరిగేందుకు అవకాశం ఉంటుందని అధికారుల ఉద్దేశం..

ఆచరణే కీలకం..

జిల్లా ఉత్తీర్ణత పెరుగుదల కోసం ప్రతిఏటా ఎన్నో విధానాలు ప్రవేశపెట్టడం, ప్రణాళికలు రూపొందించడం విద్యాశాఖ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలుకు నోచుకోకపోవడంతో ప్రతి సారి ఉత్తీర్ణత పరంగా నిరాశే ఎదురవుతోంది. ఇటీవల ఆర్జేడీ దేవానందరెడ్డి ప్రవేశపెట్టిన త్రిశూల వ్యూహం, ప్రస్తుత డీఈవో రాజ్యలక్ష్మి ప్రవేశపెట్టిన దశసూత్రాల విధానం ప్రభావవంతంగా ఉన్నప్పటికీ డీవైఈవోలు, ఎమ్మీవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇలా అందరూ సమన్వయంతో పనిచేసి సూత్రాల అమలుకు ప్రత్యేకకృషి చేస్తేనే లక్ష్యం నెరవేరేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉన్నతాధికారులు ప్రతి పాఠశాలను తనిఖీలు చేస్తూ విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేయాల్సి ఉంది. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలకు సంబంధించి ఉపాధ్యాయులతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ వారి పనితీరును పర్యవేక్షించాల్సి ఉంది. అంతేకాకుండా ప్రతి విద్యార్థిలో ఆయా సబ్జెక్టుల పరంగా ఏమేరకు సామర్థ్యం ఉందో గ్రహించి వారికి మరింత మెరుగైన సలహాలు ఇస్తూ వారిని పరీక్షలకు సంసిద్ధులను చేయగలిగినప్పుడే ఈ దశసూత్రాల విధానంతో విద్యార్థుల దశ తిరిగేందుకు అవకాశం ఉంటుంది.



లోపాలను తెలుసుకుని సవరించేందుకే



వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేకశ్రద్ధ చూపించకపోవడంతో ఆ ప్రభావం జిల్లా ఉత్తీర్ణతపై పడుతోంది. అందుకే ఈ దశసూత్రాల విధానాన్ని ప్రవేశపెట్టి విద్యార్థి సామర్థ్యాన్ని ముందే తెలుసుకుంటాం. ఒక అవగాహనకు వచ్చిన తర్వాత వారి పట్ల ప్రత్యేకశ్రద్ధ వహించి పరీక్షల్లో ఉత్తీర్ణుడిని చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తాం. డీవైఈవో, ఎమ్మీవోలు ప్రతి పాఠశాలలో రెండుగంటలు ఉండి విద్యార్థులతో మాట్లాడాలని చెప్పాం. ప్రధానోపాధ్యాయులకు కూడా విద్యార్థి సాధించిన పురోగతిని ప్రతివారం నివేదిక రూపంలో సమర్పించాలని ఆదేశించాం. విద్యార్థులకు మెరుగైన బోధన అందించడం వారు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధానం సత్ఫలితాన్నిస్తుందని విశ్వసిస్తున్నాం. – ఎం.వి.రాజ్యలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి

గురి పెట్టి..

- నగదు రివార్డు పొందిన బెజవాడ యువకుడు
- ఇతర సంస్థల సాఫ్ట్‌వేర్‌ల్లోనూ లోపాల గుర్తింపు

గూగుల్‌ను మెప్పించి..!

సాంకేతికత అత్యంత వేగంగా దూసుకుపోతోంది. యువత కూడా అంతే వేగంతో దానిని అనుసరిస్తున్నారు. మేధస్సుకు పదును పెట్టి వివిధ రకాల సాఫ్ట్‌వేర్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఉపాధి పొందుతున్నారు. ఆ సాఫ్ట్‌వేర్లలో లోపాలను గుర్తించి ఆయా సంస్థల నుంచి ఆదాయం పొందుతూ 'హాల్ ఆఫ్ ఫేమ్'లోకి ఎక్కుతున్నాడు విజయవాడకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి అప్పిడి సాయికుమార్ రెడ్డి.

చిట్టినగర్(విజయవాడ), న్యూస్‌టుడే

విజయవాడ భవానీపురం పోపూరి వారి వీధిలో ఉంటున్న అప్పిడి శ్రీనివాసరెడ్డి, సుధ దంపతుల కుమారుడు సాయికుమార్‌రెడ్డి. విజయవాడ పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువు తున్నాడు. తండ్రి లారీ డ్రైవర్. తల్లి గృహిణి. ఎల్‌కేజీ నుంచి ఇంటర్ వరకు ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివాడు. ఇంజినీరింగ్‌పై ఆసక్తి చూపడంతో తల్లిదండ్రులు చేర్పించారు. సాయికుమార్‌రెడ్డి ప్రతిభను గమనించిన అధ్యాపకులు అతనిని ప్రోత్సహిస్తూ వచ్చారు. రెండేళ్ల క్రితం కళాశాలలో సైబర్ సెక్యూరిటీ మారథాన్ వర్క్‌షాప్ నిర్వహించారు. అందులో సాయి ప్రతిభ చూపాడు. అతని ఆసక్తిని గమనించిన అధ్యాపకులు సైబర్ సెక్యూరిటీపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేలా చర్యలు తీసుకున్నారు. అప్పటినుంచి పలు సాఫ్ట్‌వేర్లలో లోపాలను వెతకడం ప్రారంభించాడు. వాటిని ఆయా కంపెనీలకు పంపించి సవరించే స్థాయికి ఎదిగాడు. ఆయా కంపెనీల నిర్వాహకులతో పాటు కళాశాల యాజమాన్యం ప్రశంసలు కూడా అందుకున్నాడు.



తల్లి సుధతో సాయికుమార్‌రెడ్డి

లోపాలు ఇవే..

గూగుల్ వినియోగం కోసం ప్రముఖ నెట్‌వర్క్ కంపెనీ సిస్కో రూటర్ పరికరాల వినియోగంలో ఉన్న 'లాగిన్' సంబంధిత సాంకేతిక లోపాలను గుర్తించి కంపెనీకి పంపించాడు. ఆ కంపెనీ ఐటీ నిపుణులు పరిశీలించి సాయి గుర్తించిన అంశాలు నిజమని తేల్చి ఈ-మెయిల్ ద్వారా అభినందించడంతో పాటు రూ.8.70 లక్షల నగదు బహుమతి ప్రకటించి ఖాతాలో జమచేశారు. గూగుల్ నెట్‌వర్క్‌కు అత్యుత్తమమైన సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు లోపాలు సరిచేసిన వ్యక్తుల పేర్లు ఉంచే 'గూగుల్ హాల్ ఆఫ్ ఫేమ్' వెబ్ సైట్‌లో స్థానం సంపాదించాడు.

❖ మైక్రోసాఫ్ట్‌కు చెందిన కొన్ని వెబ్‌సైట్‌ల్లో ఎక్స్‌ఎంఎల్-ఆర్‌పీసీ అనే సాంకేతిక అంశాల్లో ఉన్న లోపాలను గుర్తించి సవరించాడు. వెబ్‌సైట్‌లో ఉండే ప్లగ్‌ఇన్ అనే సౌకర్యం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని గుర్తించాడు. ఆ కంపెనీ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ఐటీ నిపుణులు విషయాన్ని నిర్ధరించుకున్నారు. వారు ఈ-మెయిల్ ద్వారా అభినందనలు తెలపడంతో పాటు 'హాల్ ఆఫ్ ఫేమ్' వెబ్‌సైట్‌లో సాయి వివరాలను పొందుపరిచారు. ఒరాకిల్‌లోనూ మైక్రోసాఫ్ట్‌లో మాదిరిగానే లోపాలను గుర్తించి సవరణలు సూచిస్తూ పంపాడు.

❖ ఇంటెల్ వెబ్‌సైట్లలో లాగిన్ ప్రక్రియలో సెక్యూరిటీ లోపాలను గుర్తించి నివారణ మార్గాలను సూచించగా.. ఈ-మెయిల్ ద్వారా ఆ సంస్థ అభినందించింది. ధ్రువపత్రాన్ని అందించింది.



సాయిని అభినందిస్తున్న కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు

❖ కాల్ అంబులెన్స్ భారతీయ సామాజిక సేవా సంస్థ. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించే సాధనం అంబులెన్స్. ఈ సంస్థలో రిజిస్టరు అయిన వారు అన్ని వేళల రక్తదానం, అత్యవసర సేవలకు అందుబాటులో ఉంటారు. ఈ కంపెనీ వెబ్‌సైట్ లాగిన్ ప్రక్రియలో సెక్యూరిటీ కోడ్‌ను అత్యంత సులభంగా మార్చుకునే విధానాన్ని సాంకేతిక లోపంగా గుర్తించి సంస్థకు సూచించాడు. ఆ లోపాన్ని అధిగమించేందుకు పలు బహుళ జాతి ఐటీ సంస్థలు అమలు పరుస్తున్న సెక్యూరిటీ కోడ్‌ను వాడాలని సూచించాడు. ఆ సంస్థ సాంకేతిక నిపుణుడు జగదీష్ విశ్వనాథన్ సాయి సూచనలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ-మెయిల్ ద్వారా అభినందించడంతో పాటుగా రూ.12 వేలు నగదు, ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు. ఇలా పలు లోపాలను కనుగొని ఆయా సంస్థలకు తెలిపి ప్రశంసలు అందుకున్నాడు.

BANK EXAMS

GENERAL AWARENESS

1. PCA framework initiated by RBI to monitor certain performance indicators of the banks. In this context, PCA stands for ....
1) Prompt Corrective Action
2) Punitive Corrective Action
3) Punish Corrective Action
4) Punctual Corrective Action
5) Preference Coercive Action

2. Prompt Corrective Action is triggered by RBI when banks breach certain regulatory requirements like CRAR , ROA and NPA. In this context, CRAR, ROA and NPA stand for ....
1) Capital to Risk (Weighted) Assets Ratio, Return On Assets and Non-Performing Assets
2) Capital to Risk (Weighted) Assets Ratio, Rotation On Assets and Non-Performing Assets
3) Capital to Risk (Weighted) Assets Ratio, Return On Assets and Notable-Performing Assets
4) Capital to Random (Weighted) Assets Ratio, Return On Assets and Non-Performing Assets
5) Capital to Risk (Weighted) Assets Ratio, Ruin Of Assets and Non-Performing Assets

3. On 20th December 2017, RBI puts Bank of India under Prompt Corrective Action. Who is the present MD & CEO of Bank of India?
1) Rajanish Kumar
2) Usha Ananthasubramanian
3) Aditya Puri 4) M.K.Sharma
5) Dinabandhu Mohapatra

4. The Non-Executive Chairman of Bank of India is ....
1) Ravi Venkatesan 2) Ashwani Kumar
3) T.C. Venkat Subramanian
4) T C A Ranganathan 5) G. Padmanabhan

5. Which among the following bank so far not cover under Prompt Corrective Action by 20th December 2017?
1) IDBI 2) UCO bank
3) State Bank of India 4) Dena Bank
5) Central Bank of India

6. On 22 December 2017, Loksabha was informed by Shiv Pratap Shukla that 'the amount lost on account of frauds during 2016-17 was Rs 16,789 crore' in banks and select financial institutions. In this context, who is Shiv Pratap Shukla?
1) Chairman , SEBI
2) Chairman,Economic Advisory Council to the Prime Minister
3) Finance Secretary
4) Deputy Governor, RBI
5) Union Minister of State for Finance

7. By the end of September 2017, as government informed Loksabha, the Gross Non-performing Assets (NPAs) of banks crossed ....
1) Rs 6.50 lakh crore 2) Rs 8.50 lakh crore
3) Rs 9.50 lakh crore 4) Rs 5.50 lakh crore
5) Rs 10.50 lakh crore

8. HDFC Bank's Artificial Intelligence (AI) - based chatbot is ....
1) Inka 2) Laxmi100 3) Eva
4) Trail 5) GoogBot

9. Shashi Arora stepped down as the CEO and Managing Director of .... after controversy over Aadhaar e-KYC
1) India Post Payment Bank
2) Vodafone M-Pesa 3) FINO PayTech
4) Airtel Payments Bank
5) Paytm Payment Bank

10. CCEA (Cabinet Committee on Economic Affairs) SCBTS scheme of Rs.1300 crore for Capacity Building in ....

★ Bank of Maduhra Limited merged with .... **A: 2**
1) HDFC bank 2) ICICI
3) Andhra Bank 4) Bank of Baroda 5) Axis Bank

★ Which Bank merged with Oriental Bank of Commerce in 2004? **A: 3**
1) Bank of Calcutta 2) Bank of Rajasthan
3) Global Trust Bank Limited 4) Bank of Upper Shimla
5) Bank of Maharashtra

ప్రతిభ

Present CEO of NCDEX is ...?

1) Leather Sector
2) Information Technology
3) Textile Sector 4) Jute Industry
5) Coal Sector

11. Cabinet Committee of Economic Affairs (CCEA) headed by ....
1) Finance Minister 2) Governor, RBI
3) Prime minister of India
4) Minister of State for Finance
5) Minister of Corporate Affairs

12. SEBI raised the investment limit for FPIs in Central Government securities. The term FPI stands for ....
1) First Portfolio Investors
2) Front Portfolio Investors
3) Foreign Position Investors
4) Foreign Portfolio Investors
5) Folio Portfolio Investors

13. World Bank committed $125 million loan to India for the STRIVE scheme. STRIVE stands for ....
1) Skills Suggestion for Industrial Value Enhancement
2) Skills Strengthening for Industrial Vote Enhancement
3) Skills Strengthening for Industrial Value Enhancement
4) Skills Strengthening for Initiation Value Enhancement
5) Skills Store for Industrial Value Enhancement

14. Which Bank announced signing MOU with Sahaj e-Village for extending its banking service in remote areas through Business Correspondent Agent (BC) model?
1) Karnataka Bank
2) Kotak Mahindra Bank
3) AU Small Finance Bank
4) Bank of Baroda
5) Equitas Small Finance Bank

15. RBI imposed a penalty of Rs. 5 crore on .... for non-compliance with its directions on 'Cheque Purchase or Discounting, Bill Discounting, and KYC' norms on 12th December 2017?
1) SBI 2) Union Bank of India
3) Syndicate Bank 4) Bank of India
5) Kotak Mahindra Bank

16. HDFC Realty and HDFC Developers acquired by .... for Rs.357 crore
1) UBER 2) Paytm 3) Quikr
4) OLA 5) Amazon

17. Finance Minister on 7 December 2017 said that FDRI Bill protects the rights of depositors of the banks. In this context, FRDI Bill stands for ....
1) Financial Resolution and Deposit Insurance Bill
2) Financial Revolution and Deposit Insurance Bill
3) Financial Resolution and Deposit Investigation Bill
4) Fund Resolution and Deposit Insurance Bill
5) Financial Reduction and Deposit Insurance Bill

18. Bhavantar Bhugtan Yojana (Price deficit financing scheme) launched by which state?



Writer:
Veeraswamy. A
Subject Expert

1) Uttar Pradesh 2) Madhya Pradesh
3) Bihar 4) Arunachal Pradesh 5) Goa

19. In Bhavantar Bhugtan Yojana, Madhya Pradesh Government would pay the farmers the difference between modal rate (the average prices in major mandis) and the MSP for the kharif crops if the latter prices could not be fetched by them. In this context, MSP stands for ....
1) Minimum Slow Price
2) Model Support Price
3) Minimum Standard Price
4) Minimum Support Price
5) Maximum Support Price

20. National Investment and Infrastructure Fund (NIIF) inks pact worth .... with Abu Dhabi Investment Authority
1) $2 billion 2) $1.5 billion 3) $3 billion
4) $1 billion 5) $1 million

21. NIIF is a fund created by the Government of India for enhancing infrastructure financing in the country. Present CEO of NIIF is.......?
1) Rajiv Dhar 2) Srinivas Jain
3) Subramanayam Amara 4) Sujoy Bose
5) Saurabh Jain

22. USA central bank raised the bench mark interest rate to 1.25 % - 1.5 % recently. Present chair person of the US Federal Reserve is.......
1) Janet Yellen 2) Jim-Yong-Kim
3) Christine Lagarde 4) Suma Chakrabarti
5) Werner Hoyer

23. The deadline for linking Aadhaar with financial investments/ instruments extended till ....
1) March 1, 2018 2) January 31, 2018
3) December 31, 2018 4) April 30, 2018
5) March 31, 2018

24. Which among the following became the first-ever broking arm of a bank to take membership of a commodity exchange by registering itself with NCDEX on 4 December 2017?
1) HDFC Securities
2) Kotak Mahindra Securities
3) Axis Securities 4) ICICI Securities
5) SBI Securities

25. National Commodity & Derivatives Exchange Limited (NCDEX) is an online multi commodity exchange. It was incorporated in ....
1) 2000 2) 1999 3) 2010 4) 2003 5) 2012

26. Where is the headquarters of NCDEX?
1) Delhi 2) Pune 3) Mumbai
4) Kolkata 5) Hyderabad

27. Present CEO of NCDEX is ....
1) Samir Shah 2) Sujay Bose
3) T.S.Vijayan 4) Santosh Kumar Gangwar
5) Arun Jaitley

28. Punch line of NCDEX is ....
1) Pragati Ka Solid Exchange
2) Experience The New
3) The edge is Efficiency
4) Stock of the Nation
5) Reap The Opportunity

29. Government of India engaged which bank to enable online payments at 470 mandis integrated with national portal of electronic National Agriculture Market (e-NAM)?
1) HDFC bank 2) ICICI bank
3) United bank of India 4) Yes bank
5) Bank of Baroda

30. World Bank and .... releases the Financial Sector Assessment (FSA) and Financial System Stability Assessment (FSSA) respectively.
1) AIIB 2) ADB 3) IMF
4) NDB 5) US Federal Bank

31. Union government on 30 October 2017 set up Alternative Mechanism panel, to consider and oversee mergers among the country's 21 state-run banks. The panel headed by ....
1) Arun Jaitley 2) Urjith Patel
3) P. Radhakrishnan 4) Shiv Pratap Shukla
5) Rajiv Shukla

32. Which committee in 1991 recommended that the actual numbers of public sector banks need to be reduced?
1) Y.V.Reddy 2) Raja Challiah
3) M. Narasimham 4) Bimal Jalan
5) Manmohan Singh

33. In 2014, which committee suggested that government either merge or privatize state-owned banks?
1) Chidambaram 2) Rangarajan
3) Usha Thorat 4) P.J.Nayak
5) Syamala Gopinath

34. Which Bank merged with Kotak Mahindra Bank in 2014?
1) ICICI Bank 2) Axis Bank
3) ING Vysya 4) Indus Ind Bank
5) Karnataka Bank Limited

35. In 2010, which Associate of SBI merged with SBI?
1) State Bank of Hyderabad
2) State Bank of Mysore
3) State Bank of Patiala
4) State Bank of Indore
5) State Bank of Bikaner and Jaipur

36. State Bank of Saurashtra merged with which bank in 2008?
1) Bank of Baroda 2) Bank of Saurashtra
3) ICICI Bank 4) SBI
5) Union Bank of India

37. RBI has discretionary powers to approve the voluntary amalgamation of two banking companies under the provisions of .... of the Banking Regulation Act, 1949.
1) Section 32A 2) Section 14A
3) Section 44A 4) Section 34A
5) Section 4A

Answers

1-1	11-3	21-4	31-1
2-1	12-4	22-1	32-3
3-5	13-3	23-5	33-4
4-5	14-3	24-3	34-3
5-3	15-3	25-4	35-4
6-5	16-3	26-3	36-4
7-2	17-1	27-1	37-3
8-3	18-2	28-1	
9-4	19-4	29-2	
10-3	20-4	30-3	

ఏపీ టెట్

ENGLISH METHODOLOOGY

METHODS OF TEACHING ENGLISH
APPROACHES, METHODS AND TECHNIQUES

'A language teaching method is a single set of procedures which teachers are to follow in the class room. Methods are usually based on a set of beliefs about the nature of language and learning.'

- DAVID NUNAN (2003)

There are variety of terms which are sometimes used interchangeably in the same sense. Method, approach and technique are the terms that have created a lot of confusion in the minds of teachers of language. It is worthwhile to define these terms before the discussion of different methods, approaches and techniques can be taken up.

Teaching is a continuous process. In the process of teaching and learning careful selection of a method or approach is significant. A good teacher always in search of a good method or approach for his/her successful teaching. In fact the selection of a right method or approach paves the way for efficient learning.

ప్రతిభ

Oral fluency is the hall mark of...?



Writer:
Sk. Rahamatulla
Subject Expert

DIRECT METHOD

'A language could best be taught By using it actively in the class room' -Franke

METHOD
1. An overall procedure for an orderly presentation of language material.
2. Concerned with 'How to teach'?
3. Involves selection, grading, presentation and repetition of instructional material.
Eg: GT Method, Direct Method, Bilingual Method.

APPROACH
1. Refers to the nature of language.
2. It is axiomatic
3. Needs no support to justify its effectiveness.
4. States a point of view or philosophy or an assumption.
Eg: Structural Approach, Communicative Approach

TECHNIQUE
1. Refers to a class room device, a trick or strategy to achieve the objective of teaching.
2. It is implementational.
Eg: Using flash cards, Using substitution tables, Language games etc

METHODS OF TEACHING ENGLISH

GT- METHOD

★ This method was mainly advocated by the German scholars Johann Seidenstucker, Karl Plotz, HS OllenDorf and Johann Meidienger
★ Grammar is believed to be the starting point of instruction

Characteristic features:

★ Also known as Classical method/ Prussian method (USA).
★ Foreign phraseology can be learnt through translation.
★ Word-for word translation is the focus.
★ Vocabulary is taught through bilingual list.
★ Grammar is taught deductively (Rules first-Examples next).
★ Structures of English are learnt by comparing and contrasting with that of mother tongue.
★ Priority is given to accuracy and completeness of sentences.

Advantages:

★ Establishes a bond between foreign phraseology (new ideas) and mother tongue (old ideas). Proceeds from known to unknown.
★ Not required by the teacher to use sophisticated or extensive A.V.Aids.
★ Rapid expansion of vocabulary is possible.

Limitations:

✪ Literal translation (word for word translation) ruins the sense and sometimes becomes ridiculous.
✪ Natural order of language learning (LSRW) is not followed. The teacher takes up reading first followed by writing.
✪ No scope for the students to learn English quickly, the mother tongue influence becomes the hurdle.
✪ Oral practice is neglected.

Characteristic features:

★ Establishes a direct bond between word, idea and experience.
★ Translation in every form is banished from the class room.
★ Attaing oral fluency (speech training) is the prime focus.
★ Vocabulary is taught by means of objects/ natural context.
★ Grammar is taught inductively (Examples first Rules-next)
★ Unit of teaching is a sentence.
★ Extensive use of AV aids.

Advantages:

★ Makes the pupils think in English.
★ Cramming of words is discouraged (memorisation).
★ An English atmosphere is created in the class room.

Limitations:

✪ Concentrates on oral aspect of language learning and ignores reading and writing.
✪ Laborious method as it needs lot of preparation by the teacher.
✪ Complete banishment of use of M.T is not possible.
✪ According to Thomson & Wyatt we cannot for bid the child to think in his mother tongue.
✪ Expensive method as it needs lot of AV Aids.

Bilingual method

★ Invented by Professor C.J. Dodson of Wales University.
★ Mother tongue is used to activate the target language by the teacher.
★ A mid way approach between GT- Method and Direct Method.

Characteristic Features:

★ Mother tongue equivalents of English words are told to the class.
★ Rules of grammar are not taught separately.
★ Word for word translation is not done by the teacher. When the meaning of a word is difficult to explain it is translated into mother tongue.
★ The use of mother tongue is made only at the initial stages. This practice is dropped as soon as students develop sufficient vocabulary of foreign language.
★ Sentence is the unit of teaching.

Advantages:

★ Less expensive than direct method.
★ Not necessary to use costly aids.
★ Easy for the language teacher to deal with a heterogeneous class.

Limitations:

✪ Careless handling of this method would end up as GT method.
✪ May be suitable for adult learners.
✪ Students are likely to develop an undesirable habit of language mix ups that may last long.

Dr. West's New Method

'Learning to read a language is by far The shortest road to speak and write it.'

- Dr.West

★ This method is also known as Reading method or Text Book method.
★ Dr. M.P.West, the former Director of Education and Principal of Training College in Bengal in Pre Independent India was the propounder of this method.
★ Dr.West says 'the bilingual child does not so much need to speak his second language (English) but rather to read it.'

Characteristic features:

★ A revolt against Direct method.
★ As there are more chances of hearing in correct English for the Indian students, this method therefore envisages emphasis on 'Reading skills'.
★ It gives due importance to Text Books and Readers.
★ Permits the use of mother tongue wherever necessary.
★ Dr.West laid emphasis on silent Reading.

Advantages:

★ Reading helps to make the writing easy.
★ It helps to increase the vocabulary of the students.
★ This method is economical in terms of time and money.

Limitations:

✪ Dr.West's notion that ability to read should be developed before developing the ability to speak does not seem sound because reading has some inner speech in it.
✪ Emphasis on reading rather than speech is against the Psychological principle that we always learn a new language by first speaking it.

TOTAL PHYSICAL RESPONSE

★ Total Physical Response is established by James Asher, an experimental Psychologist.
★ Listening comprehension plays a vital role in language learning.

Characteristic features:

★ Learners learn by doing things.
★ Imperative drills (command) make the learners to acquire the language.
★ This method believes in the fact that children develop Listening competence before they gain speech and expression.
★ This method believes in the Psychological principle advocated by Jean Piaget who holds that child acquires language through motor movement.
★ Grammar is taught inductively.

Advantages:

★ Practice in the target language makes young children speak. Adhering to instructions (following commands) paves the way to acquire the target language.
★ Learning is made permanent as it is experienced.
★ It is more enjoyable and less stressful.

Limitations:

✪ The whole of language cannot be taught through commands.
✪ It is difficult to teach Reading and writing skills through TPR.

MODEL QUESTIONS

1. Oral fluency is the hall mark of ....
1) GT method 2) Direct method
3) Bilingual method 4) Dr.West's method

2. 'Imperative drills in the class room'- is the chief tenet of ....
1) Direct method 2) Reading method
3) Prussian method 4) TPR

3. The learners cannot be confident in speech in the target language when the teacher seeks to adopt ....
1) GT method 2) Direct method
3) TPR 4) Bilingual method

4. To make students speak and write fluently and accurately in the target language is the basic idea of ....
1) Bilingual method 2) Direct method
3) GT method 4) Reading method

5. A reaction to GT method is ....
1) TPR 2) Bilingual method
3) Prussian method 4) Direct method

6. 'Learning to read a language is by far the shortest road to speak and write' applies to ....
1) Dr.West's New method 2) TPR
3) Direct method 4) GT method

7. The restricted use of M.T by the teacher is the principle of ....
1) GT method 2) Prussian method
3) Bilingual method 4) Reading method

8. Use of bilingual lists to teach vocabulary prevails in ....
1) Reform method
2) Prussian method
3) Text Book Method
4) Total Physical method


Answers

1-2 2-4 3-1 4-2 5-4 6-1 7-3 8-2

లంచం తీసుకున్న కేసులో ప్రభుత్వ ఉద్యోగికి రెండేళ్ల జైలు

విజయవాడ న్యాయ విభాగం, న్యూస్‌టుడే : లంచం తీసుకున్న కేసులో ప్రభుత్వ ఉద్యోగికి రెండేళ్ల జైలు, రూ.20 వేల జరిమానాను విధిస్తూ విజయవాడ ఏసీబీ న్యాయ స్థానం న్యాయమూర్తి వెంగయ్య మంగళవారం తీర్పు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం మండలం విశ్వేశ్వరపురానికి చెందిన బాధితుడు రామలింగేశ్వరరాజు స్థానికం సెవెన్ హిల్స్ మోడల్ స్కూల్‌ను నడుపుతూ పాఠశాల గుర్తింపునకు రూ.20 వేలకు చలానా తీసి దరఖాస్తును తూర్పుగోదావరి డీఈవో కార్యాలయానికి పంపించారు. ఈ క్రమంలో అమలాపురం డీవైఈవో ఆ పాఠశాలను తనిఖీ చేసి నివేదికను డీఈవో కార్యాలయానికి(కాకినాడ) పంపించారు. అనంతరం డీఈవో ఆ దస్త్రాన్ని కాకినాడలోని ఆర్‌జేడీ కార్యాలయానికి పంపించారు. బాధితుడు ఆర్‌జేడీ కార్యాలయానికి వెళ్లగా ఆ ఫైలు హైదరాబాద్ విద్యా శాఖకు పంపించడానికి అక్కడ జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే ఆదిరెడ్డి వెంకట రమణ రూ.5 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వని పక్షంలో దస్త్రం ఇక్కడే ఉంటుందని తేల్చి చెప్పడంతో, అందుకు ఇష్టపడని బాధితుడు రాజమండ్రి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం సొమ్మును బాధితుడు 2007 సెప్టెంబరు 17న జూనియర్ అసిస్టెంట్ రమణకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అతనిని పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఈ కేసులో 10 మంది సాక్షుల సాక్ష్యాన్ని ఆ న్యాయస్థాన ఏపీపీ సత్యనారాయణ న్యాయస్థానంలో నమోదు చేయించారు. అనంతరం కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి, నిందితునిపై నేరారోపణ రుజువు కావడంతో రెండేళ్ల జైలు, జరిమానాను విధించారు. ప్రస్తుతం నిందితుడు వెంకట రమణ కాకినాడ పి.ఆర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

పోలవరం త్వరితగతిన పూర్తి: మంత్రి దేవినేని



పునాదిపాడు సభలో ఇళ్లపట్టాలు అందిస్తున్న మంత్రి దేవినేని, పక్కన ఎంపీ కొనకళ్ల, ఎమ్మెల్యే బోడే తదితరులు

పునాదిపాడు (కంకిపాడు గ్రామీణం), న్యూస్‌టుడే: రాష్ట్ర అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం కంకిపాడు మండలం పునాదిపాడులో జరిగిన జన్మభూమి-మా ఊరు గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను ప్రభుత్వం రెండు కళ్లుగా భావిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్ధారిత సమయంలో పూర్తి చేస్తామన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు కల్పించినా పోలవరం ఆగదన్నారు. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ రాజధాని నిర్మాణం ఇప్పటికే 50 శాతం పూర్తయిందని మిగిలిన పనులను కూడా త్వరలోనే పూర్తవుతాయన్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆరేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న నివాస స్థలాల పంపిణీ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. సేకరించిన 5 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన 253 మందికి పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. కొందరికి పట్టాలను అందజేశారు. డ్వాక్రా మహిళలకు రూ.7 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. చంద్రన్న బీమా ద్వారా ఇద్దరు లబ్ధిదారులకు పరిహారం అందజేశారు. రైతురథం పథకంలో భాగంగా 17 మందికి ట్రాక్టర్లను అందజేశారు.

లోకేష్ రాకపోవడంతో నిరుత్సాహం

రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారాలోకేష్ పునాదిపాడులో జరిగిన జన్మభూమి గ్రామ సభకు హాజరవుతున్నారని విస్తృత ప్రచారం చేయడంతో పాటు భారీగా ఏర్పాట్లు చేశారు. అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. తీరా లోకేష్ పర్యటన రద్దయిందనే సమాచారం రావడంతో వచ్చినవారంతా నిరుత్సాహానికి లోనయ్యారు.

అంతర్ వర్సిటీ క్రికెట్ పోటీలకు
కృష్ణా వర్సిటీ జట్టు



ఎంపికైన కృష్ణా వర్సిటీ జట్టుతో ఎంపిక కమిటీ సభ్యులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి నిర్వహించే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల పురుషుల క్రికెట్ పోటీల్లో పాల్గొనే కృష్ణా వర్సిటీ జట్టును ఎంపిక చేసినట్లు కమిటీ ఛైర్మన్ కె.చంద్రశేఖర్, కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్.వినయ్‌శేఖర్ సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జట్టుకు కేబీఎన్ కళాశాల వ్యాయామ విద్యా సంచాలకుడు ఎం.సాంబశివరావు కోచ్, మేనేజరుగా నియమితులయ్యారు.

జట్టు సభ్యులు: సీహెచ్‌కౌశిక్, వై.ప్రమోద్, పి.సాయి పరశురామ్, కె.ఆకాష్ (పీబీసిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల), టి.శివకుమార్, ఎంఎస్‌నిఖిల్‌నాయుడు, ఎం.శ్రీనివాస్, ఎ.సుసంకీర్త్, డి.ఉత్తమ్ సాయి (నలంద డిగ్రీ కళాశాల), జి.అవినాష్ బాబు (కేవీఎస్ఆర్ ఫార్మసీ సిద్ధార్థ కళాశాల), ఎస్.సాయిపవన్ (ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల), పి.రవితేజ, కె.లోవ రాజు (కేబీఎన్ కళాశాల), డి.విక్టర్ ప్రభాకర్ (కేవీఎస్ఆర్ ఫార్మసీ సిద్ధార్థ కళాశాల), ఎం.సోమశేఖర్ (ఏఎన్నార్ కళాశాల, గుడివాడ), బీఎస్‌రంగా (నోబుల్ కళాశాల, మచిలీపట్నం).

డాక్టర్ ఎన్టీఆర్ వర్సిటీ జట్టు



పోటీలకు ఎంపికైన డాక్టర్ ఎన్టీఆర్ వర్సిటీ జట్టుతో వర్సిటీ ఉపకులపతి సీవీరావు, రిజిస్ట్రార్ అప్పలనాయుడు, ఏపీఎంసీ ఛైర్మన్ రాజారావు, వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి త్రిమూర్తి

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల పురుషుల క్రికెట్ పోటీల్లో పాల్గొనే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం జట్టును వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఇ.త్రిమూర్తి మంగళవారం వెల్లడించారు. ఎంపికైన జట్టు సభ్యులను వర్సిటీ ఉపకులపతి డాక్టర్ సీవీరావు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, ఏఎంసీ ఛైర్మన్ డాక్టర్ రాజారావు అభినందించారన్నారు.

జట్టు సభ్యులు: కె.వెంకట సాయిరామ్, కె.ఆకాష్ (సిద్ధార్థ వైద్య కళాశాల), ఆర్.గౌతమ్, ఎస్వీఎస్ సందీప్, జి.హర్షసాయికృష్ణ (ఎన్ఆర్ఐ వైద్య కళాశాల, చిన్నకాని), ఎం.మహేష్, సీహెచ్‌పాండురంగారెడ్డి (ఆశ్రం వైద్య కళాశాల, ఏలూరు), పీఆర్‌రోహిత్ (రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ), జేఎఫ్ ఫ్రీజెన్ రోజ్ (కస్తూర్బా ఫార్మసీ కళాశాల, అనంతపురం), ఎల్.గోకుల్ సాయి బాలాజీ, కె.అశ్విత్ (జీఎస్ఎల్ వైద్య కళాశాల, రాజమండ్రి), జి.సంతోష్ రావు (కోనసీమ వైద్య కళాశాల, అమలాపురం), ఆర్.హరిచరణ్, కె.సాయి గోపీనాథ్ (కాటూరి వైద్య కళాశాల, చిన్నకోండ్రుపాడు), ఎస్వీఎస్‌షణ్ముఖ (ఆంధ్రా వైద్య కళాశాల, విశాఖపట్నం), జీఎస్‌వీఎస్‌సామిత్‌చౌదరి (మహారాజ వైద్య కళాశాల, విజయనగరం). ఈ జట్టుకు గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులోని సిబార్ దంత కళాశాలకు చెందిన వ్యాయామ విద్యా సంచాలకుడు ఎస్ఎం ఇర్ఫాన్ కోచ్‌గా నియమితులయ్యారు.

నాణ్యతలేని సాగు నీటితో సమస్యలు

తీర ప్రాంతంలో రైతులు మురుగు కాలువల్లోని నీటిని ఎత్తిపోతల పథకాలు, ప్రైవేటు మోటార్ల ద్వారా తోడి పంటలను సాగు చేస్తున్నారు. ఈ నీటిలో లవణీయత, సోడియం కార్బొనేట్లు, బైకార్బొనేట్లు ఎక్కువగా ఉండి భూసారం దెబ్బతినటంతో పాటు దిగుబడులపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో నాణ్యత లేని సాగునీటి వాడుకలో ఆచరించాల్సిన యాజమాన్య పద్ధతులను బాపట్ల ఉప్పునీటి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సాంబయ్య వివరించారు.

కారు నీటి వాడకం

- ★ భూభౌతిక లక్షణాలు దెబ్బతిని సేద్యానికి ప్రతికూలం అవుతుంది.
- ★ బంకమన్ను ఎక్కువగా ఉన్న బరువైన భూముల్లో తడి త్వరగా ఆరదు. పొడిగా ఉన్నప్పుడు గట్టిపడుతుంది. దీంతో సేద్య పనులకు సమయం చాలా తక్కువగా అందుబాటులో ఉంటుంది.
- ★ క్షార స్వభావం కలిగిన సాగునీటి వాడకం వల్ల సున్నం, మెగ్నీషియం లభ్యత తగ్గి సోడియం లభ్యత మొక్కలకు హానిచేసే స్థాయికి పెరుగుతుంది.





వరికి పారిస్తున్న తుంగభద్ర కాలువ నీరు ★ నీటిలో లవణీయత ఎక్కువున్న పేరలి కాలువ

యాజమాన్య పద్ధతులు

- ★ సోడియం కార్బొనేట్ల అవశేషాలు 2.5 మి.లీ. కంటే తక్కువ ఉండే నీరు సాగుకు అనుకూలం.
- ★ సోడియం కార్బొనేట్ల అవశేషాలు 2.5 నుంచి 4 మి.లీ. మధ్య ఉంటే జిప్సం వేయాలి.
- ★ వేసవిలో జల్లులు పడిన వెంటనే జిప్సం చల్లాలి. భూమిపై జిప్సంను వెదజల్లి వెంటనే గొర్రు సేద్యం చేయాలి.
- ★ క్షార జలాన్ని జిప్సం ఉన్న తొట్టెల నుంచి పొలానికి పారించాలి.
- ★ సాగునీరు ఎక్కువగాఅవసరమయ్యే వరి, చెరకు, మొక్కజొన్న పంటలను వీలైనంత వరకు క్షార గుణం కలిగిన నీటితో పండించరాదు.
- ★ వేసవిలో సాగు చేసే పంటలను ఈ నీటితో సాగు చేయరాదు.
- ★ సేంద్రియ ఎరువులు పొలంపై చల్లుకుని తర్వాత జిప్సం చల్లుకుంటే కేవలం జిప్సం మాత్రమే వాడిన దానికంటే ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది.
- ★ వేరుశనగ సాగుకు 2.5 మి.లీ. కంటే ఎక్కువ స్థాయిలో ఆర్ఎస్సీ ఉన్న నీటిని వాడాల్సి వస్తే ఎకరానికి 200 కిలోల చొప్పున జిప్సంను భూమికి తప్పకుండా అందించాలి.
- ★ పైర్లకు నత్రజని ఎరువును సూచించిన మోతాదు కంటే 25 శాతం అదనంగా వేయాలి.
- ★ క్షారజలంతో సాగు చేసే పంటల్లో జింకు లోపం వచ్చే అవకాశాలు ఎక్కువ. నివారణకు ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్‌సల్ఫేట్ వేయాలి.
- ★ బోదెలుచేసి, బోదెవాలుమీద విత్తనం నాటటం.. మేలైన పద్ధతి.
- ★ ఎకరాకు ఐదు టన్నుల చొప్పున పశువుల ఎరువు వేయటంతో పాటు ఆర్ఎస్సీ నీటిని జిప్సం ఉన్న తొట్టెలద్వారా పారించి వంగ, టమాటా, క్యాబేజి, దోస, బెండ, గోరుచిక్కుడు, ముల్లంగి, ఆకుకూరల పంటలను విజయవంతంగా సాగు చేయవచ్చు.

క్షారగుణం ఉన్న నీటిని వాడేటప్పుడు: బరువైన భూముల్లో హెక్టారుకు 300 కిలోలు, తేలిక భూముల్లో 200 కిలోలు, ఎక్కువ ఇసుకతో కూడిన బంక మన్ను కలిగిన భూముల్లో 100 కిలోలు చొప్పున జిప్సం వేయాలి. పూర్తిగా ఇసుక భూముల్లో.. అప్పుడప్పుడు కొద్ది మోతాదులో జిప్సంను భూమిలో చల్లి పంటలు సాగు చేసుకోవచ్చు. ఇనుపధాతు లోపాన్ని నివారించటానికి అన్నభేదిని వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేస్తే.. బైకార్బొనేట్‌తో కలిగే అనర్థాలు తగ్గుతాయి.

చెడు ప్రభావాన్ని తొలగించే పద్ధతులు

- ★ పచ్చిరొట్టగా జీలుగను 5 టన్నులు లేదా పశువుల ఎరువు 10-15 టన్నుల చొప్పున హెక్టారు భూమిలో కలియదున్నాలి.
- ★ మొక్కల సాంద్రతను 50 శాతం పెంచి సాగు చేస్తే పంటల దిగుబడులు పెరుగుతాయి.
- ★ నత్రజని, భాస్వరం ఎరువుల మోతాదును సూచించిన మోతాదు కన్నా 50 శాతం ఎక్కువగా వాడాలి.
- ★ నల్లరేగడి భూముల్లో పండించే వేరుశనగ పైరుకు హెక్టారుకు 500 కిలోల చొప్పున జిప్సంను పైరుకు ఊడలు దిగే సమయంలో వేస్తే మంచి దిగుబడులు వస్తాయి.
- ★ విత్తనాన్ని బోదెల వాలుపై విత్తే పద్ధతి పాటించాలి.

– న్యూస్‌టుడే, బాపట్ల

నారాయణ విద్యా సంస్థల సహకారంతో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న స్ప్రైట్ ఈసీసీ కప్-2017 మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌లన్నీ నువ్వా? నేనా? అన్నరీతిలో సాగాయి. పలువురు బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు సత్తా చాటారు. జూనియర్స్ విభాగంలో ఎంవీఆర్ పాలిటెక్నిక్ కళాశాల జట్టు, ఉషారామా పాలిటెక్నిక్ కళాశాల జట్టు విజయం సాధించాయి. సీనియర్స్ విభాగంలో పీబీ సిద్ధార్థ, లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల జట్లు విజయం సాధించి తరువాత రౌండ్లలోకి ప్రవేశించాయి.

- న్యూస్‌టుడే, కానూరు

పరుగుల వరద

విజృంభించిన బ్యాట్స్‌మెన్లు

ఉత్కంఠభరితంగా స్ప్రైట్ ఈసీసీ కప్-2017

ఒక్క పరుగు తేడాతో 'ఎంవీఆర్ పాలిటెక్నిక్' విజయం



ప్రశాంత్

జూనియర్స్ విభాగంలో జరిగిన మ్యాచ్‌లో ఎంవీఆర్ పాలిటెక్నిక్ జట్టు.. నలందా విద్యానికేతన్ జట్టుపై ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి నలందా జట్టు మొదట బౌలింగ్ ఎంపిక చేసుకుంది. ఎంవీఆర్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. సీహెచ్ ప్రశాంత్ 23 బంతుల్లో రెండు సిక్సర్లతో 28 పరుగులు, గౌతమ్ 24 బంతుల్లో ఒక ఫోర్‌తో 19 పరుగులు చేశారు. నలంద బౌలర్లలో ప్రదీప్, సాకేత్ చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నలందా జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసి పరాజయం పాలయింది. రోహిత్ 14 బంతుల్లో 14 పరుగులు, గౌతమ్ 13 బంతుల్లో 9 పరుగులు చేశారు. ఎంవీఆర్ బౌలర్లలో గోపీ, చాణిక్య చెరో వికెట్లు తీసి జట్టును గెలిపించారు. 28 పరుగుతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయానికి దోహదపడిన ప్రశాంత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రకటించారు.



విజయానందంలో ఎంవీఆర్ పాలిటెక్నిక్ జట్టు

38 పరుగుల తేడాతో గెలుపొందిన 'ఉషారామా'



సాయి

జూనియర్స్ విభాగంలో జరిగిన మరో మ్యాచ్‌లో ఉషారామా పాలిటెక్నిక్ కళాశాల జట్టు.. శ్రీగాయత్రి జూనియర్ జట్టుపై 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి గాయత్రీ జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఉషారామా జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. సాయి 20 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 32 పరుగులు, వెంకట్ 20 బంతుల్లో 9 పరుగులు చేశారు. గాయత్రి బౌలర్లలో గణేష్, గౌతమ్‌లు చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీగాయత్రి జట్టు 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసి ఘోరంగా విఫలమైంది. ఉషారామా బౌలర్లల్లో సాయికృష్ణ, వంశీ, రవితేజ రెండేసి వికెట్లు తీశారు. 32 పరుగులు తీసిన సాయికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. శ్రీగాయత్రి జట్టు బ్యాట్స్‌మెన్ నిఖిల్ 7, రోహిత్ 4 పరుగులు చేశారు.



విజయకేతనం ఎగురవేసిన ఉషారామా జట్టు

విజయం సాధించిన 'లకిరెడ్డి బాలిరెడ్డి జట్టు'



చంద్రశేఖర్

సీనియర్స్ విభాగంలో జరిగిన మరో మ్యాచ్‌లో లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల జట్టు.. నిమ్రా కాలేజీ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంటు జట్టుపై 37 పరుగులు తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి లకిరెడ్డిబాలిరెడ్డి జట్టు బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఆ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ చంద్రశేఖర్ 25 బంతుల్లో 4 ఫోర్లతో 33, విజయ్ 9 బంతుల్లో 12 పరుగులు చేశారు. నిమ్రా బౌలర్లలో రఫీజ్ 3 వికెట్లు, ఖాజా కరీమ్ ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నిమ్రా జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ గోపీ 14 బంతుల్లో 8, విజయ్ 6 పరుగులు చేశారు. లకిరెడ్డి బౌలర్లలో యోగేష్ 2 వికెట్లు, పవన్ ఒక వికెట్ తీశారు. 33 పరుగులు చేయంతోపాటు ఒక వికెట్ తీసిన చంద్రశేఖర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రకటించారు.



విజయం సాధించిన లకిరెడ్డి బాలిరెడ్డి జట్టు

సత్తాచాటిన 'పీబీ సిద్ధార్థ'



కౌషిక్

సీనియర్స్ విభాగంలో జరిగిన మ్యాచ్‌లో పీబీ సిద్ధార్థ జట్టు 38 పరుగుల ఆధిక్యంతో నలందా డిగ్రీ కళాశాల జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి పీబీ సిద్ధార్థ జట్టు మొదట బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. కౌషిక్ 28 బంతుల్లో ఒక సిక్సర్, 4 ఫోర్లతో 45 పరుగులు, సురేష్ 21 బంతుల్లో ఒక ఫోర్, సిక్సర్‌తో 28 పరుగులు చేశారు. నలందా బౌలర్లలో హర్ష, నిఖిల్ నాయుడు చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నలందా జట్టు 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసి పరాజయం పాలైంది. సుసంకిత్ 9 బంతుల్లో రెండు ఫోర్లతో 14, నిఖిల్‌నాయుడు 22 బంతుల్లో 13 పరుగులు చేశారు. పీబీ బౌలర్లలో మురళీ 2 వికెట్లు, కౌషిక్ 1 వికెట్ తీశారు. కౌషిక్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రకటించారు.



గెలుపొందిన పీబీ సిద్ధార్థ జట్టు

నేటి మ్యాచ్‌లు >>>

జూనియర్స్ విభాగం

- ❖ రాజీవ్‌గాంధీ ఐఐఐటీ × కాకతీయ జూనియర్ కళాశాల
- ❖ పీబీ సిద్ధార్థ జూనియర్ కళాశాల × ఉషారామా పాలిటెక్నిక్ కళాశాల జట్టు

సీనియర్స్ విభాగం

- ❖ ఎన్ఆర్ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ × శ్రీవిద్యా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్
- ❖ ఆంధ్ర లయోల డిగ్రీ కళాశాల × ఆంధ్ర లయోల ఇంజినీరింగ్ కళాశాల

రేపటి మ్యాచ్‌లు >>>

జూనియర్స్ విభాగం

- ❖ మిక్ పాలిటెక్నిక్ కళాశాల జట్టు × శ్రీచైతన్య జూనియర్ కళాశాల
- ❖ ఎంవీఆర్ పాలిటెక్నిక్ జట్టు × కేబీఎన్ జూనియర్ కళాశాల

సీనియర్స్ విభాగం

- ❖ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ × లకిరెడ్డిబాలిరెడ్డి ఇంజినీరింగ్ జట్టు
- ❖ కేబీఎన్ డిగ్రీ కళాశాల జట్టు × శ్రీవిద్య ఎడ్యుకేషన్ సొసైటీ

7న అమరావతి మారథాన్



మాట్లాడుతున్న నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ఈ నెల 7న విజయవాడలో ప్రతిష్ఠాత్మకంగా అమరావతి మారథాన్ నిర్వహిస్తున్నామని నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీప్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ, గుంటూరు, అమరావతి పోలీసుల సహకారంతో హాఫ్ మారథాన్, 10కే, 5కే ఫన్ రన్‌లు నిర్వహిస్తున్నామన్నారు. 2016 జనవరిలో ప్రారంభించిన ఈ మారథాన్ ను వరుసగా మూడో ఏడాది కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాంతంలోని ప్రజలు ఆనందంగా, ఆహ్లాదంగా, ఉత్సాహంగా ఉండేందుకు ఇటువంటి పరుగులు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. మారథాన్ డైరెక్టర్ డాక్టర్ మురళి మాట్లాడుతూ మారథాన్‌లో దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు చెందిన అథ్లెట్లు కూడా పాల్గొంటున్నారన్నారు. 21కే, 10కే పరుగులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహిస్తుండగా, 5కే పరుగును ప్రతి ఒక్కరూ పాల్గొనేలా ఫన్ రన్‌గా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. 21కే, 10కే పరుగులో పాల్గొనదలచిన వారు www.amaravatimarathon.run వెబ్ సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకుని, 6వ తేదీ సాయంత్రం తమ బిబ్ నంబర్లు, కిట్ తీసుకోవాలని సూచించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన టీ-షర్టును విడుదల చేశారు. కార్యక్రమంలో డీసీపీ కాంతి రాణా టాటా పాల్గొన్నారు.



అమరావతి మారథాన్ టీ-షర్టును విడుదల చేస్తున్న డీసీపీ క్రాంతి రాణా టాటా, కమిషనర్ గౌతమ్ సవాంగ్, మారథాన్ డైరెక్టర్ డాక్టర్ మురళి



అనగనగా ఓ ఊరుంది...
అక్కడంతా
బోలెడు వజ్రాలు....
ఎన్నంటే
టన్నులకు టన్నులు...
ఏ గోడ చూసినా వజ్రాలే...
ఏ గుంజ చూసినా అవే...
అయితే వాటిని
ఎవ్వరూ తియ్యరు...
అస్సలు పట్టించుకోరు...
ఎందుకో? ఏంటో?

తళుకుల్ బెళుకుల్... ఊరంతా వజ్రాల్!



ఎక్కడైనా వజ్రాలు దొరుకుతాయంటే అంతా వెళ్లి గబగబా ఏరేసుకుందాం అనుకుంటాం. అయితే ఓ చిన్న టౌనుంది. ఎక్కడంటే జర్మనీలో. చూస్తే మామూలు టౌనుల్లానే ఉంటుంది ఇదీనూ. ఇక్కడ బోలెడన్ని వజ్రాలుంటాయి. ఎన్నంటే ఏకంగా 72,000 టన్నుల వరకూనట. అయినా చిత్రంగా వాటిని ఎవ్వరూ పట్టించుకోరు.

■ ఈ ఊరి పేరు నోర్డ్‌లింగన్. వజ్రాల్ని పొదుముకున్న టౌననీ దీన్ని పిలుస్తారు. ఇక్కడుండే గోడలు, దుమ్ము... ఇలా అన్ని చోట్లా వజ్రాలు నిక్షిప్తమై ఉంటాయి. కావాలని ఎవరూ వీటినిలా నిక్షిప్తం చెయ్యలేదు.

■ తొమ్మిదో శతాబ్దానికి ముందు నుంచే ఇక్కడ నివాసాలు ఉన్నాయి. అయితే అందుకు పూర్వం ఇక్కడ ఒక అగ్నిపర్వత బిలం ఉండేది. 15 మిలియన్ సంవత్సరాల క్రితం ఇక్కడో గ్రహ శకలం వచ్చి భూమిని బోలెడు ఒత్తిడితో ఢీకొంది.

■ దీంతో అక్కడ రసాయన సమ్మేళనాలు జరిగి చాలానే ఖనిజాలు పుట్టాయి. వీటిల్లో వజ్రాలూ ఉన్నాయి. అయితే అవి మైక్రోస్కోప్‌లో పెట్టి చూస్తే గాని కనిపించనంత బుల్లి బుల్లి రేణువుల్లా ఉంటాయి. ఇక్కడి దుమ్ముల్లో కలిసిపోయి ఉంటాయి.

■ కనీసం కంటికి కనిపిస్తే వాటిని మనం ఆభరణాల్లోనో, మరో విధంగానో వాడుకుంటాం. కానీ రేణువుల్లా కంటికి కనిపించకుండా ఉండే వాటిని ఏం చేసుకుంటాం. అందుకే వాటికి మార్కెట్ విలువా అంతంత మాత్రమే.

■ అందుకే వీటిని ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోరన్నమాట. అయితే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీలో భీకర వాతావరణం ఉండేది. ఎప్పుడూ యుద్ధాలు జరుగుతుండేవి. ఈ ఊరిని రక్షించుకునేందుకు ఇక్కడి వారు ఆ పక్క పక్కన దొరికే ఇసుక, మట్టిని ఉపయోగించి గోడలు కట్టుకున్నారు. దానితోనే ఇక్కడ కొన్ని ఇళ్లు కూడా కట్టుకున్నారు.

■ సూర్యరశ్మి ఎప్పుడైనా ఏటవాలుగా ఆ గోడలపై పడితే వజ్రాలు ధగధగమని మెరుస్తూ మనకు కనిపిస్తాయి తప్ప ఒట్టిగా అయితే అవి కనే కనిపించవు.

■ ఇక్కడి అగ్ని పర్వత బిలం దాదాపుగా 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేదట. దీంతో ఆ చోటంతా ఇలా చిన్న రేణువుల్లాంటి వజ్రాలు నిక్షిప్తమయ్యాయట.


■ ఈ వివరాలన్నీ తెలిపేలా ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. పేరు రైస్ క్రేటర్ మ్యూజియం. ఆ అగ్ని పర్వతం పేరు మీదే దీనికీ పేరు పెట్టారు.

■ దీంతో ఈ చిత్రమైన ఊరుని, మ్యూజియంని చూడటానికి ఇక్కడికి ఏటా బోలెడు మంది పర్యాటకులు వస్తుంటారు. తమాషాగా ఉన్న ఈ వివరాలన్నీ వినడానికైతే భలేగా ఉన్నాయి కదూ!

■ వజ్రాలు చిన్న చిన్న రాళ్లలా కాకుండా ఇలా రేణువుల్లా ఎందుకు మారిపోయాయబ్బా? అని ఎవ్వరికైనా సందేహం కలుగుతుంది కదూ! అంతకు ముందు ఇక్కడ గ్రహశకలం పడటం వల్ల పుట్టిన ఒత్తిడికే ఇవిలా రేణువుల్లా మారిపోయాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.


నీడేది?

మొదటి బొమ్మ నీడను పట్టుకోండి



సబ్జెక్ట్ ల్యాబ్ గణితం

బొమ్మలు, అంకెలు, గుర్తుల్ని బట్టి లెక్క చేయగలరా?



జవాబులు: స్కూల్ సవాల్: 1. జాన్ లోగీ బెయిర్డ్ 2. సహారా ఎడారి 3. మైకేల్ ఫారడే నీడేది: 2 సబ్జెక్ట్ ల్యాబ్: 22 (నీలం గ్లాసు-8, పసుపు గ్లాసు-20, ఎరుపు గ్లాసు-10)

కలర్‌టీవీని కనిపెట్టిందెవరు?

స్కూల్ సవాల్

1. కలర్‌టీవీని కనిపెట్టిందెవరు?
2. ప్రపంచంలో అతి పెద్ద ఎడారి?
3. డైనమోని కనిపెట్టిందెవరు?



- **డీఎస్ రాజేష్,** పదో తరగతి, ఎస్‌కేఆర్‌ఇఎమ్ స్కూల్, గోరంట్ల, అనంతపురం జిల్లా

హాయ్! బుజ్జీ!!

నేర్చుకుందాం!

ఆంగ్లంలో చాలా పదాల్లో సైలెంట్ లెటర్స్ ఉంటాయి. తెలియక మనం వాటిని తప్పుగా పలికేస్తుంటాం. వాటి సరైన ఉచ్చారణ తెలుసుకుంటే సరి.

Bomb - బామ్

Climb - క్లైమ్

ఆణిముత్యం

శక్తి అనేది డబ్బులో లేదు, మంచితనం, పవిత్రతల్లో ఉంటుంది

- స్వామి వివేకానంద

చిటపట చినుకులు!

పిల్లగాలి తెమ్మెరొకటి రాలడానికి సిద్ధంగా ఉన్న వాన చినుకుతో కబుర్లకు దిగింది. మబ్బులోని ఆ చినుకు దిగాలుగా ఉంది. కారణమడిగిన గాలితో 'ఎక్కడ రాలతానో, నా బతుకేంకానుందో' అంది దిగులుగా. 'చక్కగా మట్టిలోనో, చెరువులోనో పడతావంతేగా' అంది గాలి.

'అంటే పురుగులు, క్రిములు ఉండే మట్టిలోకో, నాచు నిండిన చెరువులోకో పడి పతనం కావాలా నేను?' అంది చినుకు ఏడుపు ముఖంతో.

'పోనీ ఏ వేడి పదార్థంపైనో పడి ఆవిరవుదువుగానీలే' అంది గాలి ఓదార్పుగా. 'అంటే పుట్టి క్షణం గడవకముందే బతుకు కడతేరిపోతుందా?' అంది చినుకు గాభరాగా.

కథ



'ఏమో! ముత్యపు చిప్పలో పడే అదృష్టం పొందుతావేమో దిగులెందుకు' అంది గాలి.

'అంటే నింగిలో స్వేచ్ఛగా విహరించిన నన్ను చిప్పలోను, తర్వాత నగలో పొదిగి బంధీగా పడి ఉండమనా?' అంది చినుకు ఉక్రోషంగా. దాని దిగులును పోగొట్టే ఆఖరి ప్రయత్నంగా గాలి 'పోనీ తళతళమంటూ స్వచ్ఛంగా తామరాకు మీద నిల్చుందువులే' అంది.

'ఛీ.. నిలిచి ఉన్న ఆకునైనా తాకలేని బతుకూ ఓ బతుకేనా?' అంది చినుకు చీదరింపుగా.

సంతోషమే లేని ఆ చినుకు ధోరణికి గాలి నిట్టూర్చింది. పక్కకు చూసింది. ఎంతో కుతూహలంతో నేలను తాకాలని తహతహలాడుతోంది ఓ చినుకు. దాని ముఖమంతా ఉత్సాహం పరుచుకుని ఉంది. ఆశ్చర్యంతో దాన్ని పలకరించింది గాలి.

'నీకు మట్టిలో కలిసిపోతానని భయం లేదా?' అడిగింది.

'ఎందుకూ! అప్పుడు నేను మట్టిలో ఖనిజ లవణాల్ని కరిగించుకుంటాను. చెట్లు నన్ను పీల్చుకోగానే వాటిని అందించగలను. ఎంత మంచి అవకాశం' అంది చినుకు కులాసాగా.

'మరి ఏ వేడి వస్తువుపైనో పడి వెంటనే ఆవిరైపోతే' అంది గాలి.

'మరీ మంచిది. మళ్లీ నింగిలోకి ప్రయాణం. మబ్బు తునకలో భాగంగా స్వేచ్ఛా విహారం' అంది చినుకు తేలిగ్గా.

'ముత్యపు చిప్పలో పడి ముత్యమైపోతావేమో, నింగికెగిరే అవకాశం లేకుండా' అంది గాలి జాలిగా.

'ఆహా! ఎంత భాగ్యం. అప్పుడే కదా. జన్మకు సార్థకత. శాశ్వతత్వం' అంది చినుకు మురిసిపోతూ.

'తామరాకుపై నిలుస్తావనిపిస్తోంది నాకు' అంది గాలి చివరిగా.

'ఎంత చల్లని మాట చెప్పావ్. స్వచ్ఛతను కోల్పోని సంతోషపు బతుకు అప్పుడు' అంది చినుకు చలాకీగా.

ఆ ఆలోచనా ధోరణికి ముగ్ధురాలైంది గాలి. 'ఒకే మబ్బులో పుట్టిన రెండు చినుకులకీ ఎంత తేడా ఉంది? ఆనందమో, విచారమో... మన బతుకు తీరు తేల్చేది మన ఆలోచన విధానమే కదా' అనుకుంది గాలి.

- గుడిపూడి రాధికారాణి

ఈటీవీలో ఈనాడు

ఉదయం

05-45: ఆరాధన, 06-30: అన్నదాత, 07-00: ఈటీవీ న్యూస్, 07-30: శుభమస్తు: ఏ నక్షత్రంవారు ఏయే వ్యాపారాలు చేస్తే లాభదాయకం...?, మానసిక ప్రశాంతతకు వాస్తురీత్యా ఏం చేయాలి?, 08-30: టాలీవుడ్ టైమ్, 09-00: ఈనాడు సినిమా: ఆదిత్య 369 (బాలకృష్ణ, మోహిని).

మధ్యాహ్నం

12-00: తెలుగు'రుచి': మసాలా వంటలు 'చింతకాయ చికెన్', 'గ్రీన్ మసాలా ఫిష్', కారం కారంగా "పొటాటో ఎగ్ఆమ్లెట్', చెఫ్స్ స్పెషల్ 'ఆవకాయ మటన్' తయారుచేసే విధానం, ఇంటింటి వంటింటి చిట్కాలు., 01-00: స్టార్ మహిళ (మెగా గేమ్ షో), 02-00: అభిషేకం (డైలీ సీరియల్), 02-30: అత్తారింటికి దారేది (డైలీ సీరియల్), 03-00: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (విధి–2) (డైలీ సీరియల్), 03-30: ఆడదే ఆధారం (డైలీ సీరియల్).

సాయంత్రం

04-00: ఋతుగీతం (డైలీ సీరియల్), 04-30: వసంతం (డైలీ సీరియల్), 05-00: ఎక్స్‌ట్రా జబర్దస్త్ (రిపీట్), 06-00: ఒకరికి ఒకరు (డైలీ సీరియల్), 06-30: తేనెమనసులు (డైలీ సీరియల్).

రాత్రి

07-00: సావిత్రి (డైలీ సీరియల్), 07-30: మనసు మమత (డైలీ సీరియల్), 08-00: స్వాతిచినుకులు (డైలీ సీరియల్), 08-30: నా పేరు మీనాక్షి (డైలీ సీరియల్), 09-00: ఈటీవీ న్యూస్, 09-30: ఢీ 10: సూపర్ డాన్సుల సుప్రీమ్ షో...

ఈటీవీ ప్లస్

ఉదయం 11:00 కిక్ రిపీట్

మధ్యాహ్నం

12:00 జబర్దస్త్ రిమిక్స్
01:00 మహాతల్లి రిపీట్
01:15 ఫ్రూట్స్ రిపీట్
01:30 పటాస్ రిపీట్
02:00 అల్లరే అల్లరి రిపీట్
02:30 సరదాగా కాసేపు రిపీట్
03:00 తారక్ మామా అయ్యోరామ రిపీట్
03:30 క్రాక్ కిడ్స్ రిపీట్

సాయంత్రం

04:30 నా షో నా ఇష్టం రిపీట్
05:00 జిల్ జిల్ జిగా
06:00 అమృతం రిపీట్
06:30 ఎక్స్‌ప్రెస్ రాజా

రాత్రి 07:30 తారక్ మామా అయ్యోరామ
08:00 అల్లరే అల్లరి
08:30 సరదాగా కాసేపు
09:00 పటాస్
10:00 అమ్మాయి క్యూటు అబ్బాయి నాటు
10:15 పిట్టగోడ
10:30 సినిమా చూపిస్త మావ రిపీట్
11:30 ఎక్స్‌ప్రెస్ రాజా రిపీట్

ఈటీవీ లైఫ్

- ★ మానస: సాఫ్ట్ స్కిల్స్ ఎవరికి ఎంత అవసరం - పార్ట్2 (ఉ. 6:00, రా. 11:30)
- ★ యోగమంత్ర (ఉ. 7:00, సా. 6:00, రా. 10:30)
- ★ గెట్‌సెట్‌ఫిట్ (ఉ. 7:30, సా. 6:30, రా. 10:00)
- ★ అమృతం: సూపర్ ఎగ్స్ (ఉ. 8:00, మ. 12:30, రా. 8:00)
- ★ హెల్దీ & టేస్టీ (ఉ. 8:30, మ. 1:00, రా. 8:30)
- ★ కౌంట్ యువర్ కేలరీస్ (మ. 1:30)
- ★ జీవనరేఖ – విమెన్స్ హెల్త్: స్త్రీలలో మూత్రనాళ సమస్యలా? ఎటువంటి జాగ్రత్తలు అవసరం? (ఉ. 9:30)
- ★ జీవనరేఖ చైల్డ్‌కేర్: మీ పిల్లలు ఆడుకునే బొమ్మలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు (మ. 2:00, రా. 7:00)
- ★ అంతరంగం: మీ పిల్లల ఫోన్లను చెక్ చేయాలనుకుంటున్నారా? మరి వారిని ఎలా మ్యానేజ్ చేయాలి? (ఉ. 10:00)
- ★ సుఖజీవనం (మ. 2:30, రా. 9:30)
- ★ ఆరోగ్యమస్తు: 1. రక్తంలో పూడికలు ఏర్పడడానికి కారణాలు, 2. మనం హోటళ్ళో తినగా మిగిలిన ఆహారాన్ని ప్యాక్ చేసి ఇంటికి తీసుకొని వెళ్లడం మంచిదేనా?, 3. శరీరంలో వాపుల వెనుక దాగున్న వాస్తవాలు (ఉ. 10:30)
- ★ ఆరోగ్యమస్తు: 1. చెడు అలవాట్లు - కీళ్ల నొప్పులు, 2. నొప్పి నివారణ మాత్రలు - వాస్తవాలు, 3. చెవిలో శబ్దాలు (మ. 3:00, రా. 9:00)
- ★ డా. ఈటీవి: మధుమేహం (ఉ. 11:00)
- ★ డా. ఈటీవి: ENT (ఉ. 11:15)
- ★ డా. ఈటీవి: క్యాన్సర్ కేర్ (మ. 3:30, రా. 7:30)
- ★ డా. ఈటీవి: దంత సంరక్షణ (మ. 3:45, రా. 7:45)

ఈటీవీ సినిమా

ఉదయం: 6-00: టెలిషాపింగ్, 7-00: సన్‌రైజ్ సినిమా: గృహప్రవేశం (మోహన్‌బాబు, జయసుధ) 10-00: మార్నింగ్ షో: విచిత్ర వివాహం (గుమ్మడి, భానుమతి)

మధ్యాహ్నం: 1-00: మాట్నీ: రాజేంద్రుడు–గజేంద్రుడు (రాజేంద్రప్రసాద్, సౌందర్య)

సాయంత్రం: 4-00: ఈవినింగ్ షో: మొగుడుగారు (వినోద్‌కుమార్, రోజా)

రాత్రి: 7-00: ఫస్ట్ షో: అదృష్టవంతులు (ఏఎన్నార్, జయలలిత) 10-00: సెకండ్ షో: మంచుపల్లకీ (చిరంజీవి, సుహాసిని).

ఈటీవీ అభిరుచి

ఉ.6.00: బ్రేక్ ఫాస్ట్ షో - స్ప్రౌట్స్ చపాతీ ఛాట్ & గోధుమగడ్డి పుట్టగొడుగుల ఉప్మా, ఉ.8.00, రా.9.00: బ్రేక్ ఫాస్ట్ షో - కాబూలిచెనా బొరుగుల ఉప్మా & పచ్చిమిర్చి మొక్కజొన్న మఫిన్స్, ఉ.8.45: టేస్ట్ ఆఫ్ ఇండియా (కర్ణాటక క్యూసైన్) - అవలక్కి ఎర్రియప్ప, ఉ.9.30: సూపర్ భీమ్ - గేమ్ షో, ఉ.11.00: గోరుముద్దలు - రాగి అండ్ ఓట్స్ ఇడ్లీ, ఉ.11.15, రా.8.30: డైట్ మెనూ (మైగ్రేన్ నివారణకు) - అల్లం స్మూతీ, ఉ.11.30, రా.8:00: గోదావరి నెయ్యి "బాబాయ్ హోటల్" - ఉసిరి కొబ్బరికాయ అన్నం & గుమ్మడికాయ దప్పలం, మ.12.00, సా.5.45: టేస్ట్ ఆఫ్ ఇండియా (కర్ణాటక క్యూసైన్) - మసాలా ఎనగ్గె, మ.12.15, రా.10.15: మమ్మీస్ కిచెన్ - టూటీ ఫ్రూటీ కేక్, మ.12.30, రా.8.45: సూపర్ చెఫ్ - వెజిటబుల్ జ్యూస్ పిప్పి తో రోటి, మ.12.45, సా.6.15: ఛాట్స్ & సూప్స్ - వేరుశెనగ బఠానీల ఛాట్, మ.1.00, సా.4.30: వావ్ ఏమి రుచి (పారిస్ క్యూసైన్) - కొలంబి పాపిటో టెట్రాలో & శాలి బోటి, మ.1.30, రా.10.00: చట్‌పట్ (అత్తమ్మ రుచుల స్పెషల్) పచ్చి కందుల చికెన్ కర్రీ, మ.1.45, రా.7.30: ట్రెండీ ట్రీట్స్ - చాకొ చిప్ కుకీస్ & పొటాటో స్ట్రిప్స్, మ.2.15: మటన్‌తో మస్తీ మస్తీ - పెరుగు మిర్చి మటన్ బిర్యానీ & కాజు మటన్ ఫ్రై, మ.2.30, సా.6.00: మంత్రా డిటర్జెంట్ సోప్ "చోటా షెఫ్" - మసాలా బఠానీ, మ.2.45, రా.10.30: ఎట్‌హోమ్ - స్ట్రాబెర్రీ జెల్లీ & స్పైసీ మింట్ యోగర్ట్, మ.3.30: షాహీ దక్కని - తుటక్ & తల్వా మూర్గ్.

ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు

ఉదయం: 05-30 తమసోమా జ్యోతిర్గమయ, 06-00 ఘంటారావం, 06-30 ప్రార్థనా సమయం, 07-00 అంతర్యామి, 07-30 ఈటీవీ 360 ^{0}, 08-30 యువ (రిపీట్), 09-00 ఘంటారావం, 09-30 సుఖీభవ (రిపీట్), 10-00 ఘంటారావం, 10-30 ఈటీవీ టాకీస్ (రిపీట్), 11-00 ఘంటారావం, 11-30 ఇదీ సంగతి (రిపీట్), **మధ్యాహ్నం:** 12-00 ఘంటారావం, 12-30 ప్రత్యేక వాణిజ్య కార్యక్రమం, 01-00 ఈటీవీ 360 ^{0}, 02-00 సఖి, 02-30 ఘంటారావం, 02-35 సఖి, 03-00 ఘంటారావం, 03-30 సుఖీభవ. **సాయంత్రం:** 04-00 ఘంటారావం, 04-30 తీర్థయాత్ర: శ్రీ అయ్యప్పస్వామి ఆలయం, గొల్లపూడి, విజయవాడ, 05-00 ఘంటారావం, 05-30 వాణిజ్య కార్యక్రమం, 06-00 ఘంటారావం, 06-30 జై కిసాన్, **రాత్రి:** 07-00 ఘంటారావం, 07-30 ఇదీ సంగతి, 08-00 ఈటీవీ 360 ^{0}, 09-00 ప్రతిధ్వని, 09-30 యువ, 10-00 ఘంటారావం, 10-30 బీబీసీ ప్రపంచం, 11-00 ఘంటారావం, 11-30 ఇదీ సంగతి(రిపీట్).

ఈటీవీ తెలంగాణ కార్యక్రమాలు

ఉదయం: 05-30 తమసోమా జ్యోతిర్గమయ, 06-00 ఘంటారావం, 06-30 యువ (రిపీట్), 07-00 అంతర్యామి, 07-30 ఈటీవీ 360 ^{0}, 08-30 యువ, 09-00 ఘంటారావం, 09-30 ఈటీవీ టాకీస్ (రిపీట్), 10-00 ఘంటారావం, 10-30 సుఖీభవ (రిపీట్), 11-00 ఘంటారావం, 11-30 ఇదీ సంగతి (రిపీట్), **మధ్యాహ్నం:** 12-00 ఘంటారావం, 12-30 కమర్షియల్ స్లాట్, 01-00 ఈటీవీ 360 ^{0}, 02-00 సఖి, 02-30 ఘంటారావం, 02-35 సఖి, 03-00 ఘంటారావం 03-30 తీర్థయాత్ర: శ్రీ అయ్యప్పస్వామి ఆలయం, కామారెడ్డి, కామారెడ్డి జిల్లా, **సాయంత్రం:** 04-00 ఘంటారావం, 04-30 సుఖీభవ, 05-00 ఘంటారావం, 05-30 వాణిజ్య కార్యక్రమం, 06-00 ఘంటారావం, 06-30 జై కిసాన్, **రాత్రి:** 07-00 ఘంటారావం, 07-30 ఇదీసంగతి, 08-00 ఈటీవీ 360 ^{0}, 09-00 ప్రతిధ్వని, 09-30 యువ, 10-00 ఘంటారావం, 10-30 బీబీసీ ప్రపంచం, 11-00 ఘంటారావం, 11-30 ఇదీ సంగతి (రిపీట్).

ఏ ఛానల్లో ఏముంది.. 03-01-2018

SVBC — **ఉదయం:** 05-30 తిరుప్పావై - గోదాస్తుతి, 06-30 శుభోదయం + నిత్యపూజలివిగో, 07-00 విష్ణుసహస్రనామస్తోత్రం, 07-30 శ్రీవారి సేవలు (సహస్ర కలశాభిషేకం), 08-00 శతమానం భవతి, 08-30 పూజకు వేళాయే - వినాయకుడు, 09-00 ఆధ్యాత్మిక విశేషాలు, 09-30 భక్తిగీతమాలిక, 10-00 ఆధ్యాత్మిక విశేషగలు - కన్నడ, 10-30 లైవ్ శ్రీపద్మావతి అమ్మవారి కల్యాణం - తిరుచానూరు, 11-30 స్పెషల్ న్యూస్ + ఆముక్తమాల్యద, **మధ్యాహ్నం:** 12-00 లైవ్ కల్యాణోత్సవం, 01-00 ఆధ్యాత్మిక విశేషాలు, 01-30 విష్ణుసహస్ర నామామృతం + లైవ్ డోలోత్సవం, 02-00 లైవ్ ఆర్జిత బ్రహ్మోత్సవం, 02-30 శ్రీకృష్ణ ఆలయదర్శిని, 03-00 అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, **సాయంత్రం:** 04-30 విలువలు - విజ్ఞానం (ప్రణయకాల ఉత్సవం - తిరుమల), 05-00 లైవ్ ప్రణయకాల ఉత్సవం - తిరుమల, 06-00 లైవ్ ఎస్.డి. సేవ - తిరుమల, 06-30 లైవ్ నాదనీరాజనం - తిరుమల, **రాత్రి:** 07-30 లైవ్ ఘంటానాదం + శ్రీనివాసగద్యం + ఖడ్గమాలస్తోత్రం, 08-00 లైవ్ అధ్యయనోత్సవాలు + భక్తిచైతన్యం, 08-30 మల్లికార్జున సుప్రభాతం - చాగంటి, 09-00 ఆలయదర్శనం - ప్రసన్న సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం, 09-30 శివమహాపురాణం - శ్రీసామవేదం, 10-00 ఆధ్యాత్మిక విశేషాలు, 10-30 శ్రీరామ రసవాహిని - సాటులూరి గోపాల కృష్ణమాచార్యులు.

భక్తి TV — **ఉదయం:** 06-00 శ్రీలలితాసహస్రం, 06-30 హనుమాన్‌చాలీసా, 07-00 అర్చన, 07-30 శ్రీకనకధారస్తోత్రం, 08-00 పుణ్యక్షేత్రం, 08-30 జ్యోతి స్వరూపా అయ్యప్ప, 09-00 సంపూర్ణ మహాభారతం, 11-00 ధర్మ సందేహాలు, **సాయంత్రం:** 4-30 పుణ్యక్షేత్రం, 05-00 శ్రీకనకధారస్తోత్రం, 5-30 హనుమాన్‌చాలీసా, 6-00 శ్రీలలితాసహస్రం, 7-00 భక్తివిశేషాలు, 7-30 అమృతకలశం, 8-00 అయ్యప్ప పడిపూజ, 08-30 శ్రీమద్భగవద్గీత, 9-00 దుర్గాసప్తశతి, 9-30 మహాభారత పాత్రలు, 10-00 ధర్మ సందేహాలు, 10-30 భక్తివిశేషాలు, 11-00 గోదామృతం.

జీ తెలుగు — **ఉదయం:** 07-00 టెలీషాపింగ్, 07-30 శుభోదయం, 08-30 సినిమా: సైనికుడు, 11-30 వారెవా, **మధ్యాహ్నం:** 12-00 రారండోయ్ వేడుకచేద్దాం, 01-00 బతుకు జట్కా బండి, 02-00 గృహప్రవేశం, 02-30 నా కోడలు బంగారం, 03-00 సూర్యవంశం రిపీట్, 03-30 కళ్యాణ వైభోగం రిపీట్, **సాయంత్రం:** 04-00 బిగ్‌సెలబ్రిటి ఛాలెంజ్ ఇంటర్‌నేషనల్ రీరన్, 05-00 జై కృష్ణా ముకుంద మురారి, 05-30 కుంకుమభాగ్య, 06-00 పక్కింటమ్మాయి, 06-30 పున్నాగ, **రాత్రి:** 07-00 అమెరికా అమ్మాయి, 07-30 ముద్ద మందారం, 08-00 దట్ ఈజ్ మహాలక్ష్మి, 08-30 ఎవరే నువ్వు మోహిని, 09-00 కళ్యాణ వైభోగం, 09-30 ముత్యాల ముగ్గు, 10-00 సూర్యవంశం, 10-30 నా కోడలు బంగారం (రిపీట్),11-00 రారండోయ్ వేడుకచేద్దాం (రిపీట్).

మా — **ఉదయం:** 06-30 సిల్వర్ స్క్రీన్, 07-00 హరహర మహాదేవ, 08-00 రాశి ఫలాలు దినఫలం, 08-30 జానకి రాముడు, 09-00 సినిమా: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, **మధ్యాహ్నం:** 12-00 కోడలా కోడలా కోడుకు పెళ్లామా, 12-30 అగ్నిసాక్షి (రిపీట్), 01-00 కుంకుమపువ్వు (రిపీట్), 01-30 చూపులు కలిసిన శుభవేళ, 02-00 కార్తీక దీపం, 02-30 సినిమా: అతడు, **సాయంత్రం:** 06-00 ఉయ్యాలా జంపాలా, 06-30 అగ్నిసాక్షి, **రాత్రి:** 07-00 లక్ష్మీ కల్యాణం, 07-30 కార్తీకదీపం, 08-00 కోయిలమ్మ, 08-30 కుంకుమ పువ్వు, 09-00 సుందరకాండ, 09-30 పవిత్ర బంధం, 10-00 నీలికలువలు, 10-30 దసర వచ్చిందయ్య (రిపీట్).

జెమిని — **ఉదయం:** 06-00 టెలీషాపింగ్, 07-00 అమృతకలశం, 07-30 అనుగ్రహం, 08-00 శ్రీ ఆంజనేయం (రిపీట్), 08-30 సినిమా: పెళ్లిచేసుకుందాం, 11-30 నాగిని 2 (రిపీట్), **మధ్యాహ్నం:** 12-00 నువ్వు నాకు నచ్చావ్ (రిపీట్), 12-30 చక్రవాకం, 01-00 నందిని (రిపీట్), 01-30 మొగలి రేకులు, 02-00 అమ్మ నేను ఓ అమ్మాయి, 02-30 శిరిడి సాయి, 03-00 సినిమా: ఆర్య, **సాయంత్రం:** 06-00 ప్రతిఘటన, 06-30 శ్రీ ఆంజనేయం, **రాత్రి:** 07-00 నాతిచరామి, 07-30 జైజై వినాయక, 08-00 మాతృదేవోభవ, 08-30 శనీశ్వరుని దివ్యచరిత్ర, 09-00 నందిని, 09-30 జూలకటక- డబుల్ డోస్, 10-30 సినిమా: నేనున్నాను.

HBO — **ఉదయం:** 06-00 మ్యూనిక్, 08-47 ది ఎకౌంటెంట్, 11-00 ట్రాన్స్‌ఫార్మర్స్: డార్క్ ఆఫ్ ది మూన్, **మధ్యాహ్నం:** 01-47 టవర్ ఆఫ్ డెత్, 03-25 బీతోవెన్, **సాయంత్రం:** 05-01 ఐరన్ మ్యాన్, **రాత్రి:** 07-12 ది టుక్సెడో.

ప్రజల ముంగిటకు పాలన తెచ్చిన ఘనత సీఎందే: వర్ల

కృష్ణలంక, న్యూస్‌టుడే: పాలనాయంత్రాంగం మొత్తాన్ని ప్రజల ఇళ్ల ముంగిళ్లకు తెచ్చి ఒక పవిత్ర యజ్ఞంలా జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఘనత తెదేపాకు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దక్కుతుందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి, హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ వర్ల రామయ్య పేర్కొన్నారు. తెదేపా జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన్మభూమిలో వచ్చిన ప్రతి అర్జీ పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వైకాపా అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతూ ప్రజలను పక్కదోవ పట్టించేందుకు యత్నిస్తుండడం శోచనీయమన్నారు. ఆ పార్టీ నాయకులు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి మాట్లాడాలని హితవు పలికారు. బహిరంగ చర్చలో పాల్గొనకుండా తాను పారిపోయానని వైకాపా నాయకులు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సవాల్‌కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, అవగాహనా రాహిత్యంతో వ్యవహరిస్తున్న నేతలతో తాను చర్చించనని, జగన్ లేదా విజయసాయిరెడ్డి చర్చకు రావాలని పేర్కొన్నారు.

సామర్థ్య పరీక్షల వాయిదా

పెదన గ్రామీణం: జిల్లాలో స్టూడెంట్ లెవల్ ఎచీవ్‌మెంట్ సర్వే (ఎస్‌ఎల్‌ఏఎస్) పేరిట ఈ నెల 5, 6, 8వ తేదీల్లో నిర్వహించాల్సిన విద్యార్థుల సామర్థ్య పరీక్షలను వాయిదా వేసినట్లు డీఈవో రాజ్యలక్ష్మి తెలిపారు. ప్రస్తుతం జన్మభూమి-మాఊరు నిర్వహిస్తున్నందున సంక్రాంతి సెలవుల అనంతరం ఈ పరీక్షలు నిర్వహిస్తారని సమాచారం. జిల్లాలో ఎంపిక చేసిన 180 పాఠశాలల్లో 4, 6, 9 తరగతుల విద్యార్థులతోపాటు వారికి బోధించే ఉపాధ్యాయులకు వేర్వేరు ప్రశ్నావళి అందజేసి రాతపూర్వకంగా, ముఖాముఖిగా సామర్థ్యాలు కొలవనున్నారు. ఈ బాధ్యతను జిల్లా కామన్ పరీక్షల విభాగానికి అప్పగించారు. దీనికి సంబంధించి సీఆర్పీలకు ఇప్పటికే శిక్షణ అందజేశారు.

దరఖాస్తుల ఆహ్వానం

పెదన గ్రామీణం, న్యూస్‌టుడే: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ వ్యవస్థాపక అభివృద్ధి (ట్రైనింగ్ ఆఫ్ ట్రయినర్) శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ అసోసియేట్ మేనేజర్ ప్రణయ్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీలోగా జాబ్ స్కిల్స్.ఏపీఎస్‌ఎస్‌డీసీ అనే సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు జవనరి 3వ తేదీన విజయవాడలో పది రోజుల శిక్షణ ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి, వ్యవస్థాపక రంగంలో కనీసం మూడేళ్ల అనుభవం, కనీస వయసు 25 ఏళ్లు ఉండాలన్నారు.

'మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు'

కృష్ణలంక: నూతన సంవత్సరం రోజున ముఖ్యమంత్రికి వేదపండితులు ఆశీర్వచనం ఇవ్వడం అనాదిగా వస్తున్న సంప్రదాయం కాగా.. దాన్ని హేళన చేస్తూ వైకాపా నేతలు విజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్నారని మండలి విప్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ప్రభుత్వంలోని ముఖ్యుల కోసం కనకదుర్గ ఆలయంలో క్షుద్రపూజలు చేశారంటూ మతిస్థిమితం కోల్పోయి వ్యాఖ్యానిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రాజకీయాల కోసం దేవాలయాలను, దేవుళ్లను లాగుతుండటం శోచనీయమన్నారు.

అంతా రామమయం

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: ప్రతి అక్షరంలోని రామభక్తిని నింపి, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోనూ రామనామాన్నే జపించిన త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సంగీత సన్మండలి ఆధ్వర్యాన ఘంటసాల వేంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో మంగళవారం సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు పాటిబండ్ల జానకి, కె.లక్ష్మీనరసమ్మ, మోదుమూడి అంజన శ్రుతిశుభగమైన గాత్రంతో ఉత్సవాలను రాగమయం చేశారు. మాకేల విచారము(రవిచంద్రిక), శోభిల్లు సప్తస్వర(జగన్మోహిని), లలితే(భైరవి), రామరామ రామసీత (హుస్సేని), నారద గానలోల (అఠాణ) తదితర కృతులను గానం చేశారు. అంతకుముందు జరిగిన గాత్ర కచేరీల్లో చివుకుల ఉష, కె.గీతాలక్ష్మి, పి.లావణ్య బృందం, కె.ఆర్.సుధారాణి, పప్పు సదాశివశాస్త్రి, బి.సాయితరుణ్, రాగంపూడి అమూల్య, వడ్లమాని రామ్మోహన్, ఎ.ఐశ్వర్య, టి.చిదంబరి కూడా త్యాగరాజ స్వామి రచించిన కృతులు గానం చేశారు. తొలుత అండవిల్లి శారద వీణావాదనంతో మంగళవారం నాటి కచేరీలు ప్రారంభించగా హైదరాబాద్‌కు చెందిన రఘురామ్ హరి మాండొలిన్ కచేరీతో సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. ఆయా కళాకారులకు గండూరి శ్రీనివాసమూర్తి, చావలి శ్రీనివాస్, వి.ఎస్.పి. శివాని, సి.బి.మధు, కె.మురళీమోహన్, కె.సుబ్రహ్మణ్య రాజు, హేమాద్రి చంద్రకాంత్ వాయులీనంతో; బి.సురేష్ బాబు, పారుపల్లి సుబ్బరాయఫల్గుణ్, కె.శాంతి కళాధర్, మల్లాది శివానంద్, స్టీవెన్‌రాజు, కె.ఎస్.కల్యాణరామన్ మృదంగంతో సహకరించారు.

లక్కీ డ్రా విజేతకు కారు బహుమతి



లక్కీ డ్రా తీసి కూపన్లు చూపుతున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, దేవినేని అవినాష్, చిత్రంలో కార్పొరేటర్ కోసూరి శైలజ

గవర్నర్‌పేట (విజయవాడ), న్యూస్‌టుడే: క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా సోనోవిజన్ కొనుగోలుదారుల కూపన్లకు లక్కీ డ్రా నిర్వహించారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, యువ నేత దేవినేని అవినాష్, 20వ డివిజన్ కార్పొరేటర్ కోసూరి శైలజ తదితరులు పాల్గొన్నారు. లక్కీ డ్రాలో బంపర్ బహుమతిగా కారును అందించారు.

విజేతలు వీరే

✪ హోండా అమేజ్ కారు విజేత.... వి.ఆర్.కె.ప్రసాద్, మురళీనగర్(కూపన్ నంబరు 26173)

✪ ఎల్ఈడీ టీవీ విజేత.... సాయి విధూర్, సింగ్‌నగర్ (కూపన్ నంబరు 16381)

✪ రిఫ్రిజిరేటర్ విజేత.... షేక్ రబ్బాని, చిట్టినగర్ (కూపన్ నంబరు 088789)

✪వాషింగ్‌మెషిన్ విజేత... టి.సుధీర్, మంగళగిరి(కూపన్ నంబరు 107616)

షోరూం అధినేత భాస్కరమూర్తి మాట్లాడుతూ అన్ని మోడల్స్‌పై వడ్డీలేని వాయిదాల సౌకర్యం ఉందని బ్యాంకు కార్డులపై అదనపు ఛార్జీలు లేవన్నారు. ఆకర్షణీయమైన బహుమతులు అందిస్తామని తెలిపారు.

దుర్గగుడి విశేషాలు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి అంతరాలయంలో వేకువజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు జగన్మాత దుర్గమ్మకు ఖడ్గమాల పూజ నిర్వహిస్తారు. స్థలాభావం కారణంగా టిక్కెట్టు రుసుము రూ.5,116 చెల్లించిన 12 మంది భక్తులను మాత్రమే ఈ పూజకు అనుమతిస్తారు. ★ మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు లక్ష కుంకుమార్చన, అష్టోత్తరం, సహస్ర నామార్చన చేస్తారు. ఒకటో అంతస్తులో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు గంగా, పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు శాంతి కళ్యాణం నిర్వహిస్తారు.

★ దుర్గగుడి అంతరాలయంలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు జగన్మాత దుర్గమ్మకు 102 బంగారు పుష్పాలతో రుత్వికులు స్వర్ణపుష్పపూజ చేస్తారు. స్థలాభావం కారణంగా టిక్కెట్టు రుసుము రూ.2,500 చెల్లించిన 12 మంది భక్తులను మాత్రమే ఈ పూజకు అనుమతిస్తారు.

గన్నవరం నుంచి విమానాలు బయలుదేరే వేళలు

ప్రాంతం	సమయం	ఏ రోజుల్లో
హైదరాబాద్	8:05గం.	ప్రతి రోజు
హైదరాబాద్	13:20	బుధవారం మినహా
హైదరాబాద్	17:20	ప్రతి రోజు
హైదరాబాద్	17:35	ప్రతి రోజు
హైదరాబాద్	21:55	ప్రతి రోజు
విశాఖపట్నం	12:30	బుధవారం మినహా
విశాఖపట్నం	18:40	బుధవారం మాత్రమే
తిరుపతి	15:30	బుధవారం మినహా
చెన్నై	7:55	ప్రతిరోజు
చెన్నై	17:20	ప్రతి రోజు
బెంగళూరు	7:45	ప్రతి రోజు
బెంగళూరు	8:25	గురు, శుక్ర, శని, ఆది
బెంగళూరు	14:00	మంగళవారం మినహా
బెంగళూరు	20:00	ప్రతి రోజు
ఢిల్లీ	9:05	ప్రతి రోజు
ఢిల్లీ(హైదరాబాద్ మీదుగా)	17:20	ప్రతి రోజు
ఢిల్లీ	20:40	ప్రతి రోజు

- న్యూస్‌టుడే, విమానాశ్రయం (గన్నవరం)

ఇల్లాలు విద్యావంతురాలైతే ఆ ఇంటికే వెలుగు. పైగా ఆ ఇంటిలోని ప్రతి ఒక్కరికి విద్య అందించాలని పరితపిస్తుంది. అదే ఆమె విద్యాబుద్ధులు చెప్పే సరస్వతిగా మారితే.. ఎంతో మంది ఇళ్లలో వెలుగు పంచే అవకాశం ఉంది. నేటి సమాజాభివృద్ధిలో మహిళల పాత్రే కీలకం. విద్యాభివృద్ధిలో విద్యార్థులకు ఉన్నతంగా తీర్చిదిద్దడంలో పురుషులకు దీటుగా మహిళలు ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తున్నారు. ఏటా జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహించుకుంటున్న నేపథ్యంలో 'న్యూస్‌టుడే' ప్రత్యేక కథనం..

సవ్యసాచి... భావి పౌరులకు దిక్సూచి





సావిత్రిబాయిపూలే జయంతి వేడుకలో ఉపాధ్యాయినులు (పాతచిత్రం)

★ భావిభారత నిర్మాణంలో కీలక భూమిక

★ నేడు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

ముదినేపల్లి, న్యూస్‌టుడే

జిల్లాలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించేందుకు మహిళలు అత్యధికంగా ఆసక్తి చూపుతున్నారు. గత పదేళ్లలో ఉపాధ్యాయునులు, మహిళా అధ్యాపకుల సంఖ్య బాగా పెరిగింది. బోధన వృత్తిలో సమస్యలు ఎదురవుతున్నా విద్యార్థులకు నిరంతరం విద్యావెలుగులు పంచేందుకు 'మేము సైతం' అంటూ ముందడుగు వేస్తున్నారు. జిల్లాలో దాదాపు 47 లక్షల మంది జనాభా ఉండగా అందులో 23 లక్షల వరకు మహిళలు ఉన్నారు. ఇదివరకు అమ్మాయిలను చదువుల కోసం బయటకు పంపేవారు కాదు. రానురాను పెద్దల ఆలోచనల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 12,511 మంది ఉపాధ్యాయులు ఉండగా.. వారిలో సుమారు 7 వేల మందికి పైగా మహిళలు ఉన్నారు.

వృత్తికే వన్నె తెచ్చిన మహిళలు..

18వ దశకంలో మహిళల విద్యకు అంతగా ప్రాధాన్యం ఇవ్వని రోజుల్లోనే భర్త జ్యోతిరావు పూలే సహకారంతో సావిత్రీబాయి విద్యావంతురాలైంది. ఆనాటి ఆచారాలు, సంప్రదాయాలను, ఆధిపత్యాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా 1848 మే 18న పాఠశాలను ప్రారంభించారు. నాలుగేళ్ల కాలంలోనే 20 పాఠశాలలు, జీవిత కాలంలో 52 విద్యాలయాలను ప్రారంభించారు. ఉచితంగా విద్యనందించడంతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. వాటిలో స్త్రీ హక్కులు, గర్భవతులకు ప్రసవాలు, ముఖ్యంగా భర్త చనిపోతే చితికి తానే నిప్పంటించటంవంటి కొత్త సంప్రదాయాలకు తెరలేపారు. ప్లేగు వ్యాధి సోకిన వారికి స్వయానా చికిత్స చేసి కాపాడారు. కేంద్రప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి ఆమె జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించింది.

33 శాతం రిజర్వేషన్‌తో మరింతగా..

మహిళా సాధికారత కచ్చితంగా అమలు చేయాలని అప్పటి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ మహిళలకు అమలుపరచడంతో ఎక్కువ మందికి అవకాశం లభిస్తుంది. ఉపాధ్యాయ వృత్తిలో మూమూల రిజర్వేషనే కాకుండా 33 శాతం కేటాయించడం మరింత మంది మహిళలకు అవకాశం వరించినట్లయింది. ప్రభుత్వం నిర్ణయం వల్ల ఉపాధ్యాయ వృత్తిలోకి మహిళలు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు.

> గతంలో జిల్లా నుంచి ఏటా దాదాపు 600 మంది మహిళలు ఉపాధ్యాయ శిక్షణకు వెళ్లేవారు. ప్రస్తుతం బీఈడీ, డీఈడీ కళాశాలలతో పాటు సీట్ల సంఖ్య పెరగటంతో దాదాపు 5వేల మంది ఏటా శిక్షణ పొందుతున్నారు.

> ఓర్పు, సహనం, అంకితభావం తదితర లక్షణాలు ఎక్కువగా ఉండటంతో మహిళలు బోధకులుగా విజయాలు సాధిస్తున్నారు.

> ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లాలో 5604 మంది ఉపాధ్యాయులుంటే 5587 మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక ప్రైవేటు, ఇతర యాజమాన్యాల పాఠశాలల్లో వారి సంఖ్య సగానికి పైగానే ఉంది.

ఆత్మస్థైర్యంతో..

జిల్లావ్యాప్తంగా కొన్ని సంవత్సరాలుగా మహిళలు బోధన రంగాన్నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ కొలువు వారికి కాస్త అనుకూలం కావడంతో పాటు కొంచెం శ్రమిస్తే ఉద్యోగం పొందవచ్చుననే భావన మహిళలను బోధన వృత్తి వైపు నడుపుతోంది. బోధన వృత్తిని తమకు అనుకూలమైనదిగా ఎంచుకున్న మహిళలు అందులో ఇబ్బందులు ఎదురవుతున్నా ఆత్మస్థైర్యంతో వాటిని తిప్పికొడుతున్నారు. సర్వేలు, శిక్షణల్లో సైతం ఉపాధ్యాయులతో దీటుగా పాల్గొంటూ తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అటు కుటుంబాల నిర్వహణ, పిల్లల బాధ్యతతో పాటు వృత్తిపరంగా బోధనలోనూ తమకంటూ ఓ ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

సాంకేతికతలో కొంత వెనుకబాటు..

విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయునులు ముందంజలో ఉన్నప్పటికి మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో ఇంకా కొంత వెనుకబడి ఉన్నారు. ఉపాధ్యాయుల వెబ్‌సైట్లు అనేకం ఏర్పాటు చేసినా అందులో అధికంగా పురుషులే ఉంటున్నారు. విద్యాయాప్‌ల వినియోగం, డిజిటల్ తరగతుల నిర్వహణలో వెనుకబడే ఉన్నారు. స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో 60 శాతంలోపే ఉండటం గమనార్హం. ఇటీవల కాలంతో కొంత వరకు ఉపాధ్యాయ సంఘాల నాయకులుగా ముందుకు వచ్చి నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు, రిసోర్సు పర్సన్లుగా ముందడుగు వేస్తున్నారు.

ఆమె మాకు ఆదర్శం

- వి.ప్రసన్నకుమారి, ఏపీటీఎఫ్ నాయకురాలు



ఉపాధ్యాయునులకు సావిత్రీబాయి పూలే ఆదర్శం. నేడు ఈ వృత్తిలోకి రాగలిగామంటే ఆనాడు ఆమె తీసుకున్న చొరవే కారణం. ఆమె మహిళలందరికీ దిక్సూచి వంటిది. వంటింటికే మహిళలు పరిమితం కాకుండా సమాజంలో ఉన్నత స్థానానికి చేరగలిగినందుకు సంతోషిస్తున్నాం.

సాంకేతికతను అందిపుచ్చుకుంటాం..

- జి.రాజకుమారి, గ్రేడు -2 హెచ్‌ఎం



మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. మరో 2, 3 సంవత్సరాల్లో కచ్చితంగా సాంకేతికంగా రాణిస్తాం. అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకొంటాం. గతంతో పోలిస్తే చాలా వరకు ఉపాధ్యాయనులే రాణిస్తున్నారు.

సావిత్రిబాయి పూలే ఉత్తమ ఉపాధ్యాయనుల ఎంపిక

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: ఆధునిక భారత దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయని సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవం పురస్కరించుకుని ఎస్‌ఎస్‌ఏ ఉత్తమ మహిళా ఉపాధ్యాయ అవార్డుల్ని ప్రకటించింది. 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యానులను వారి పనితీరు పాయింట్ల ఆధారంగా పురస్కారాలకు ఎంపిక చేశారు. పాఠశాల సహాయకుల విభాగంలో గుడివాడకు చెందిన పుట్టి నాగలక్ష్మి, బందరు మండలం సుల్తానగరానికి చెందిన ఎల్‌ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయని బి.విజయలక్ష్మి, ఎ.కొండూరుకు చెందిన కేజీబీవీ ప్రత్యేకాధికారిణి వెంకటలక్ష్మి, ఇక్కడి సీఆర్టీ ఉపాధ్యాయని ఎన్.అంజలీదేవి ఎంపికయ్యారు. మొత్తం 13 మంది ఉపాధ్యాయనులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో నలుగురిని 24 పనితీరు పాయింట్ల ఆధారంగా ఎంపిక చేశారు. బుధవారం విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న కార్యక్రమంలో వీరికి మావన వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీ జి.శ్రీనివాసరావు చేతుల మీదుగా పురస్కారాలు అందజేయనున్నారు. కార్యక్రమానికి ఉపాధ్యాయులు వెళ్లేందుకు జిల్లా నుంచి ప్రత్యేకంగా మూడు బస్సులు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం, విజయవాడ పడమట బాలికల ఉన్నత పాఠశాల, నూజివీడు నుంచి ఈ బస్సులు బయలుదేరతాయి. ఒక్కో బస్సులో పురస్కార గ్రహీతలతోపాటు 50 మంది ఉపాధ్యాయులు మంగళవారం బయలుదేరి విశాఖ వెళ్లారు.

అనుబంధాల్ని ప్రశ్నించిన నాటికలు

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: పచ్చ నోట్లకు ప్రాధాన్యం ఇస్తూ పచ్చని సంసారాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్న కుటుంబాలు కొన్నయితే, పేగుబంధానికి లోబడి అన్నిటికీ వదులుకోవడానికి సిద్ధపడే జీవితాలు మరికొన్ని సమాజంలో తారసపడుతుంటాయి. అనుబంధాలు, ఆత్మీయతల మధ్య పెనుగులాడే సంబంధాలను ప్రశ్నిస్తూ, ఆప్యాయతలు అనురాగాలే శాశ్వతమని ప్రకటిస్తూ సాగిన నాటికలు ఆధునిక యుగంలో మృగ్యమైపోతున్న మానవ సంబంధాలను ప్రశ్నిస్తూ సాగాయి. మహతి క్రియేషన్స్ ఆధ్వర్యాన మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతున్న సాంఘిక నాటకోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం నాటి ప్రదర్శనల్లో తొలిగా నంద్యాలకు చెందిన కళారాధన గురురాజా కాన్సెప్ట్ పాఠశాల విద్యార్థులు భళా! డింగరీ నాటిక ప్రదర్శించారు. బాలల్ని వ్యసనాలకు, దురలవాట్లకు దూరంగా పెంచాలనే సందేశాన్ని ఇచ్చింది. బి.కమలాకర్ రచనకు, జి.రవికృష్ణ దర్శకత్వం వహించారు. ఎ.ఎన్.జగన్నాథశర్మ కథను ఎల్లాప్రగడ భాస్కరరావు నాటకీకరణ చేయగా, వై.ఎస్.కృష్ణేశ్వరరావు దర్శకత్వం వహించిన 'గుర్తు తెలియని శవం' నాటికను విజయవాడకు చెందిన 'జనశ్రేణి' బృందం ప్రదర్శించింది. ధనవ్యామోహం, ప్రపంచీకరణలో నేపథ్యంలో పరాయివిషయాలుగా మారుతున్న ఆప్యాయత, అనురాగాలను స్పృశిస్తూ, కుటుంబ నేపథ్యంలో ప్రేమకు, పేదరికానికి మధ్య జరిగే సంఘర్షణను ఈ నాటకం కళ్లకు కట్టినట్లు ప్రదర్శించింది. చివరగా, రైతు తన భూమిని నమ్ముకోవాలే కానీ అమ్ముకోకూడదు అనే సందేశంతో సాగిన 'పచ్చచందురుడు' నాటికను పెదకాకానికి చెందిన 'గంగోత్రి' బృందం ప్రదర్శించింది. బొక్కా శ్రీనివాస్ రచనకు నాయుడు గోపి దర్శకత్వం వహించారు.

తెలుగు నాటకం వెలుగులీనాలి : తొలుత జరిగిన సభలో అతిథిగా పాల్గొన్న రాష్ట్ర నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు నాటకం మరింతగా వెలుగులీనాలని ఆకాంక్షించారు. అకాడమీ పక్షాన నాటక కళాకారుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు వివరించారు. దిల్లీ తెలుగు అకాడమీ కార్యదర్శి ఎన్.వి.ఎల్.నాగరాజు మాట్లాడుతూ రంగస్థల కళాకారులను ప్రోత్సహించడానికి సుబ్బరాయశర్మ చేస్తున్న సేవను కొనియాడారు. సుమధుర కళానికేతన్ అధ్యక్షుడు ఎస్.నరసరాజు, డాక్టర్ ఎం.సి.దాస్, సుబ్బరాయశర్మ తదితరులు పాల్గొన్నారు. సుప్రసిద్ధ నటుడు అద్దంకి ప్రసాద్‌ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

రాష్ట్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరిజవహర్‌లాల్



జన్మభూమి ప్రతిజ్ఞ చేస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు

పసుమర్రు (గ్రామీణ పామర్రు), న్యూస్‌టుడే : రాష్ట్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్, నియోజకవర్గ ప్రత్యేకాధికారి హరి జవహర్‌లాల్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పసుమర్రులో నిర్వహించిన 5వ విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రాథమిక రంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషిచేస్తోందన్నారు. సేద్యంలో సాంకేతికత అనివార్యమని ఈ దిశగా విశాఖలో అగ్రిటెక్ సదస్సు నిర్వహించారన్నారు. రాష్ట్రాన్ని ఉద్యాన కేంద్రంగా మార్చే ప్రణాళికలను అమలు చేస్తున్నారన్నారు. ఎంపీపీ దగ్గుపాటి ఉష, జడ్పీటీసీ సభ్యులు పొట్లూరి శశిలు మాట్లాడుతూ అత్యంత శోభాయమానమైన రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపక్రమించారన్నారు. రాష్ట్రాన్ని దేశానికే ఉత్తమ నమూనాగా నిలిపారంటూ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ప్రభుత్వాన్ని ప్రశంసించడం ముదావహమన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పసుమర్రులో 73 మంది విద్యార్థులకు ఉపకార వేతనంగా ₹ 87,600, పెరిశేపల్లిలో 20 మందికి ₹ 24 వేలు, జుఝువరంలో 86 మందికి ₹ 1.32 లక్షలు ఉపకార వేతనాలు వెలుగు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఎం.శ్రీనివాసరావు బృందం రాష్ట్ర ప్రభుత్వం పథకాలపై కళాజాత నిర్వహించారు. సర్పంచులు బొప్పన కుసుమకుమారి, పాల్గొన్నారు.

కైకలూరులో
విజయలక్ష్మి: ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయ్)
మాగంటి: హలో
ముదినేపల్లిలో
పూర్ణిమ: హలో

సినిమాలు

కైకలూరు

సత్యసాయి మందిరంలో గోదాదేవి జీవిత చరిత్ర

కైకలూరు: శ్రీసత్యసాయి మందిరంలో 4 నుంచి 9వరకు శ్రీగోదాదేవి, శ్రీసత్యసాయి సేవా వైభవంపై ఆధ్యాత్మిక బొమ్మల కొలువును ఏర్పాటు చేసినట్లు సేవా సమితి సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ స్వామివారి మందిరంలో రోజూ సాయంత్రం 4.30 నుంచి 8 గంటలవరకు జరుగుతుందన్నారు.

మెట్ట పంటలకు నీరిస్తాం: మంత్రి



కొచ్చర్లలో మాట్లాడుతున్న మంత్రి కామినేని శ్రీనివాస్

కలిదిండి, న్యూస్‌టుడే: వరిసాగుకి ప్రత్యామ్నాయంగా వేసిన మెట్ట పంటలు సాగుచేసిన ప్రాంతాలకు ఒక తడి నీరిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. మండలంలోని చినతాడినాడ, తాడినాడ, కొచ్చర్ల గ్రామాల్లో మంగళవారం 'జన్మభూమి-మీ ఊరు' కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలను నిర్వహించారు. కొచ్చర్లలో నిర్వహించిన గ్రామసభకి హాజరైన మంత్రి కామినేని మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టును తలపెట్టినప్పుడు కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారని, ప్రస్తుతం జిల్లావాసులు మంచినీరు తాగుతున్నారంటే కేవలం పట్టిసీమ వల్లేనని అన్నారు. కొచ్చర్లలో గతంలో చెరువు అభివృద్ధి నిమిత్తం చెరువు గట్టు నుంచి ఖాళీ చేయించిన బాధితులకు ఇళ్ల స్థలాలు త్వరలోనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దారు వెన్నెల శ్రీనుకి సూచించారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజ మాట్లాడుతూ ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, ఎంపీపీ బండి లక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు నున్న రమాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ వల్లభనేని శ్రీనివాసచౌదరి, ఉప ఎంపీపీ చన్నంశెట్టి శ్రావణి, సర్పంచి మొవ్వా రమేశ్, ఎంపీటీసీ సభ్యురాలు దాసరి వరహాలు, మండల ప్రత్యేక అధికారి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మండవల్లి: అర్హులైన పేదలందరికి ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని ఉనికిలి, మండవల్లి, కానుకొల్లు గ్రామాల్లో మంగళవారం 'జన్మభూమి- మాఊరు' కార్యాక్రమాన్ని నిర్వహించారు. మండవల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 67 ఏళ్లలో ఎన్నడూ లేని విధం నియోజకవర్గంలో 1100 విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పులపర్రు, భైరవపట్నంలో సబ్‌స్టేషన్లను ఏర్పాటు చర్యలు తీసుకుంటామన్నారు. మార్చి 31లోపు రాష్ట్రాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య రాష్ట్రంగా తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. సర్వశిక్షా అభియాన్ ద్వారా శుద్ధజలం, సామగ్రి కొనుగోలుకు రూ.3.65 కోట్లను విడుదల చేసినట్లు వివరించారు.

రసాభాసగా ఉనికిలి గ్రామసభ

ఉనికిలిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా సాగింది. నాలుగేళ్లుగా గ్రామంలోని తాగునీటి సమస్యపై జన్మభూమిలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం చేయలేదని పలువురు గ్రామస్థులు అధికారులను ప్రశ్నించారు. ప్రజలు ఏకధాటిగా ప్రశ్నల వర్షాన్ని కురిపించడంతో అధికారులు ఒక్కొక్కరుగా జారుకొనే ప్రయత్నం చేశారు. దీనిపై ప్రత్యేక అధికారి నాగలింగాచారిని వివరణ కోరగా మంచినీటి చెరువులో నీరు అడుగంటిపోవడం, మళ్లీ పెట్టడంలో ఇది సాధారణంగా జరిగే విషయమేనని తెలిపారు. మండవల్లి జన్మభూమికి మంత్రి కామినేని రావడంతో అధికారులంతా వచ్చేశామని, సిబ్బంది అక్కడే ఉన్నారన్నారు.. ఇందులో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, సర్పంచి గొట్టిముక్కల సత్యవతి, డివిజన్ ప్రోగ్రామ్ అధికారి రత్నావళి, ఎంపీపీ సాక జెసింత, మార్కెట్ యార్డు అధ్యక్షుడు సామర్ల శివకృష్ణ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, తహసీల్దారు మధుసూదనరావు, ఎంపీడీవో పూర్ణచంద్రరావు, ఈవోపీఆర్డీ నగేశ్, ఎంఈవో ఆంజనేయప్రసాద్ పాల్గొన్నారు.



వైవాకలో ప్రతిజ్ఞ చేస్తున్న అధికారులు, నాయకులు

కైకలూరు : మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఐదో విడత జన్మభూమి - మాఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి 5వరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచార మాధ్యమాల్లోని కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రచారం ద్వారా తిలకించారు. ఈ సందర్భంగా ఆయా పంచాయతీ జన్మభూమి కమిటీల సభ్యులు సాంఘిక సంక్షేమ పథకాలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఆయా కార్పొరేషన్లు, వసతి గృహాల ద్వారా కల్పిస్తున్న సేవలు, ఉపకార వేతనాలు, ఇతర రాయితీ పథకాలను వివరించారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ ఎం.ఏ.రహీం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు. కార్యక్రమంలో నాయకులు లావేటి వీరశివాజీ, దండు రంగరాజు, వీరాబత్తిన సుధ, ఎంపీటీసీ సభ్యులు యామల సీతారామయ్య, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



ఇంగిలిపాకలంకలో గ్రామసభలో విద్యార్థులు



కైకలూరు పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఈవో లక్ష్మీనారాయణ

ప్రజల సమగ్ర వికాసమే ప్రభుత్వ లక్ష్యం

వైవాక (ముదినేపల్లి): ప్రజల సమగ్ర వికాసమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ పోసి కుమారి అన్నారు. మండలంలో మంగళవారం ఐదో విడత జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైవాక, ఊటుకూరు, వాడవల్లి, వి.రావిగుంట గ్రామాల్లో నిర్వహించారు. ఇందులో ఆమె మాట్లాడుతూ అర్హులందరికీ రేషన్‌కార్డులు, పింఛన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జడ్పీటీసీ సభ్యురాలు భూపతి నాగకల్యాణి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల వద్దకు అధికారులను పంపించి ప్రభుత్వ పథకాలు అందించేలా జన్మభూమిని నిర్వహిస్తుందన్నారు మండల ప్రత్యేకాధికారి, మత్స్యశాఖ జేడీ ఆసిఫ్ బాషా మాట్లాడుతూ గ్రామాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఎంపీడీవో కె.మణికుమార్ అధ్యక్షత సమావేశాలు నిర్వహించారు. వి.రావిగుంటలో పాఠశాల మూతబడటంతో విద్యార్థులు లేక అప్పటికప్పుడు బంటుమిల్లి మండలం పి.రావిగుంట పాఠశాలకు చెందిన విద్యార్థులను తీసుకువచ్చి పాట పాడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్తూరి విఠల్, వీరమల్లు నరసింహారావు, లింగంనేని భానుప్రసాద్, కోడూరు శేషుబాబు, దూసనపూడి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.

గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యం

మండవల్లి, న్యూస్‌టుడే: గ్రామసభల నిర్వహణతోనే గ్రామాల్లో సమాగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ఈవోపీఆర్డీ నగేశ్ పేర్కొన్నారు. మండవల్లి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం మొదటి విడత గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల పాలనలో అత్యంత ముఖ్యమైనది గ్రామసభల నిర్వహణ అని తెలిపారు. ప్రజలకు జవాబుదారీగా పంచాయతీలు ఉంటున్నాయనడానికి నిదర్శనం గ్రామసభలన్నారు. రాబోయే మూడునెలల్లో పంచాయతీల ఆధ్వర్యంలో చేస్తున్న పనులపై అవగాహన కల్పించారు.

విద్యార్థుల్లో సేవాగుణం అభినందనీయం



మంచినీటి చెరువు గట్టుపై తుప్పలను తొలగిస్తున్న విద్యార్థులు

సానారుద్రవరం (కలిదిండి), న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచి సేవాగుణం అలవర్చుకోవడం అభినందనీయమని సర్పంచి దాసరి అనిత అన్నారు. కలిదిండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా విద్యార్థులు సానారుద్రవరం మంచినీటి చెరువు గట్టుపై ఉన్న తుప్పలను మంగళవారం తొలగించారు. చెరువులో పేరుకుపోయిన నాచు, ఇతర వ్యర్థాలను తీసివేశారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం అధికారి కె. రామాంజనేయులు మాట్లాడుతూ ఏడు రోజులపాటు ఈ గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి రోజు ప్రణాళిక ప్రకారం పరిసరాల పరిశుభ్రత, పాఠశాలలు, మంచినీటి చెరువులు, రహదారుల వెంట తుప్పలు తొలగింపు వంటి కార్యక్రమాలు చేస్తామన్నారు. ప్రిన్సిపల్ పీవీ సాల్మాన్ రాజు మాట్లాడుతూ స్వచ్ఛభారత్, ఎయిడ్స్, వ్యక్తిగత మరుగుదొడ్ల ఆవశ్యకత తదితర అంశాలపై ర్యాలీలు నిర్వహిస్తూ, ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించడం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

కానుకలతో పండగను సంతోషంగా చేసుకోండి



చంద్రన్న సంక్రాంతి కానుకలను పంపిణీ చేస్తున్న నాయకులు

మండవల్లి, న్యూస్‌టుడే: చంద్రన్న క్రిస్మస్ కానుకలతో పండగను సంతోషంగా చేసుకోవాలని తెదేపా నాయకులు తలపంటి ఆంజనేయులు, గుడివాడ ప్రసాద్ తెలిపారు. గ్రామంలోని గన్నవరంలో చంద్రన్న సంక్రాంతి పండగ కానుకలను పంపిణీ చేశారు. ఇందులో వారు మాట్లాడుతూ పండగపూట పేదలు పస్తులు ఉండరాదనే ప్రభుత్వం కానుకలను పంపిణీ చేస్తోందని వివరించారు. తెల్లరేషన్ కార్డులున్న ప్రతి వారికి రూ.260 విలువచేసే సరకులను అందిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు పండగను ఆనందోత్సాహాలతో చేసుకునేందుకు సరకులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఇందులో ఎంపీటీసీ సభ్యురాలు గుంటకాని ఇందిర, పలువురు జన్మభూమి సభ్యులు పాల్గొన్నారు.

జన్మభూమి సభలను విజయవంతం చేయండి

కలిదిండి, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ దలచిన జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో ఆంజనేయులు మంగళవారం తెలిపారు. మండల స్థాయి అధికారులు రెండు బృందాలుగా గ్రామసభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 10 వరకు నిర్వహించనున్న ఈ సభల వివరాలను వివరించారు. 3న మూలలంక, పడమటిపాలెం, 4న కొండంగి, మట్టగుంట, ఎస్ఆర్పీఅగ్రహారం, 5న లోడిదలంక, సానారుద్రవరం, అమరావతి, సంతోషపురం, 6న భాస్కరరావుపేట, పెదలంక, గుర్వాయిపాలెం, 8న పోతుమర్రు, కోరుకొల్లు, 9న కాళ్లపాలెం, కొండూరు, వెంకటాపురం, గోపాలపురం, 10న ఆవకూరు, కలిదిండి గ్రామ పంచాయతీల్లో ఈ సభలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సభల్లో కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులు, పింఛన్లను పంపిణీ చేస్తారని, కొత్తవాటికి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు.

'ఉపాధ్యాయ సంఘాలు పారదర్శకంగా ఉండాలి'

కలిదిండి, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ సంఘాలు పారదర్శకంగా ఉండాలని, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తూనే ఆ ప్రభావం బోధనపై పడకుండా జాగ్రత్తపడాలని మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. పీఆర్టీయూ కలిదిండి శాఖ క్యాలెండర్‌ను మంత్రి కామినేని మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బెనర్జీ, మేకా రామారావు మాట్లాడుతూ మంత్రి కామినేనికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం ప్రధాన సలహాదారు డీవీ నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు ఆర్వీవీ నాగేశ్వరరావు, సభ్యులు జాజుల బాలాజీ, సూర్యప్రకాశ్, బొప్పన శ్రీను, మన్సూర్ ఆలీబేగ్, రామకృష్ణనాయుడు, జి.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.



పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న మంత్రి కామినేని శ్రీనివాస్

రైతుబజార్‌లో కూరగాయల ధరలు (నిన్నటివి)

కైకలూరు (కిలో రూ.లో) టమాట 12, వంకాయ 20, బెండ 22, పచ్చిమిర్చి 21, బీర 24, కాకర 20, క్యాలిఫ్లవర్ 12/10, క్యాబేజి 14, క్యారెట్ 42, దొండ 15, బంగాళదుంప 14, ఉల్లిపాయ 38, పొట్ల 12/0, దోస 18, సొర 8/7, గోరు చిక్కుడు 20, మునగ 8/7, చేమదుంప 33, ముల్లంగి 5, అరటి 6/5, కంద 24, కీరదోస 14, బీన్స్ 28, క్యాప్సికం 40, చిక్కుడు 30, నిమ్మకాయలు డజను 14/12, ఆకుకూరకట్ట 2, కొత్తిమీర 6/3, పుదీన 4/2, చిలకడ దుంప 20, అల్లం కిలో రూ.36, బీట్‌రూట్ 26, వెల్లుల్లి 46. ★ ఏమైనా సమస్యలుంటే రైతుబజార్ ఇన్ఛార్జి ఎస్టేట్ అధికారి అమీర్ 98666 54148కు ఫోన్ చేసి సంప్రదించవచ్చు.

కైకలూరు

నేడు జన్మభూమి గ్రామ సభలకు మంత్రి కామినేని

కైకలూరు, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరిగే అయిదో విడత జన్మభూమి గ్రామసభలకు మంత్రి కామినేని శ్రీనివాస్ హాజరవుతున్నారని ఆయన వ్యక్తిగత సహాయకుడు రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం కైకలూరు మండలంలోని చటాకాయ, వదర్లపాడు, గొనేపాడు గ్రామాల్లో జరిగే సభల్లో చటాకాయలో పాల్గొంటారన్నారు.



ప్రజా సహకారంతో రహదారి ప్రమాదాల నివారణ

ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం

కైకలూరు, న్యూస్‌టుడే: రహదారి ప్రమాదాల నివారణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను, ప్రజాప్రతినిధులు ప్రచారం చేసి సహకరించాలని సీఐ వి.రవికుమార్ తెలిపారు. స్థానిక రూరల్ పోలీసు స్టేషన్ వద్ద మంగళవారం పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు గ్రామాల మీదుగా 165 జాతీయ రహదారి వెళుతుందని, ఈ రహదారిపై అనేక ప్రమాదాలు జరిగిన ప్రాణాలు కోల్పోవడంతోపాటు, కాళ్లు, చేతులు విరగ్గొట్టుకుని వికలాంగులుగా మారుతున్నార న్నారు. 2015, 16, 17 సంవత్సరాల్లో 18 ప్రమాదం కేసుల్లో 18 మంది మృతి చెందినట్లు చెప్పారు. ఇదే సంఘటనలో సుమారు 19 మందికి కాళ్లు, చేతులు విరిగినట్లు చెప్పారు.



సర్పంచులతో మాట్లాడుతున్న సీఐ రవికుమార్, ఎస్సైలు



కొవ్వాడలంకలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

పోలీసు శాఖ రహదారి ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కర్లు, ట్రాఫిక్ బోర్డులు, మైకుద్వారా ప్రచారం, డ్రమ్ముల ఏర్పాటు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గుర్తుతెలియని వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు, గ్రామాల్లో పేకాట, కోడిపందేలు నిర్వహించకుండ తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వాహనాలు నడిపేవారికి తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని, లైసెన్స్‌లు లేనివారిని గుర్తిస్తే కైకలూరులో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇప్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆటపాక, గొనేపాడు, భుజబలపట్నం, పల్లెవాడ, ఆలపాడు, సోమేశ్వరం తదితర గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రత అందరి బాధ్యత

మండవల్లి, న్యూస్‌టుడే: రోడ్డు భద్రత అందరి బాధ్యతని మండవల్లి ఎస్ఐ చంటిబాబు పేర్కొన్నారు. లోకుమూడి వికాశ్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో రోడ్డుభద్రతపై మండవల్లి, కొవ్వాడలంక గ్రామాల్లో ర్యాలీని నిర్వహించి ప్రజలను చైతన్యవంతులుగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా రోడ్డుప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారిలో ఎక్కువ మంది యువతేనని తెలిపారు. మద్యం మత్తు, అతివేగం, నిబంధనలు పాటించకపోవడంతోనే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని వివరించారు. ముఖ్యంగా యువత చైతన్యంతో మెలిగి వేగంగా కన్న ప్రాణం మిన్నగా గుర్తించాలన్నారు. ర్యాగింగ్ వంటి విష సంస్కృతులను విడనాడాలని, లేకుంటే జీవితం అంధకారమవుతుందని తెలిపారు. ధ్రువీకరణపత్రాలు, చోదక లైసెన్స్‌లు, తప్పనిసరిగా వాహనాల్లో పెట్టుకోవాలన్నారు. మద్యం తాగి వాహనాలను నడిపినా, అతివేగంతో ప్రయాణించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో అధ్యాపకులు శ్యాము, వెంకటేశ్వరరావు, పలువురు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

జన్మభూమి ఆటల పోటీలు

ముదినేపల్లి: జన్మభూమి గ్రామసభల్లో విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయాలని ఎజెండాలో ఉండటంతో మంగళవారం పలు పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పండుగ నిర్వహణలో ఆటలకు ప్రాధాన్యత ఉందన్నారు. విద్యార్థులకు ఖో-ఖో, వాలీబాల్, పరుగుపందెం, క్యారమ్స్ పోటీలు నిర్వహించారు.



పేదలందరికీ నాణ్యమైన వైద్యసేవలు

వి.రావిగుంట (ముదినేపల్లి), న్యూస్‌టుడే: పేదప్రజలందరికి ప్రభుత్వ వైద్యశాలల ద్వారా నాణ్యమైన సేవలు అందుతున్నాయని దేవపూడి పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ దాసరి రమేశ్ అన్నారు. మండలంలోని వైవాక, ఊటుకూరు, వి. రావిగుంట, వాడవల్లి గ్రామాల్లో జన్మభూమి సందర్భంగా మంగళవారం వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ శిబిరాలను పర్యవేక్షించిన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలు ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో వైద్యసేవలు అందిస్తున్నాయన్నారు. ఇందులో వైద్యాధికారి శ్రీకాంత్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.



వైద్యసేవలను పరిశీలిస్తున్న ఛైర్మన్ రమేశ్

పోలీసుల నడుమ జన్మభూమా?: డీఎన్నార్

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న జన్మభూమి గ్రామసభల్లో ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతుండటంతో పోలీసుల బందోబస్తు నడుమ నిర్వహించుకుంటున్నారని వైకాపా నియోజకవర్గ కన్వీనరు దూలం నాగేశ్వరరావు ఆరోపించారు. ముదినేపల్లిలో వైకాపా మండలాధ్యక్షుడు బడుగు భాస్కరరావు అధ్యక్షతన మంగళవారం రచ్చబండ- పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు.. ఇందులో ఆయన మాట్లాడుతూ పింఛన్లు, ఇళ్లస్థలాలు, రేషన్‌కార్డులు.. ఏమి ఇవ్వకుండా మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రభుత్వం జన్మభూమి గ్రామ సభలు నిర్వహిస్తోందన్నారు. నాయకులు నిమ్మగడ్డ భిక్షాలు, జాస్తి బాబురాజేంద్రప్రసాద్, కరేటి గోవిందరాజు, బేతపూడి వెంకటరమణ, కాలూరి సీతారామాంజనేయులు, మరీదు నాగయ్య, నౌడు సాంబశివరావు, బండి నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.



అధికారులను నిలదీస్తున్న గ్రామస్థులు

వెనక చెరువులు.. ముందు బోర్లు

- ★ మొదటి రోజు జన్మభూమి రచ్చరచ్చ
- ★ తాగునీటి కోసం నిలదీసిన గ్రామస్థులు
- ★ రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం

ఊటుకూరు (ముదినేపల్లి), న్యూస్‌టుడే: అనుకున్నంతా అయ్యింది.. ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన జన్మభూమి గ్రామసభల్లో అసంతృప్తి సెగలు కక్కాయి. ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గుక్కెడు నీరు సైతం కొనుక్కుని తాగాల్సి వస్తోందని ప్రజలు ఆవేదనను వ్యక్తం చేశారు. మండలంలో మంగళవారం ప్రారంభించిన జన్మభూమి గ్రామసభలు రసాభాసగా మారుతున్నాయి. ఎంపీపీ పోసిన కుమారి సొంత గ్రామమైన ఊటుకూరులో నిర్వహించిన ఐదో విడత జన్మభూమిలో గ్రామస్థులు ఒక్కసారి సమస్యలు వర్షం కురిపించారు. ఎన్నిసార్లు తెలిపినా ఇష్టానుసారం చెరువులు తవ్వకం చేయిస్తున్నారని, ఉప్పునీటి బోర్లు ఇష్టానుసారం వేస్తున్నారని, దీనివల్ల తాగటానికి గుక్కెడు నీరు కూడా పనికి రావడం లేదని స్థానిక ఎస్సీలు నిలదీశారు. దానికి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఎప్పుడు గ్రామానికి వచ్చి నీటి సరఫరాను పట్టించుకున్న దాఖలాలు లేవని, ఎన్ని రోజులు కొనుక్కుని తాగాలని ప్రశ్నించారు. గ్రామస్థులంతా ఒక్కసారిగా భగ్గుమనటంతో రంగప్రవేశం చేసిన పోలీసులు గ్రామస్థులను అదుపు చేయటానికి ప్రయత్నించారు. ఒకానొక దశలో తోపులాట వరకు పరిస్థితులు వెళ్లటంతో ప్రత్యేకాధికారి బాషా, తహసీల్దారు ఎం.సూర్యారావు తవ్వుతున్న చేపల చెరువును, వేస్తున్న బోర్లను పరిశీలించటానికి వెళ్లారు. రొయ్యల సాగుకు వేస్తున్న బోర్లును పరిశీలించారు. దీనిపై ప్రత్యేకాధికారి బాషా మాట్లాడుతూ నివాసాలు ఎక్కడ ఉన్నా వాటి నుంచి తప్పనిసరిగా పది మీటర్లు వదిలే చెరువు గట్లు వేయాలన్నారు. అలా లేకుంటే వాటిని వెనక్కు వేయిస్తామని చెప్పారు.

అధికారుల ఆకలికేకలు : జన్మభూమి గ్రామసభల నిర్వహణలో షెడ్యూల్ రూపొందించటంలో అధికారులు విఫలమవ్వటంతో మొదటిరోజే జన్మభూమికి హాజరైన అధికారులు ఆకలితో ఇబ్బందులు పడ్డారు. సాధారణంగా ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఎవరికైనా భోజన సమయం. అయితే అధికారులు మంగళవారం రూపొందించిన షెడ్యూల్‌లో వైవాక, వి.రావిగుంట, ఊటుకూరు తర్వాత భోజన విరామం ప్రకటించారు. ఆతర్వాత కేవలం వాడవల్లి మాత్రమే మిగిలి ఉంటుంది. వైవాకలోనే 12 గంటలు దాటిపోగా, వి.రావిగుంటలో సమావేశం ముగిసేసరికి 2 గంటలు దాటింది. దీంతో ఊటుకూరు సభను 2 గంటలు దాటాక ప్రారంభించారు. అది ముగిసేసరికి 4 గంటలైంది. అప్పటి వరకు ఆకలికి తట్టుకోలేక పలువురు బిస్కెట్లు, చాక్లెట్లు కొనుక్కుని తిన్నారు. చక్కెర వ్యాధిగ్రస్తులు కూడా ఉండటంతో ఇబ్బందులు పడ్డారు. 4 గంటల తర్వాత ఊటుకూరు సర్పంచి దూసనపూడి పూర్ణచంద్రరావు నివాసంలో అధికారులు భోజనం చేశారు.

శ్రీనటరాజ్- **ప్రాజెక్ట్**, రేవతి- **మళ్లీరావా**, మినీరేవతి- **జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్**
శ్రీవినాయక్- **2 కంట్రీస్**, సిరికృష్ణ- **ఒక్కక్షణం**
సిరివెంకట్- **ఎమ్‌సీఏ**, వెంకటేశ్వర- **జూమంజి**
రాంశాంతి- **సీత రామునికోసం**
రామరాజు- **హలో**
బృందావన్- **తొలిపరిచయం**

సినిమాలు

పెడన

రైతుబజారు కూరగాయల ధరలు (నిన్నటివి)

కిలో రూ.ల్లో... వంగ 20, బెండ 22, దొండ 14, టమాట 10, సొర 10, 08, దోస 20, బంగాళదుంప 13, పచ్చిమిర్చి 20, బీర 26, బీట్‌రూట్ 24, బీన్స్ 34, అలసందలు 25, చిలకడ దుంప 22, క్యాబేజీ 13, అరటికాయ 5, 6, మునగ 10, 08, చామ 33, కాకర 20, కంద 26, కీర దోస 16, క్యాప్సికం 44, ఉల్లిపాయలు 38, క్యారెట్ 44, కొత్తిమీర 07, 03, గోరుచిక్కుడు 22.

ప్రజల చెంతకు పాలన

తొలిరోజు 'జన్మభూమి-మాఊరు' ప్రశాంతం * ఎమ్మెల్యే వెంకట్రావు, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ సుజాతశర్మ హాజరు



మల్లేశ్వరం జన్మభూమి గ్రామసభలో మాట్లాడుతున్న ఐఏఎస్ అధికారిణి సుజాతశర్మ, వేదికపై ఎమ్మెల్యే వెంకట్రావు తదితరులు



పెడన ఒకటో వార్డులో సామూహిక సీమంతాల్లో పాల్గొన్న ఛైర్మన్ ఆనందప్రసాద్ తదితరులు

పెడన, న్యూస్‌టుడే: ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి-మాఊరు అయిదో విడత కార్యక్రమం తొలిరోజు మంగళవారం పెడన నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా సాగింది. పెడన పట్టణం, గ్రామీణం, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు మండలాల్లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ సుజాతశర్మ హాజరయ్యారు.

పెడనలో...

పురపాలికలోని 1, 2వ వార్డుల్లో తొలిరోజు కార్యక్రమం నిర్వహించారు. ఒకటో వార్డులో పైడమ్మ తల్లి ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బండారు ఆనందప్రసాద్‌తోపాటు కమిషనర్ తమ్మన నాగేశ్వరరావు, తెదేపా పట్టణ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య, మున్సిపల్ మాజీ ఛైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు కౌన్సిలర్ పిచ్చుక సతీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఛైర్మన్ ప్రాతినిధ్యం వహిస్తున్న రెండో వార్డులో మహిళలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఒకటో వార్డులో ప్రభుత్వంపై ఛైర్మన్ చేసిన విమర్శలను తెదేపా కౌన్సిలర్ బెజవాడ నాగరాజు ఖండించారు. ఒకటో వార్డు పరిధిలోని పైడమ్మ లేఅవుట్ పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురై గృహ నిర్మాణాలు నిలిచిపోయాయని లబ్ధిదారుల తరపున సీపీఎం పెడన డివిజన్ కార్యదర్శి సజ్జా మూర్తిరాజు వినతిపత్రం అందజేశారు.

వ్యవసాయశాఖపై ధ్వజం

పెడన మండలం అచ్చయ్యవారిపాలెం, జింజేరు, కాకర్లమూడి గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రజలు పింఛన్లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేశారు. అచ్చయ్యవారిపాలెం గ్రామసభలో... గత రబీలో మినుము పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించటంలో నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ రాజులపాటి అచ్యుతరావు, ఇతర శాఖల అధికారులు జోక్యం చేసుకొని రైతులను సముదాయించారు. ఇన్‌ఛార్జి ఎంపీడీవో హరినాథబాబు, తహసీల్దార్ ఎంవీ సత్యనారాయణ, అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.

బంటుమిల్లి మండలంలో...

మల్లేశ్వరం (బంటుమిల్లి): పేదరిక నిర్మూలనకు తెదేపా ప్రభుత్వం కంకణం కట్టుకుందని శాసనసభ్యుడు కాగిత వెంకట్రావు అన్నారు. మల్లేశ్వరంలో జన్మభూమి సభలో ఆయన పాల్గొన్నారు. పెడన నియోజకవర్గ ప్రత్యేక అధికారి, ఐఏఎస్ అధికారి సుజాతశర్మ మాట్లాడుతూ సమష్టి కృషితోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మండల ప్రత్యేక అధికారిణి నాగమణి గ్రామ సభను నడిపించారు. ఆర్డీవో ఉదయభాస్కర్, ఎంపీడీవో కళావతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామంలో అపరిశుభ్రత ఉన్నా పట్టించుకోవటం లేదని న్యాయవాది గంగరాజు ఫిర్యాదు చేశారు. జడ్పీటీసీ సభ్యురాలు కరుణజ్యోతి, సర్పంచి ఊసల సుజాత, ఎంపీటీసీ సభ్యుడు జొన్నలగడ్డ కొండ, నీటి పారుదల శాఖ ఏఈ సూర్యభరత్, హౌసింగ్ ఏఈ విజ్జేశ్వరరావు పాల్గొన్నారు.

రావిగుంట (బంటుమిల్లి): పి.రావిగుంట, మల్లపరాజుగూడెం గ్రామాల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో తహసీల్దారు విజయ్‌శేఖర్ పాల్గొన్నారు. రావిగుంట సభలో ఎంపీపీ వనవలమ్మ లబ్ధిదారులకు రేషను కార్డులు అందజేశారు. వ్యవసాయ అధికారిణి అనంతలక్ష్మి పెదతుమ్మిడి పీహెచ్‌సీ వైద్యాధికారిణి విజ్రలత, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ గ్రేసీ విల్సన్, వెలుగు సీసీ శుభాకర్ బాబు, ఎంఈవో ప్రసాద్, పశుసంవర్ధక శాఖ వైద్యురాలు స్ఫూర్తి పాల్గొన్నారు. ఎంపీపీ వనవలమ్మ, సర్పంచి కృష్ణదాసు, వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార సంస్థ డైరెక్టర్ బొల్లా వెంకన్న, మల్లపరాజగూడెం సభలో సర్పంచి పుప్పాల వెంకటరామయ్య, నీటి సంఘం అధ్యక్షుడు దూసనపూడి సుబ్బయ్య పాల్గొన్నారు. బుధవారం పెదతుమ్మిడి, కొర్లపాడు, మణిమేశ్వరం గ్రామాల్లో జన్మభూమి సభలు నిర్వహించనున్నారు. పెదతుమ్మిడి గ్రామసభను తహసీల్దారు శేఖర్, కొర్లపాడు, మణిమేశ్వరం గ్రామసభలను ఎంపీడీవో కళావతి నిర్వహించనున్నారు.



అచ్చయ్యవారిపాలెం గ్రామ సభలో రైతులకు నచ్చచెబుతున్న పెడన ఎంపీపీ అచ్యుతరావు



రావిగుంటలో రేషన్‌కార్డులు అందజేస్తున్న బంటుమిల్లి మండల అధ్యక్షురాలు వనవలమ్మ

అంచెలంచెలుగా అంతటా అభివృద్ధి: ఎంపీ

కప్పలదొడ్డి (గూడూరు): అంచెలంచెలుగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడంతోపాటు ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా పోసినవారిపాలెంలో మంగళవారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మచిలీపట్నం-విజయవాడ రహదారి విస్తరణతోపాటు రైల్వే డబ్లింగ్ పనులు చేపట్టామని తెలిపారు. కప్పలదొడ్డి సభలో ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు మాట్లాడారు. ఎంపీపీ కాసగాని శ్రీనివాసరావు, మాజీ ఉప సభాపతి బూరగడ్డ వేదవ్యాస్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ బూరగడ్డ రమేష్‌నాయుడు, బూరగడ్డ శ్రీకుమార్ తదితరులు ప్రసంగించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి సుజాతశర్మ కప్పలదొడ్డి సభలో పాల్గొన్నారు. ఎంపీడీవో పి.పద్మ అధ్యక్షతన జరిగిన సభల్లో ఆయా గ్రామాల సర్పంచులు పోసిన రమాదేవి, కట్టా మునేశ్వరరావు, పుప్పాల రాంబాబు తదితరులతోపాటు మండల ప్రత్యేక అధికారి పీఏస్సార్ ప్రసాదు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పింఛన్లు, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. పలు శిబిరాలు, అంగన్‌వాడీ కార్యకర్తల పౌష్టికాహార ప్రదర్శన తదితర కార్యక్రమాలు నిర్వహించారు.



పోసినవారిపాలెం సభలో మాట్లాడుతున్న ఎంపీ కొనకళ్ల

కృత్తివెన్ను మండలంలో...

చినగొల్లపాలెం, పడతడిక (కృత్తివెన్ను): ప్రజాసాధికారమిత్ర ద్వారా ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని గ్రామస్థులంతా లబ్ధి పొందాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మండల ప్రత్యేక అధికారి ఎన్.వి.వి.సత్యనారాయణ అన్నారు. చినగొల్లపాలెం, పడతడిక పంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచుల కె.బాపూజీ, ఎం.జోసెఫ్‌ల అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఐదో విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని వారంతా తప్పనిసరిగా మరుగుదొడ్లు నిర్మించుకుని, ఉపయోగించుకోవాలన్నారు. చినగొల్లపాలెంలో 129, పడతడికలో 39 అర్జీలు అందాయని ఆయన తెలిపారు. గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. నాటుసారా కాస్తున్నారని, అదుపు చేయాలని ఒక అర్జీ, గ్రామం నుంచి బీచ్‌కి రహదారి, తదితర అంశాలపై చినగొల్లపాలెం గ్రామసభలో అర్జీలు అందాయి. పడతడికలో తాగునీటి కోసం ఒక అర్జీ అందింది. ఎంపీపీ వి.సత్యనారాయణ, జడ్పీటీసీ సభ్యుడు తులసీరావు, ఏఎంసీ ఛైర్మన్ గుడిశేవ మహాలక్ష్మి, డీసీ ఛైర్మన్ ఎన్.విజయభాస్కరరావు, వైస్ ఎంపీపీ టి.మురళీకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు రేవు సాంబశివరావు, జి.వీరరాఘవమ్మ, తహసీల్దారు విజయ్‌భరత్‌రెడ్డి, ఏపీవో సుభాషిణి, ఎంఈవో సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ప్రసూన, హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు, వీఆర్వో టి.సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. బుధవారం నిడమర్రు పంచాయతీలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దారు విజయభరత్‌రెడ్డి తెలిపారు.



చినగొల్లపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద సీమంతాలు నిర్వహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

మతి స్థిమితంలేని వ్యక్తి అదృశ్యం

పెడన, న్యూస్‌టుడే: మతి స్థిమితం లేని ఒక వ్యక్తి అదృశ్యమైనట్లు స్థానిక పోలీసు స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. చేవేంద్ర గ్రామానికి చెందిన గోపు సుబ్రహ్మణ్యం (48) సోమవారం సాయంత్రం నుంచి కన్పించటంలేదని అతని సోదరుడు నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు పెడన పోలీసు స్టేషన్ నెంబర్లు 94407 96418 లేదా 08672248333లో తెలియజేయాలని ఎస్సై బి.అభిమన్యు కోరారు.



సుబ్రహ్మణ్యం

పైడమ్మవారికి ప్రత్యేక పూజలు

పెడన, న్యూస్‌టుడే: పెడన పురదేవత పైడమ్మ వారి ఉత్సవాలు గత నెల 2 నుంచి 12 వరకు జరిగాయి. ఉత్సవాలు మొదలై నెలరోజులు పూర్తయిన నేపథ్యంలో మంగళవారం ఆలయంలో నెలవారీ సంబరం నిర్వహించారు. అమ్మవారిని స్వర్ణ కిరీటంతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకొన్నారు. ఆలయ ట్రస్ట్‌బోర్డ్ ఛైర్మన్ దాసు ప్రసాదరావు, ఈవో జక్కా ధర్మారాయుడు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు.



పైడమ్మవారికి పూజలు చేస్తున్న భక్తులు

వైభవంగా ఆరుద్రోత్సవం

గొడుగుపేట, న్యూస్‌టుడే: పట్టణంలోని మహిషాసుర మర్థిని సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో శివ ముక్కోటి సందర్భంగా మంగళవారం ఆరుద్రోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఉదయం ఉత్తరద్వారదర్శనం ఏర్పాటు చేయగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు పోటీపడ్డారు. ఏకాదశ రుద్రాభిషేకాలు, మహాన్యాస పారాయణం, ద్వాదశ ప్రదక్షిణలు, అభిషేకాలు, విశేషపూజలు జరిపించారు. ఆలయ ఛైర్మన్ దేసు సుబ్రహ్మణ్యం, ఈవో తిక్కిశెట్టి వీరవెంకట మోహనరావు తదితరులు పర్యవేక్షించారు. కొల్లిపర బాలాజీతోపాటు భక్తబృంద సభ్యులు పాల్గొన్నారు.



రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన స్వామివారు

పెడన

నేడు వ్యక్తిత్వ వికాస సదస్సు

పెడన: స్థానిక కొత్తపేటలోని భట్ల జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్తు హైస్కూల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస సదస్సును బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు హెచ్ఎం జ్యోతి చెప్పారు. దివంగత బళ్ల రోహిత్ సాయి సూర్యకాంత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. మచిలీపట్నానికి చెందిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు విడియాల చక్రవర్తి హాజరై విద్యార్థులకు పరీక్షల్లో విజయం సాధించటం ఎలా అన్న అంశంపై అవగాహన కల్పిస్తారు.

ఒకే గ్రామం... రెండు పంచాయతీలు

విద్యార్థుల్లేక పాఠశాలలకు తాళాలు

అది రావిగుంట గ్రామం.. కానీ ఇది రెండు పంచాయతీల్లో ఉంది. రెండు చోట్లా వేర్వేరు పాఠశాలలు ఏర్పాటు చేశారు. రెండు పాఠశాలలకు రహదారి మాత్రమే అడ్డు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ఈ రెండు బడులూ మూతపడిపోయాయి. గ్రామంలో బడి వయసు పిల్లలు ఉన్నప్పటికీ వారంతా కాన్వెంట్ల దారిపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే పిల్లలు లేకపోవడంతో వాటికి తాళాలు వేశారు. పాఠశాలలేని గ్రామాలుగా వి.రావిగుంట, పి.రావిగుంట పాలకుల తీరును వెక్కిరిస్తున్నాయి.


వి.రావిగుంటలో మూతపడిన పాఠశాల


పి.రావిగుంటలో తెరచుకోని బడి

న్యూస్‌టుడే - పి.రావిగుంట (బంటుమిల్లి)

రావిగుంట గ్రామం ఒకప్పుడు పెదతుమ్మిడి పంచాయతీలో కొంత, ముదినేపల్లి మండలం వాడవల్లి పంచాయతీలో కొంత ఉండేది. కాలక్రమేణా ఈ చిన్న పాటి గ్రామాన్ని రెండు పంచాయతీలుగా విడదీశారు. రెండు గ్రామాలకు ఒకటే దారి. బంటుమిల్లి మండలం మల్లపరాజగూడెం నుంచి 1.5 కి.మీ దూరంలో ఈ గ్రామం ఉంది. రహదారికి ఒకవైపు పి.రావిగుంట, మరోవైపు వి.రావిగంట పంచాయతీలు ఉన్నాయి. ఈ రెండు చోట్లా పంచాయతీ భవనాలు ఉన్నాయి. పాఠశాలల భవనాలున్నా మూసివేసి ఉంటున్నాయి.

పక్క పక్కనే...

పదేళ్ల క్రితం పి.రావిగుంట గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో 70 మంది పిల్లలుండేవారు. మండలంలోని ఉత్తమ పాఠశాలగా కూడా గుర్తింపు పొందింది. ఆ తర్వాత రహదారికి రెండోవైపు ఉన్న ముదినేపల్లి మండలం వి.రావిగుంటకు పాఠశాల మంజూరు చేశారు. దీంతో పి.రావిగుంట పాఠశాలలో విద్యార్థుల సంఖ్య సగానికి తగ్గిపోయింది. రెండు గ్రామాల్లోనూ ప్రాథమికోన్నత పాఠశాల ఉండటంతో ఏ పాఠశాలకు కూడా సరిపడా విద్యార్థులు లేరు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం, తరచూ సమావేశాల పేరుతో విధులకు డుమ్మా కొట్టడంతో విద్యార్థులు ప్రైవేటు దారి పట్టారు. మొదటిగా పి.రావిగుంట పాఠశాల, ఆ తర్వాత వి.రావిగుంట పాఠశాల మూతపడ్డాయి. రెండు గ్రామాల్లోను అన్ని సౌకర్యాలతో పాఠశాల భవనాలు, 7 తరగతులకు సరిపడా తరగతి గదులు, మరుగుదొడ్లు ఉన్నాయి. పి.రావిగుంట పాఠశాల ఆవరణలో ఒకప్పుడు కూరగాయల తోటలు పెంచేవారు. పాఠశాలకు కొంత ఆదాయం కూడా వచ్చేది.

ప్రయాణ సౌకర్యం లేక...

ఈ గ్రామానికి చేరుకోవాలంటే బంటుమిల్లి-గుడివాడ మధ్య మల్లపరాజగూడెం దిగి 1.5 కి.మీ నడిచి వెళ్లాలి. అప్పట్లో ఎక్కువ మంది మహిళా టీచర్లు కావడంతో ఎంతో ప్రయాస పడి పాఠశాలకు చేరుకునేవారు. కాలి నడకన రాలేక, బదిలీ అవకాశం లేక తరచూ సెలవులు పెట్టేవారు. విద్యార్థులు ప్రైవేటు బాట పట్టడంతో పాఠశాలలకు తాళాలు వేశారు. తదుపరి ఆ ఉపాధ్యాయులు వేరే పాఠశాలకు బదిలీపై వెళ్లిపోయారు.

ఫిర్యాదులున్నా... స్పందన సున్నా

ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలకు రావటం లేదని, తరచూ విధులకు డుమ్మా కొడుతున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేసినా అప్పట్లో పట్టించుకునే దిక్కే లేదు. పైగా ప్రయాణ సౌకర్యం లేదంటూ ఉపాధ్యాయులకు వత్తాసు పలకడంతో మిన్నకుండిపోయారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చారు. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నా అధికారులు పట్టించుకోలేదు. బడి బాట వంటి కార్యక్రమాలు పెట్టి పిల్లలను పాఠశాలల్లో చేర్పించే ప్రయత్నం చేయలేదు. ఇప్పటి మాదిరిగా అప్పట్లోనే ప్రయత్నం చేసి ఉంటే పాఠశాలలకు తాళాలు పడేవి కావని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలను మూసివేయడంతో కొందరు ప్రైవేటు పాఠశాలలకు, మరికొందరు మల్లపరాజగూడెం, నారాయణపురం పాఠశాలలకు 1.5 కి.మీ దూరం నడిచి వెళుతున్నారు.

తెరిచేందుకు ప్రయత్నం అవసరం...

పాఠశాలను తిరిగి తెరిచే విధంగా కృషి చేస్తే ఫలితం ఉంటుంది. బాధ్యతతో పనిచేసే ఉపాధ్యాయులను నియమించి ప్రత్యేక కార్యాచరణ నిర్వహించి విద్యార్థులను చేర్చుకొనే ప్రయత్నం చేయాలి. ఇది సఫలీకృతమైతే కనీసం ఒక పాఠశాల అయినా తెరుచుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నిరుపయోగంగా ఉండటంతో పాఠశాల భవనాలు దుస్థితికి చేరుతున్నాయి. పాఠశాలల్లో సామగ్రికి చెదలు పడుతున్నాయి.

పాఠశాల కావాలంటే తెరుస్తాం

గ్రామ ప్రజలు ముందుకు వచ్చి పిల్లలను పాఠశాలలో చేరుస్తామంటే పాఠశాలను తెరుస్తాం. కనీసం 10 మంది విద్యార్థులు ఉండాలి. ఆ సమాచారాన్ని అందించి వినతిపత్రం ఇస్తే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, వారి అనుమతితో పాఠశాల తెరుస్తాం. అప్పట్లో పాఠశాలను ఎందుకు మూసివేశారో తెలియదు.

- ప్రసాద్, ఎంఈవో, బంటుమిల్లి

బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ


విద్యార్థులతో సర్పంచి వరలక్ష్మి, ఉపాధ్యాయులు

రాయవరం (గూడూరు), న్యూస్‌టుడే: అవనిగడ్డలో నిర్వహించిన సెంట్రల్ జోన్ బాలికల బ్యాడ్మింటన్ జిల్లాస్థాయి పోటీల్లో రాయవరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమస్థానం సాధించి సత్తా చాటారు. ఇప్పటికే జిల్లా, రాష్ట్రస్థాయిలో జరిగిన పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ ప్రదర్శించారు. ఈ విద్యార్థులతో పాటు, వారిని ప్రోత్సహించిన పీఈటీ గోవిందరాజులును సర్పంచి తమ్మిశెట్టి వరలక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు ఐ.మధుసూదనరావు అభినందించారు.

10 నుంచి నియోజకవర్గస్థాయి వాలీబాల్ పోటీలు

సంగమూడి (కృత్తివెన్ను), న్యూస్‌టుడే: సంక్రాంతి సంబరాల్లో భాగంగా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, సంగమూడి గ్రామ కమిటీ సంయుక్తంగా ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు గ్రామంలో పెడన నియోజకవర్గస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పోటీల్లో విజేత జట్లకు ప్రథమ బహుమతిగా రూ. 10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 6 వేలు, తృతీయ బహుమతిగా రూ. 3 వేలు అందజేయనున్నట్లు చెప్పారు. విజేతలకు జ్ఞాపిక, ధ్రువపత్రం అందజేస్తామన్నారు. ఆసక్తిగల వాలీబాల్ క్రీడాకారులు ఈ నెల 8వ తేదీలోగా 99857 17179 నంబరులో కూనసాని నాగును సంప్రదించి జట్టు వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో గ్రామస్థులు కూనసాని రాంబాబు, కూనసాని శ్రీనివాసరావు, కూనసాని నాగేశ్వరరావు, కూనసాని ప్రసాద్, కూనసాని వీరబాబు, బెల్లంకొండ లక్ష్మణదాసు, కూనసాని వాసు, మేళం వెంకటేశ్వరరావు, కూనసాని నాగరాజు, కూనసాని నాగు పాల్గొన్నారు.

క్రీస్తు మార్గం అనుసరణీయం


చర్చిని ప్రారంభించిన అనంతరం కేకు కోస్తున్న ఎంపీపీ శ్రీనివాసరావు

రాయవరం (గూడూరు), న్యూస్‌టుడే: క్రీస్తు మార్గం అనుసరణీయమని ఎంపీపీ కాసగాని శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఎస్సీవాడలో నూతనంగా నిర్మించిన చర్చిని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. క్రీస్తు చూపిన ప్రేమ, దయ, శాంతి, సేవ లాంటి సద్గుణాలను ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలన్నారు. దైవసేవకులు డానియేల్, కె.జాషువా, కిషోర్ తదితరులు ప్రసంగించారు. స్థలదాత నారగం శివయ్యను అభినందించారు. నారగం లక్ష్మీకామేశ్వరి, లింగాల సుధాకర్‌తోపాటు పలువురు ప్రముఖులు, విశ్వాసులు పాల్గొన్నారు. అనంతరం కేకు కోసి వేడుకలు నిర్వహించారు.

స్వచ్ఛతకు అగ్రప్రాధాన్యం

పెడన, న్యూస్‌టుడే: పురపాలికలో స్వచ్ఛతకు అగ్రప్రాధాన్యమిస్తున్నామని మున్సిపల్ ఛైర్మన్ బండారు ఆనందప్రసాద్ అన్నారు. ఆత్మగౌరవ దీక్షలో భాగంగా మంగళవారం స్థానిక 11వ వార్డు విఘ్నేశ్వర ఆలయం వద్ద స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రధానంగా రహదార్లపై చెత్తవేసే అలవాటును ఇప్పటికైనా విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు మరుగుదొడ్డిని వినియోగించి అనాగరికమైన బహిరంగ మలవిసర్జనను విడనాడాలని తెఇపారు. మున్సిపల్ కమిషనర్ తమ్మన నాగేశ్వరరావు, కౌన్సిలర్ జన్ను వీరకుమారి, మండల పరిషత్తు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.నాగమోహనరావు, కూనపరెడ్డి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

పరిశుభ్రతతోనే ఆరోగ్య భద్రత

పోలవరం (గూడూరు), న్యూస్‌టుడే: పరిశుభ్రతే ఆరోగ్య భద్రత, ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి వినియోగించాలని చెబుతూ వివిధ శాఖల సిబ్బంది పోలవరం, ఐదుగుళ్లపల్లి తదితర గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. మహిళలు ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి మరుగుదొడ్డి వినియోగించాలని కోరారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజలను ఆలోచింపజేసింది.


మహిళలకు బొట్టుపెట్టి అవగాహన కల్పిస్తున్న సిబ్బంది


చిట్టిగూడూరులో చంద్రన్న కానుక అందజేస్తున్న సర్పంచి


బంటుమిల్లిలో వీధులు శుభ్రపరుస్తున్న కార్యదర్శి శ్రీనివాస్, పారిశుధ్య సిబ్బంది

జన్మభూమి కార్యక్రమాల్లో భాగంగా తొలిరోజు పలుగ్రామాల్లో సంక్షేమం... సంతోషం అంశంపై అవగాహన కల్పించారు. చిట్టిగూడూరులో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచి వీర్లకృష్ణ పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం ప్రజలకు చంద్రన్న సంక్రాంతి కానుక అందజేశారు.

వీధులను శుభ్రపర్చిన సిబ్బంది

బంటుమిల్లి, న్యూస్‌టుడే: ఆత్మగౌరవ దీక్షలో భాగంగా మంగళవారం బంటుమిల్లి పంచాయతీ సిబ్బంది వీధులను శుభ్రపర్చారు. ప్రతిరోజూ పారిశుధ్య సిబ్బంది ఈ పని చేస్తున్నప్పటికీ ప్రత్యేక కార్యక్రమంగా దీన్ని చేపట్టారు. కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఇతర సిబ్బంది చీపుర్లు పట్టి వీధులను ఊడ్చారు. గ్రామాల పరిశుభ్రతతోనే స్వచ్ఛభారత్ సాధ్యమని, ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని శ్రీనివాస్ కోరారు.

సినిమాలు

తిరువూరు: న్యూప్యాలెస్ - 2 కంట్రీస్
శ్రీవెంకట్రామ- ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)
శ్రీవెంకటేశ్వర- హాలో **శ్రీశ్రీకృష్ణ-** ఒక్కక్షణం

విస్సన్నపేట:
వెంకటేశ్వర : ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)
శ్రీనివాస : 2కంట్రీస్

తిరువూరు

గ్యాస్ సమాచారం

ఏజెన్సీ పేరు	బుకింగ్‌తేదీ	డెలివరీ తేదీ	వెయిటింగ్
రఘు ఇండేన్ (తిరువూరు) గ్యాస్ ఏజెన్సీ, 08673 252208	02	03	453
వాసవీ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ (విస్సన్నపేట) ఫోన్ నెం.: 08673 272977	02	10	09

ప్రజా సంక్షేమమే ధ్యేయం

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు నల్లగట్ల సుధారాణి



తిరువూరు 1వ వార్డులో మాట్లాడుతున్న స్వామిదాసు

తిరువూరు, న్యూస్‌టుడే: వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు పాటుపడుతూ చిత్తశుద్ధితో పథకాలు అమలు చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు నల్లగట్ల సుధారాణి తెలిపారు. స్థానిక 1, 2వ వార్డుల్లో మంగళవారం జరిగిన ఐదో విడత జన్మభూమి- మాఊరు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తెదేపా ప్రభుత్వం మాత్రమే చేయగలుతుందని తెలిపారు. పథకాల ఫలాలను అందిపుచ్చుకుంటూ ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. పురపాలక సంఘ ఛైర్‌పర్సన్ ఎం.కృష్ణకుమారి, వైస్ ఛైర్మన్ ఎస్వీ నరసింహారావు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ తాళ్లూరి రామారావులు ప్రసంగించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మోదుగు రాజకుమారి, కో-ఆప్షన్ సభ్యుడు కరీం, కమిషనర్ జి.రఘుకుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సురేశ్‌కుమార్, సెక్టార్-1 ఎస్సై పి.లోవరాజు, తెదేపా పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మసాని ఉమామహేశ్, బండి నాగమురళి పాల్గొన్నారు.

పెద్దవరం, ఎర్రమాడు(తిరువూరు): చంద్రన్న బాటలో భాగంగా మండల పరిధిలోని 20 పంచాయతీల్లో రూ.8 కోట్లతో రహదారులు అభివృద్ధికి నోచుకున్నట్లు ఎంపీపీ గద్దె వెంకటేశ్వరరావు తెలిపారు. మండలంలోని పెద్దవరం, ఎర్రమాడుల్లో మంగళవారం జన్మభూమి- మా ఊరు గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు కిలారు విజయబిందు, సర్పంచులు తిరుపతమ్మ, శ్రీను, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీవో వెంకటరమణ, ఎంఈవో రామకృష్ణ, సెక్టార్-2 ఎస్సై ఎం.మోహనరావు, తెదేపా మండల అధ్యక్షుడు దొడ్డా లక్ష్మణరావు, కొత్తపల్లి ఆనందస్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

తాతకుంట్ల(విస్సన్నపేట), న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు నల్లగట్ల సుధారాణి అన్నారు. తాతకుంట్ల గ్రామంలో మంగళవారం జరిగిన జన్మభూమి మా ఊరు గ్రామసభలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అందిపుచ్చుకుని, ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారి వరప్రసాదరావు అధ్యక్షతన జరిగిన సభలో తహసీల్దారు డి.రాజ్యలక్ష్మి, ఎంపీడీవో జి.రాణి, గ్రామీణాభివృద్ధి అధికారి ఎస్.శంకర్రావు, ఏవో చాముండేశ్వరి, సీడీపీవో కె.ఇందిరాకుమారి, వైద్యాధికారి డా.విజయలక్ష్మి తదితరులు తమ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను వివరించారు. అనంతరం మహిళలకు రుణాలు, విద్యార్థులకు ఉపకార వేతనాల బాండ్లు, నూతనంగా మంజూరైన సామాజిక పింఛన్లు పంపిణీ చేసి, సంక్రాంతి చంద్రన్న కానుకల అందజేత ప్రారంభించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు నెక్కళపు శ్రీనివాసరావు, వీరమాచినేని అమరేంద్రప్రసాద్, ఎన్.టి.వెంకటేశ్వరరావు, కృష్ణప్రసాద్, కోలేటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఎంపీయూపీ ప్రధాన పాఠశాల విద్యార్థులకు ఎన్.టి.వెంకటేశ్వరరావు ఉచితంగా టైలు, బెల్టులు, గుర్తింపు కార్డులను అందజేశారు.



తాతకుంట్లలో మాట్లాడుతున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు సుధారాణి

వల్లంపట్ల(ఎ.కొండూరు), న్యూస్‌టుడే: అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీపీ వాసం మునియ్య అన్నారు. మండలంలోని వల్లంపట్లలో మంగళవారం జన్మభూమి- మాఊరు గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచి ఎస్ రాంబాబు, తెదేపా మండల అధ్యక్షుడు అలవాల రమేశ్‌రెడ్డి, తెదేపా జిలా ఉపాధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు దామోర కృష్ణయ్య, నాయకులు రాంబాబు, జి.రాంప్రసాదరెడ్డి, మండల ప్రత్యేకాధికారి కిషన్‌సింగ్, ఎంపీడీవో నాంచారరావు, వైద్యాధికారిణి డాక్టర్ అనూష, డిస్కం ఏఈ సతీష్‌కుమార్, ఇన్‌ఛార్జి ఏవో ఎ.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

జీళ్లకుంట(ఎ.కొండూరు): సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం జన్మభూమి-మాఊరు గ్రామసభలు నిర్వహిస్తోందని, ఈ అవకాశాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ ఎం.సురేష్‌కుమార్ అన్నారు. మండలంలోని జీళ్లకుంటలో మంగళవారం జన్మభూమి-మాఊరు గ్రామసభ నిర్వహించారు. ఎంపీపీ మునియ్య, తెదేపా మండల అధ్యక్షుడు రమేష్‌రెడ్డిలు కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిన్నారులకు భోగి పళ్లు పోసి, గర్భిణులకు సీమంతం నిర్వహించి, సారెను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచి ఎన్.రామకృష్ణ, మాజీ సర్పంచి డి.దుర్గారావు, తెదేపా గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు జి.కృష్ణ, డి.ప్రసాద్, నాయకులు గడ్డి కృష్ణారెడ్డి, జి.రాంప్రసాద్‌రెడ్డి, ఎన్.చంద్రశేఖర్, వి.డేవిడ్, అధికారులు ఈవోపీఆర్డీ ఝాన్సీరాణి, ఆర్ఐ అప్పారావు, వెలుగు ఏపీఎం రాంబాబు, హౌసింగ్ ఏఈ మూర్తి పాల్గొన్నారు.



జీళ్లకుంటలో గర్భిణులకు సీమంతం చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు

కనుమూరు,అనుముల్లంక(గంపలగూడెం): జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని గ్రామాల్లో సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రజలు చొరవ చూపాలని రాష్ట్ర కల్లు గీత కార్మికుల సంక్షేమ ఆర్థిక సంఘం అధ్యక్షుడు తాతా జయప్రకాశ్ నారాయణ కోరారు. మండలంలోని అనుముల్లంకలో మంగళవారం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు గ్రామసభలో ఆయన మాట్లాడారు. తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నల్లగట్ల స్వామిదాసు మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను మదింపు చేసి ఇంకా ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో గుర్తించడమే జన్మభూమి ఆశయమన్నారు. ఎంపీపీ కె.శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యుడు డి.వెంకటకృష్ణారావు, సర్పంచి బి.వీరబాబు, ఎంపీటీసీ సభ్యురాలు ఎం.రుక్మిణి, ఎన్నెస్పీ పీసీ అధ్యక్షుడు వై.పుల్లయ్యచౌదరి, డీసీఎంఎస్ డైరెక్టర్ సీహెచ్.రాజేశ్వరరావు, తహసీల్దారు షాకీరున్నీసాబేగం, ఎంపీడీవో కె.ప్రభాకరరావు, మాజీ సర్పంచి గౌరసాని రంగారెడ్డి పాల్గొన్నారు. కనుమూరు సభలో పైన పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు మండల ప్రత్యేకాధికారి కె.శ్రీనివాసరావు గ్రామ సర్పంచి వై.వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు జి.శ్యామ్‌ప్రసాద్, తెదేపా మండల అధ్యక్షుడు వీరారెడ్డి, నీటి సంఘం అధ్యక్షులు జె.చెంచురెడ్డి, గ్రామ పార్టీ నాయకులు అప్పిరెడ్డి, సుధాకరరెడ్డి, సిద్దారెడ్డి, ఏఈలు కె.రాజారావు, జె.కృష్ణ, జి.సురేష్, ఏపీవో వెంకటేశ్వరరావు, ఏపీఎం రాజారావు పాల్గొన్నారు. రేషన్‌కార్డులు, బీమా పత్రాలు, ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. పశు వైద్యాధికారులు జె.మంజీలాల్, సౌమ్య ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటుచేసి పశువులను పరీక్షించారు. పీహెచ్‌సీ వైద్యులు ఎస్‌కే.ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం, ఐసీడీఎస్ పర్యవేక్షణాధికారి గౌసియా బేగం, కార్యకర్తల ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతం వేడుకలు, మహిళలకుముగ్గులు పోటీలు నిర్వహించారు.



పెద్దవరంలో గ్రామసభ నిర్వహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు



అనుముల్లంక సభలో మాట్లాడుతున్న జయప్రకాశ్ నారాయణ

సభలకు సమగ్ర వివరాలతో హాజరుకావాలి

తిరువూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జన్మభూమి- మా ఊరు గ్రామసభలకు అధికారులు ఆయా అభివృద్ధి పనులకు సంబంధించిన శాఖల వారీగా సమగ్ర వివరాలతో హాజరుకావాలని కల్లుగీత కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్, జన్మభూమి- మా ఊరు గ్రామసభల నియోజకవర్గ ఇన్‌ఛార్జి తాతా జయప్రకాశ్‌నారాయణ సూచించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల వారీగా జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలు, గత జన్మభూమి కార్యక్రమాల్లో వచ్చిన ఫిర్యాదులు వాటి పరిష్కారాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. మొక్కుబడితంతుగా చేపట్టి చేతులు దులుపుకొంటే సరిపోదని, ప్రజల మధ్యన సమగ్ర చర్చ జరగాలని, అందుకు అధికారులు సహకరించాలని కోరారు. ఆర్థికంగా స్థిరపడిన వారు జన్మభూమి రుణం తీర్చుకునేందుకు తమ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రావాలని సూచించారు. ఇలాంటి వారిని గ్రామాల వారీగా గుర్తించి వారిని గ్రామసభలకు ఆహ్వానించాలన్నారు. పలువురు నాయకులు ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రాంతీయ వైద్యశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ కందిమళ్ల శేషగిరిరావు, నాయకులు కంభం రాజేంద్రప్రసాద్, పానుగంటి ఉషారాణి, పామర్తి కొండలరావు పాల్గొన్నారు.

స్పందించిన చిట్టిచేతులు



వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న బాలికలు

తిరువూరు, న్యూస్‌టుడే: నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఆర్భాటలకు ఖర్చు చేసే డబ్బుతో నిస్సహాయులను ఆదుకోవాలని ఉపాధ్యాయులు చేసిన సూచన మేరకు చిట్టిచేతులు స్పందించాయి. స్థానిక శ్రీచైతన్య పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు నూతన సంవత్సరం వేడుకల సంబరాలు జరుపుకోకుండా ఆ డబ్బులను కొనుగోలు చేసిన దుప్పట్లను అమ్మా ఆశ్రమానికి చెందిన వృద్ధులు, వికలాంగులకు మంగళవారం పంపిణీ చేశారు. అనంతరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, వారికి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో ఆర్ఐ గురుప్రసాద్, ప్రిన్సిపల్ డి.రాజశేఖర్ పాల్గొన్నారు.

నియోజకవర్గంలో నేడు

తిరువూరు, న్యూస్‌టుడే: తిరువూరు 3, 4వ వార్డులు, మండలంలోని వామకుంట్ల, వావిలాలలో బుధవారం జన్మభూమి మా ఊరు గ్రామసభలు జరుగుతాయి.

కొండపర్వ, చంద్రుపట్ల (విస్సన్నపేట): కొండపర్వ పంచాయతీ కార్యాలయం వద్ద ఉదయం 9గంటల నుంచి, చంద్రుపట్ల ఆర్సీఎం చర్చి వద్ద మధ్యాహ్నం 2 గంటల నుంచి జన్మభూమి మాఊరు గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జి.రాణి తెలిపారు.

మారేపల్లి(ఎ.కొండూరు): జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని మారేపల్లి, పోలిశెట్టిపాడుల్లో గ్రామసభలు జరుగుతాయని ఎంపీడీవో ఏఎన్‌వీ నాంచారరావు తెలిపారు.

గంపలగూడెం: మండలంలోని వినగడప, కొత్తపల్లి, లింగాల గ్రామాల్లో బుధవారం జన్మభూమి-మా ఊరు గ్రామసభలు నిర్వహిస్తారు.

అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం

పోలిశెట్టిపాడు(ఎ.కొండూరు),న్యూస్‌టుడే: అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధమైన సంఘటన మంగళవారం మండలంలోని పోలిశెట్టిపాడులో చోటుచేసుకుంది. రెవెన్యూ సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పులిచర్ల పుల్లయ్య పూరింట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో తాటాకిల్లు పూర్తిగా కాలిబూడిదైంది. ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామగ్రి, నగదు అగ్నికి ఆహుతయ్యాయన్నారు. పుల్లయ్య ఇంటి పక్కనే ఉన్న బి.వీరమ్మ బడ్డీ కొట్టు సైతం కాలిపోయింది. సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది వివరాలు సేకరించి, ఆస్తి నష్టాన్ని అంచనా వేసి నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని తెలిపారు.



అగ్నికి ఆహుతవుతున్న పూరిల్లు

తిరువూరు

చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ

సొబ్బాల(గంపలగూడెం), న్యూస్‌టుడే: మండలంలోని సొబ్బాలలో మంగళవారం రేషన్ కార్డుదారులకు చంద్రన్న సంక్రాంతి కానుకలను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన 320 మందికి అందజేయనున్నట్లు సర్పంచి పంగులూరి రాంబాబు తెలిపారు. రేషన్ దుకాణం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తెదేపా నాయకులు కె.శ్రీనివాసరావు, సీహెచ్.నరేష్, డీలరు నరసింహారావు పాల్గొన్నారు.



యంత్ర వినియోగం..

పెట్టుబడికి ఉపశమనం


రైతులకు రాయితీపై అందించే యంత్రాలు

గంపలగూడెం, న్యూస్‌టుడే: మండలంలోని రైతులు యాంత్రీక వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారు. యంత్రాల వినియోగంతో సమయం ఆదా అవడంతో పాటు, పెట్టుబడి వ్యయం తగ్గుతుండటంతో ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తూ రాయితీపై పరికరాలు అందిస్తోంది. సర్కారు చేయూతను అందిపుచ్చుకుంటున్న పలువురు రైతులు తమ అవసరాల మేరకు యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్న యంత్రాలు మెట్ట, మాగాణి భూముల్లో పంటల సాగులో వినియోగించేందుకు ఉపయుక్తంగా ఉన్నాయి. ప్రధానంగా పంటల్లో తెగుళ్లు, పురుగుల నియంత్రణకు మందులు పిచికారి చేసేందుకు స్ప్రేయర్లు, విత్తనాలు నాటేందుకు ఎదగొర్రు, అంతరకృషి పరికరాలు, మాగాణిలో దమ్ము చేయడం నుంచి నాట్లు, నూర్పిడి వరకు పరికరాలు రాయితీపై అందిస్తున్నారు. ప్రభుత్వం యంత్రాలపై ఇస్తున్న రాయితీ కనీసంగా రూ.1250 నుంచి గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు ఉంది. అంతేకాదు ఈ ఏడాది ప్రారంభించిన రైతురథం పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1.50 లక్షల వరకు రాయితీ వస్తోంది. మండలంలో ఇప్పటి వరకు 21 మందికి రైతురథం పథకంలో ట్రాక్టర్లు మంజూరయ్యాయని ఏవో హరీష్‌కుమార్ తెలిపారు.

రైతులకు అమలు చేసిన పథకాలు ఇవే

❊ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌డీపీ): యాంత్రీక వ్యవసాయం కోసం తైవాన్ స్ప్రేయర్లు, రోటావేటర్లు, టార్పాలిన్లు, పవర్ టిల్లర్లు అందిస్తారు.

❊ **ఎస్‌ఎంఏఎం:** రోటావేటర్లు, పవర్ టిల్లర్లు, ఎదగొర్రు అందిస్తారు.

❊ **జాతీయ ఆహార భద్రత పథకం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం):** చమురు యంత్రాలు అందిస్తారు.

❊ **రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్‌కేవీవై):** అధిక ధర ఉండే వరికోత యంత్రాలు అందిస్తారు.

❊ ఈ పథకాల్లో ఇచ్చే యంత్రాలను ఎస్సీ, ఎస్టీ రైతులకు 70శాతం, సన్న, చిన్నకారు, మహిళా రైతులకు 50 శాతం రాయితీ, 5ఎకరాలు పైబడిన పెద్ద రైతులకు 40 శాతం రాయితీపై అందిస్తారు.

❊ **రైతురథం పథకం:** రైతుకుల ట్రాక్టర్ కొనుగోలుకు రూ.1.50 లక్షల వరకు రాయితీ ఇస్తారు.

❊ గంపలగూడెం మండలంలో ఈ ఏడాది 200 మంది రైతులకు యంత్రాలపై రూ.50 లక్షలకు పైగా విలువైన రాయితీ అందించారు.


గంపలగూడెం మండల రైతులకు రైతురథం పథకంలో అందించిన ట్రాక్టర్లు

మహిళల ఆర్థికాభివృద్ధికి చొరవ అవసరం


సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రాజెక్టు అధికారి నరసింహారావు

విస్సన్నపేట, న్యూస్‌టుడే: మహిళల ఆర్థికాభివృద్ధికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న గ్రామైక్య సంఘాల ప్రతినిధులు చొరవ తీసుకోవాలని వెలుగు ప్రాజెక్టు అధికారి డా.కె.నరసింహారావు సూచించారు. స్థానిక స్త్రీశక్తి భవన్‌లో మంగళవారం జరిగిన వెలుగు గ్రామైక్య సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెలుగు ద్వారా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలుచేసి, మహిళల ఆర్థిక స్వావలంబన, పేద కుటుంబాల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. సర్కారు లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా గ్రామైక్య సంఘాలు చొరవ తీసుకుని, పథకాలు అమలు చేయాలని సూచించారు. సమావేశంలో సహాయ ప్రాజెక్టు అధికారి దశరథరామయ్య, ప్రాంతీయ కోఆర్డినేటర్ ఎన్.త్రిపురసుందర్రావు పాల్గొన్నారు.

విద్యార్థినుల ప్రతిభ

తిరువూరు, న్యూస్‌టుడే: అవనిగడ్డలో జరిగిన జిల్లా స్థాయి 81వ గ్రిగ్ మెమోరియల్ సెంట్రల్ జోన్ కబడ్డీ పోటీల్లో తిరువూరుకు చెందిన విద్యార్థినుల జట్టు ప్రతిభను చాటింది. అండర్-14 బాలికల విభాగంలో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. విద్యార్థినులను ప్రధానోపాధ్యాయులు పి.పుష్పలత, రామజోగేశ్వరశర్మ, ఎం.అరుణ, పీడీ జొన్నాడ రంగారావులు అభినందించారు.

ఎ.కొండూరు, న్యూస్‌టుడే: అవనిగడ్డలో జరిగిన 81వ గ్రిగ్‌మెమోరియల్ సెంట్రల్‌జోన్ ఆటల పోటీల్లో కేజీబీవీ విద్యార్థిని బి.భవాని ప్రతిభ చూపినట్లు ఎస్‌వో వెంకటలక్ష్మి సోమవారం తెలిపారు. షాట్‌పుట్, డిస్కస్‌త్రో విభాగాల్లో ప్రథమస్థానం కైవసం చేసుకుందన్నారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎస్‌వో, పీఈటీ కె.అపర్ణతో పాటు ఉపాధ్యాయులు భవానీని అభినందించారు.

సావిత్రీబాయి పూలేకి నివాళి

పెదకొమిర(గంపలగూడెం), న్యూస్‌టుడే: మండలంలోని పెదకొమిర కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయంలో మంగళవారం తొలి మహిళా ఉపాధ్యాయని సావిత్రీబాయి పూలే జయంతి నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని వక్తలు కోరారు. కేజీబీవీ ప్రత్యేకాధికారిణి ఎం.శ్యామలను సత్కరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, పూలే అంబేడ్కర్ స్టడీ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఇది నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు పరుశవేణమ్మ, రాధ, జ్యోతి, సుజాత, కామాల శేషగిరిరావు, బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఇ.నరసింహారావు, పి.బాబు తదితరులు పాల్గొన్నారు.

'12 గంటల ఉచిత విద్యుత్తు అందించాలి'

తిరువూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర విభజన అనంతరం మిగులు విద్యుత్తు సాధించిన ప్రభుత్వం ప్రస్తుతం నెలకొన్న సాగునీటి ఎద్దడి నేపథ్యంలో వ్యవసాయ రంగానికి 12 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేయాలని యాదవ సంఘం నియోజకవర్గ గౌరవాధ్యక్షుడు అనంత గోపాలరావు విజ్ఞప్తి చేశారు. సాగర్ ఆయకట్టులోని రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో రాయితీపై విత్తనాలను సరఫరా చేయాలని కోరారు.

ఒప్పంద విద్యుత్తు కార్మికుల ఆందోళన

విస్సన్నపేట, న్యూస్‌టుడే: విస్సన్నపేట సబ్‌డివిజన్ పరిధిలోని ఒప్పంద విద్యుత్తు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విస్సన్నపేట విద్యుత్తు సబ్‌డివిజన్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు. సంఘం నూజివీడు డివిజన్ అధ్యక్షుడు ఎం.సుధాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ మండలాధ్యక్షుడు వి.నాగరాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ.20లక్షల నష్టపరిహారం చెల్లించి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగ సదుపాయం కల్పించాలన్నారు. ఈ సందర్భంగా రెగ్యులర్ ఉద్యోగుల సంఘం విస్సన్నపేట నాయకులు కె.చంద్రశేఖర్, కె.దుర్గారావులు ఒప్పంద కార్మికులు చేస్తున్న ఆందోళనకు తమ మద్దతు తెలిపారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని విస్సన్నపేట ఏడీఈ శ్రీనివాసులుకు అందజేశారు. కార్యక్రమంలో సంఘం నూజివీడు డివిజన్ ఉపాధ్యక్షులు మనోజ్‌కుమార్, నాయకులు వి.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు, రమేష్, కోటేశ్వరరావు పాల్గొన్నారు.


విస్సన్నపేటలో ఆందోళన చేస్తున్న ఒప్పంద కార్మికులు

మెరుగుపడిన ఉపాధి అవకాశాలు

తిరువూరు, న్యూస్‌టుడే: క్రీడల్లో రాణించిన వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు గతంతో పోల్చితే మెరుగుపడ్డాయని, ప్రభుత్వం సైతం క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడలకు పెద్దపీట వేస్తోందని ఎంపీపీ గద్దె వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల క్రీడా మైదానంలో మండల స్థాయి గ్రిగ్ మెమోరియల్ ఆటల పోటీలను మంగళవారం ఆయన జడ్పీటీసీ సభ్యురాలు కిలారు విజయబిందుతో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించేలా వ్యాయామోపాధ్యాయులు తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయని పుష్పలత, పీడీలు జొన్నాడ రంగారావు, క్రిష్టాఫర్, పీఈటీలు వేణుగోపాల్, అనిత, నాయక్, తెదేపా మండల అధ్యక్షుడు దొడ్డా లక్ష్మణరావులు హాజరయ్యారు.

నూతన సంవత్సర వేడుకలు

కాకర్ల(తిరువూరు), న్యూస్‌టుడే: మండలంలోని కాకర్ల శివారు రామన్నపాలెం అమ్మా ప్రేమాశ్రమంలో మంగళవారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఆర్ఆర్ స్పోర్ట్సు అధినేత్రి, ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత రాధారాణి కేక్ కోసి విద్యార్థులకు తినిపించారు. అనంతరం ఉద్యోగులు, కార్మికులు, శిక్షణ పొందుతున్న యువతులు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సెయింట్ ఆన్స్ పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపల్ కుసుమ కేక్ కోసి, విద్యార్థులకు పంచిపెట్టారు. అనంతరం పిల్లల ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నూతన సంవత్సరం వేడుకల గుర్తుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

నలుగురు వాసవీ సభ్యులకు జిల్లా పదవులు


ప్రమాణం చేస్తున్న క్లబ్ జిల్లా సభ్యులు

పుట్రేల(విస్సన్నపేట), న్యూస్‌టుడే: పుట్రేల వాసవీ క్లబ్‌కు చెందిన నలుగురు సభ్యులకు జిల్లాస్థాయి పదవులు లభించాయి. క్లబ్ సభ్యులైన చేడే నాగేశ్వరరావు జిల్లా గవర్నర్‌గా, వైవీఎన్.కృష్ణారావు జోన్ ఛైర్మన్‌గా, డోకుపర్తి మల్లికార్జునరావు జిల్లా కోఆర్డినేటర్‌గా, వనమా వెంకటేశ్వరరావు రీజియన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. క్లబ్ జిల్లా గవర్నర్ అనంతుల ప్రభాకర్ వీరికి నియామకపత్రాలను అందజేసి, ప్రమాణం చేయించారు.

పరిశుభ్రంగా ఉంచుతాం..

అక్కపాలెం, మునుకుళ్ల(తిరువూరు), న్యూస్‌టుడే: ఆత్మగౌరవ దీక్షల్లో భాగంగా పట్టణ, మండల పరిధిలోని మునుకుళ్ల, అక్కపాలెం, లక్ష్మీపురం, మల్లేల ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం విద్యార్థులతో ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత సాధనకు తమ వంతు పాటుపడతామని ప్రతినబూనారు. అనంతరం మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రధాన వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి మరుగుదొడ్లు నిర్మించుకోని వారి వివరాలను సేకరించారు.

కనుల పండువగా శ్రీనివాసుని ఊంజలసేవ

తిరువూరు, న్యూస్‌టుడే: స్థానిక శ్రీవేంకటాచలస్వామి ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం ఉదయం దంపతులతో పుష్పార్చన భక్తిశ్రద్ధలతో చేశారు. సాయంత్రం ఊంజలసేవను కనుల పండువగా నిర్వహించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విశేష పూజల్లో భాగంగా స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు డీవీకే కృష్ణమాచార్యులు పర్యవేక్షణలో అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం మహిళలు సహస్ర దీపాలంకరణ చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈవో జోగి రాంబాబు, ఆలయ కమిటీ ఛైర్మన్ చిత్తలూరి సత్యనారాయణ, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

వైభవంగా వేణుగోపాలుని మాసకల్యాణం

నెమలి(గంపలగూడెం), న్యూస్‌టుడే: మండలంలోని నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారి మాస కల్యాణం వైభవంగా నిర్వహించారు. అర్చకులు టి.గోపాలాచార్యులు ఆధ్వర్యంలో రుక్మిణి, సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాలను యాగశాలకు తీసుకువచ్చి శాస్త్రోక్తంగా కల్యాణం చేశారు. పలు గ్రామాలకు చెందిన దంపతులు స్వామికి కన్యాదానం చేశారు. తదుపరి ఉత్సవ విగ్రహాలను మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేయించారు.

గంపలగూడెం, న్యూస్‌టుడే: ధనుర్మాసోత్సవం సందర్భంగా గంపలగూడెం సీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం శ్రీకృష్ణునికి అలంకరణ (నప్పిన్నరాట్) వేడుక నిర్వహించారు. అర్చకులు డి.శ్రీధరాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవంలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఫలాలు, పుష్పాలతో అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని గోదాదేవి అమ్మవారికి పూజలు, తిరుప్పావై ప్రవచనాలు చేశారు.

కైకలూరులో
విజయలక్ష్మి: ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయ్)
మాగంటి: హలో
ముదినేపల్లిలో **పూర్ణిమ:** హలో

సినిమాలు

కైకలూరు

సత్యసాయి మందిరంలో గోదాదేవి జీవిత చరిత్ర

కైకలూరు: శ్రీసత్యసాయి మందిరంలో 4 నుంచి 9వరకు శ్రీగోదాదేవి, శ్రీసత్యసాయి సేవా వైభవంపై ఆధ్యాత్మిక బొమ్మల కొలువును ఏర్పాటు చేసినట్లు సేవా సమితి సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ స్వామివారి మందిరంలో రోజూ సాయంత్రం 4.30 నుంచి 8 గంటలవరకు జరుగుతుందన్నారు.

మెట్ట పంటలకు నీరిస్తాం: మంత్రి


కొచ్చర్లలో మాట్లాడుతున్న మంత్రి కామినేని శ్రీనివాస్

కలిదిండి, న్యూస్‌టుడే: వరిసాగుకి ప్రత్యామ్నాయంగా వేసిన మెట్ట పంటలు సాగుచేసిన ప్రాంతాలకు ఒక తడి నీరిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. మండలంలోని చినతాడినాడ, తాడినాడ, కొచ్చర్ల గ్రామాల్లో మంగళవారం 'జన్మభూమి-మీ ఊరు' కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలను నిర్వహించారు. కొచ్చర్లలో నిర్వహించిన గ్రామసభకి హాజరైన మంత్రి కామినేని మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టును తలపెట్టినప్పుడు కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారని, ప్రస్తుతం జిల్లావాసులు మంచినీరు తాగుతున్నారంటే కేవలం పట్టిసీమ వల్లేనని అన్నారు. కొచ్చర్లలో గతంలో చెరువు అభివృద్ధి నిమిత్తం చెరువు గట్టు నుంచి ఖాళీ చేయించిన బాధితులకు ఇళ్ల స్థలాలు త్వరలోనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దారు వెన్నెల శ్రీనుకి సూచించారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజ మాట్లాడుతూ ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, ఎంపీపీ బండి లక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు నున్న రమాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ వల్లభనేని శ్రీనివాసచౌదరి, ఉప ఎంపీపీ చన్నంశెట్టి శ్రావణి, సర్పంచి మొవ్వా రమేశ్, ఎంపీటీసీ సభ్యురాలు దాసరి వరహాలు, మండల ప్రత్యేక అధికారి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మండవల్లి: అర్హులైన పేదలందరికి ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని ఉనికిలి, మండవల్లి, కానుకొల్లు గ్రామాల్లో మంగళవారం 'జన్మభూమి- మాఊరు' కార్యాక్రమాన్ని నిర్వహించారు. మండవల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 67 ఏళ్లలో ఎన్నడూ లేని విధం నియోజకవర్గంలో 1100 విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పులపర్రు, భైరవపట్నంలో సబ్‌స్టేషన్లను ఏర్పాటు చర్యలు తీసుకుంటామన్నారు. మార్చి 31లోపు రాష్ట్రాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య రాష్ట్రంగా తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. సర్వశిక్షా అభియాన్ ద్వారా శుద్ధజలం, సామగ్రి కొనుగోలుకు రూ.3.65 కోట్లను విడుదల చేసినట్లు వివరించారు.

రసాభాసగా ఉనికిలి గ్రామసభ

ఉనికిలిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా సాగింది. నాలుగేళ్లుగా గ్రామంలోని తాగునీటి సమస్యపై జన్మభూమిలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం చేయలేదని పలువురు గ్రామస్థులు అధికారులను ప్రశ్నించారు. ప్రజలు ఏకధాటిగా ప్రశ్నల వర్షాన్ని కురిపించడంతో అధికారులు ఒక్కొక్కరుగా జారుకొనే ప్రయత్నం చేశారు. దీనిపై ప్రత్యేక అధికారి నాగలింగాచారిని వివరణ కోరగా మంచినీటి చెరువులో నీరు అడుగంటిపోవడం, మళ్లీ పెట్టడంలో ఇది సాధారణంగా జరిగే విషయమేనని తెలిపారు. మండవల్లి జన్మభూమికి మంత్రి కామినేని రావడంతో అధికారులంతా వచ్చేశామని, సిబ్బంది అక్కడే ఉన్నారన్నారు.. ఇందులో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, సర్పంచి గొట్టిముక్కల సత్యవతి, డివిజన్ ప్రోగ్రామ్ అధికారి రత్నావళి, ఎంపీపీ సాక జెసింత, మార్కెట్ యార్డు అధ్యక్షుడు సామర్ల శివకృష్ణ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, తహసీల్దారు మధుసూదనరావు, ఎంపీడీవో పూర్ణచంద్రరావు, ఈవోపీఆర్డీ నగేశ్, ఎంఈవో ఆంజనేయప్రసాద్ పాల్గొన్నారు.


వైవాకలో ప్రతిజ్ఞ చేస్తున్న అధికారులు, నాయకులు

కైకలూరు : మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఐదో విడత జన్మభూమి - మాఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి 5వరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచార మాధ్యమాల్లోని కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రచారం ద్వారా తిలకించారు. ఈ సందర్భంగా ఆయా పంచాయతీ జన్మభూమి కమిటీల సభ్యులు సాంఘిక సంక్షేమ పథకాలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఆయా కార్పొరేషన్లు, వసతి గృహాల ద్వారా కల్పిస్తున్న సేవలు, ఉపకార వేతనాలు, ఇతర రాయితీ పథకాలను వివరించారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ ఎంఏ.రహీం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు. కార్యక్రమంలో నాయకులు లావేటి వీరశివాజీ, దండు రంగరాజు, వీరాబత్తిన సుధ, ఎంపీటీసీ సభ్యులు యామల సీతారామయ్య, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


కైకలూరు పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఈవో లక్ష్మీనారాయణ


ఇంగిలిపాకలంకలో గ్రామసభలో విద్యార్థులు

ప్రజల సమగ్ర వికాసమే ప్రభుత్వ లక్ష్యం

వైవాక (ముదినేపల్లి): ప్రజల సమగ్ర వికాసమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ పోసి కుమారి అన్నారు. మండలంలో మంగళవారం ఐదో విడత జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైవాక, ఊటుకూరు, వాడవల్లి, వి.రావిగుంట గ్రామాల్లో నిర్వహించారు. ఇందులో ఆమె మాట్లాడుతూ అర్హులందరికీ రేషన్‌కార్డులు, పింఛన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జడ్పీటీసీ సభ్యురాలు భూపతి నాగకల్యాణి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల వద్దకు అధికారులను పంపించి ప్రభుత్వ పథకాలు అందించేలా జన్మభూమిని నిర్వహిస్తుందన్నారు మండల ప్రత్యేకాధికారి, మత్స్యశాఖ జేడీ ఆసిఫ్ బాషా మాట్లాడుతూ గ్రామాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఎంపీడీవో కె.మణికుమార్ అధ్యక్షత సమావేశాలు నిర్వహించారు. వి.రావిగుంటలో పాఠశాల మూతబడటంతో విద్యార్థులు లేక అప్పటికప్పుడు బంటుమిల్లి మండలం పి.రావిగుంట పాఠశాలకు చెందిన విద్యార్థులను తీసుకువచ్చి పాట పాడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్తూరి విఠల్, వీరమల్లు నరసింహారావు, లింగంనేని భానుప్రసాద్, కోడూరు శేషుబాబు, దూసనపూడి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.

గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యం

మండవల్లి, న్యూస్‌టుడే: గ్రామసభల నిర్వహణతోనే గ్రామాల్లో సమాగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ఈవోపీఆర్డీ నగేశ్ పేర్కొన్నారు. మండవల్లి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం మొదటి విడత గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల పాలనలో అత్యంత ముఖ్యమైనది గ్రామసభల నిర్వహణ అని తెలిపారు. ప్రజలకు జవాబుదారీగా పంచాయతీలు ఉంటున్నాయనడానికి నిదర్శనం గ్రామసభలన్నారు. రాబోయే మూడునెలల్లో పంచాయతీల ఆధ్వర్యంలో చేస్తున్న పనులపై అవగాహన కల్పించారు.

విద్యార్థుల్లో సేవాగుణం అభినందనీయం


మంచినీటి చెరువు గట్టుపై తుప్పలను తొలగిస్తున్న విద్యార్థులు

సానారుద్రవరం (కలిదిండి), న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచి సేవాగుణం అలవర్చుకోవడం అభినందనీయమని సర్పంచి దాసరి అనిత అన్నారు. కలిదిండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్థులు సానారుద్రవరం మంచినీటి చెరువు గట్టుపై ఉన్న తుప్పలను మంగళవారం తొలగించారు. చెరువులో పేరుకుపోయిన నాచు, ఇతర వ్యర్థాలను తీసివేశారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం అధికారి కె. రామాంజనేయులు మాట్లాడుతూ ఏడు రోజులపాటు ఈ గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి రోజు ప్రణాళిక ప్రకారం పరిసరాల పరిశుభ్రత, పాఠశాలలు, మంచినీటి చెరువులు, రహదారుల వెంట తుప్పలు తొలగింపు వంటి కార్యక్రమాలు చేస్తామన్నారు. ప్రిన్సిపల్ పీవీ సాల్మాన్ రాజు మాట్లాడుతూ స్వచ్ఛభారత్, ఎయిడ్స్, వ్యక్తిగత మరుగుదొడ్ల ఆవశ్యకత తదితర అంశాలపై ర్యాలీలు నిర్వహిస్తూ, ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించడం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

కానుకలతో పండగను సంతోషంగా చేసుకోండి


చంద్రన్న సంక్రాంతి కానుకలను పంపిణీ చేస్తున్న నాయకులు

మండవల్లి, న్యూస్‌టుడే: చంద్రన్న క్రిస్మస్ కానుకలతో పండగను సంతోషంగా చేసుకోవాలని తెదేపా నాయకులు తలపంటి ఆంజనేయులు, గుడివాడ ప్రసాద్ తెలిపారు. గ్రామంలోని గన్నవరంలో చంద్రన్న సంక్రాంతి పండగ కానుకలను పంపిణీ చేశారు. ఇందులో వారు మాట్లాడుతూ పండగపూట పేదలు పస్తులు ఉండరాదనే ప్రభుత్వం కానుకలను పంపిణీ చేస్తోందని వివరించారు. తెల్లరేషన్ కార్డులున్న ప్రతి వారికి రూ.260 విలువచేసే సరకులను అందిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు పండగను ఆనందోత్సాహాలతో చేసుకునేందుకు సరకులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఇందులో ఎంపీటీసీ సభ్యురాలు గుంటకాని ఇందిర, పలువురు జన్మభూమి సభ్యులు పాల్గొన్నారు.

జన్మభూమి సభలను విజయవంతం చేయండి

కలిదిండి, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ దలచిన జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో ఆంజనేయులు మంగళవారం తెలిపారు. మండల స్థాయి అధికారులు రెండు బృందాలుగా గ్రామసభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 10 వరకు నిర్వహించనున్న ఈ సభల వివరాలను వివరించారు. 3న మూలలంక, పడమటిపాలెం, 4న కొండంగి, మట్టగుంట, ఎస్ఆర్పీఅగ్రహారం, 5న లోడిదలంక, సానారుద్రవరం, అమరావతి, సంతోషపురం, 6న భాస్కరరావుపేట, పెదలంక, గుర్వాయిపాలెం, 8న పోతుమర్రు, కోరుకొల్లు, 9న కాళ్లపాలెం, కొండూరు, వెంకటాపురం, గోపాలపురం, 10న ఆవకూరు, కలిదిండి గ్రామ పంచాయతీల్లో ఈ సభలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సభల్లో కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులు, పింఛన్లను పంపిణీ చేస్తారని, కొత్తవాటికి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు.

'ఉపాధ్యాయ సంఘాలు పారదర్శకంగా ఉండాలి'

కలిదిండి, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ సంఘాలు పారదర్శకంగా ఉండాలని, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తూనే ఆ ప్రభావం బోధనపై పడకుండా జాగ్రత్తపడాలని మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. పీఆర్టీయూ కలిదిండి శాఖ క్యాలెండర్‌ను మంత్రి కామినేని మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బెనర్జీ, మేకా రామారావు మాట్లాడుతూ మంత్రి కామినేనికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం ప్రధాన సలహాదారు డీవీ నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు ఆర్వీవీ నాగేశ్వరరావు, సభ్యులు జాజుల బాలాజీ, సూర్యప్రకాశ్, బొప్పన శ్రీను, మన్సూర్ ఆలీబేగ్, రామకృష్ణనాయుడు, జి.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.



పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న మంత్రి కామినేని శ్రీనివాస్

రైతుబజార్‌లో కూరగాయల ధరలు (నిన్నటివి)

కైకలూరు (కిలో రూ.లో) టమాట 12, వంకాయ 20, బెండ 22, పచ్చిమిర్చి 21, బీర 24, కాకర 20, క్యాలిఫ్లవర్ 12/10, క్యాబేజి 14, క్యారెట్ 42, దొండ 15, బంగాళదుంప 14, ఉల్లిపాయ 38, పొట్ల 12/0, దోస 18, సొర 8/7, గోరు చిక్కుడు 20, మునగ 8/7, చేమదుంప 33, ముల్లంగి 5, అరటి 6/5, కంద 24, కీరదోస 14, బీన్స్ 28, క్యాప్సికం 40, చిక్కుడు 30, నిమ్మకాయలు డజను 14/12, ఆకుకూరకట్ట 2, కొత్తిమీర 6/3, పుదీన 4/2, చిలకడ దుంప 20, అల్లం కిలో రూ.36, బీట్‌రూట్ 26, వెల్లుల్లి 46. ★ ఏమైనా సమస్యలుంటే రైతుబజార్ ఇన్చార్జి ఎస్టేట్ అధికారి అమీర్ 98666 54148కు ఫోన్ చేసి సంప్రదించవచ్చు.

పెడన

శ్రీనటరాజ్- **ప్రాజెక్ట్**, రేవతి- **మళ్లీరావా**, మినీరేవతి- **జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్**
శ్రీవినాయక్- **2 కంట్రీస్**, సిరికృష్ణ- **ఒక్కక్షణం**
సిరివెంకట్- **ఎమ్‌సీఏ**, వెంకటేశ్వర- **జూమంజి**
రాంశాంతి- **సీత రాముని కోసం**
రామరాజు- **హలో**
బృందావన్- **తొలిపరిచయం**

సినిమాలు

రైతుబజారు కూరగాయల ధరలు (నిన్నటివి)

కిలో రూ.ల్లో... వంగ 20, బెండ 22, దొండ 14, టమాట 10, సొర 10, 08, దోస 20, బంగాళదుంప 13, పచ్చిమిర్చి 20, బీర 26, బీట్‌రూట్ 24, బీన్స్ 34, అలసందలు 25, చిలకడ దుంప 22, క్యాబేజీ 13, అరటికాయ 5, 6, మునగ 10, 08, చామ 33, కాకర 20, కంద 26, కీర దోస 16, క్యాప్సికం 44, ఉల్లిపాయలు 38, క్యారెట్ 44, కొత్తిమీర 07, 03, గోరుచిక్కుడు 22.

ప్రజల చెంతకు పాలన

తొలిరోజు 'జన్మభూమి-మాఊరు' ప్రశాంతం * ఎమ్మెల్యే వెంకట్రావు, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ సుజాతశర్మ హాజరు



మల్లేశ్వరం జన్మభూమి గ్రామసభలో మాట్లాడుతున్న ఐఏఎస్ అధికారిణి సుజాతశర్మ, వేదికపై ఎమ్మెల్యే వెంకట్రావు తదితరులు



పెడన ఒకటో వార్డులో సామూహిక సీమంతాల్లో పాల్గొన్న ఛైర్మన్ ఆనందప్రసాద్ తదితరులు

పెడన, న్యూస్‌టుడే: ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి-మాఊరు అయిదో విడత కార్యక్రమం తొలిరోజు మంగళవారం పెడన నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా సాగింది. పెడన పట్టణం, గ్రామీణం, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు మండలాల్లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ సుజాతశర్మ హాజరయ్యారు.

పెడనలో...

పురపాలికలోని 1, 2వ వార్డుల్లో తొలిరోజు కార్యక్రమం నిర్వహించారు. ఒకటో వార్డులో పైడమ్మ తల్లి ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బండారు ఆనందప్రసాద్‌తోపాటు కమిషనర్ తమ్మన నాగేశ్వరరావు, తెదేపా పట్టణ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య, మున్సిపల్ మాజీ ఛైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు కౌన్సిలర్ పిచ్చుక సతీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఛైర్మన్ ప్రాతినిధ్యం వహిస్తున్న రెండో వార్డులో మహిళలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఒకటో వార్డులో ప్రభుత్వంపై ఛైర్మన్ చేసిన విమర్శలను తెదేపా కౌన్సిలర్ బెజవాడ నాగరాజు ఖండించారు. ఒకటో వార్డు పరిధిలోని పైడమ్మ లేఅవుట్ పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురై గృహ నిర్మాణాలు నిలిచిపోయాయని లబ్ధిదారుల తరపున సీపీఎం పెడన డివిజన్ కార్యదర్శి సజ్జా మూర్తిరాజు వినతిపత్రం అందజేశారు.

వ్యవసాయశాఖపై ధ్వజం

పెడన మండలం అచ్చయ్యవారిపాలెం, జింజేరు, కాకర్లమూడి గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రజలు పింఛన్లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేశారు. అచ్చయ్యవారిపాలెం గ్రామసభలో... గత రబీలో మినుము పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించటంలో నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ రాజులపాటి అచ్యుతరావు, ఇతర శాఖల అధికారులు జోక్యం చేసుకొని రైతులను సముదాయించారు. ఇన్‌ఛార్జి ఎంపీడీవో హరినాథబాబు, తహసీల్దార్ ఎంవీ సత్యనారాయణ, అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.

బంటుమిల్లి మండలంలో...

మల్లేశ్వరం (బంటుమిల్లి): పేదరిక నిర్మూలనకు తెదేపా ప్రభుత్వం కంకణం కట్టుకుందని శాసనసభ్యుడు కాగిత వెంకట్రావు అన్నారు. మల్లేశ్వరంలో జన్మభూమి సభలో ఆయన పాల్గొన్నారు. పెడన నియోజకవర్గ ప్రత్యేక అధికారి, ఐఏఎస్ అధికారి సుజాతశర్మ మాట్లాడుతూ సమష్టి కృషితోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మండల ప్రత్యేక అధికారిణి నాగమణి గ్రామ సభను నడిపించారు. ఆర్డీవో ఉదయభాస్కర్, ఎంపీడీవో కళావతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామంలో అపరిశుభ్రత ఉన్నా పట్టించుకోవటం లేదని న్యాయవాది గంగరాజు ఫిర్యాదు చేశారు. జడ్పీటీసీ సభ్యురాలు కరుణజ్యోతి, సర్పంచి ఊసల సుజాత, ఎంపీటీసీ సభ్యుడు జొన్నలగడ్డ కొండ, నీటి పారుదల శాఖ ఏఈ సూర్యభరత్, హౌసింగ్ ఏఈ విజ్జేశ్వరరావు పాల్గొన్నారు.

రావిగుంట (బంటుమిల్లి): పి.రావిగుంట, మల్లపరాజుగూడెం గ్రామాల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో తహసీల్దారు విజయ్‌శేఖర్ పాల్గొన్నారు. రావిగుంట సభలో ఎంపీపీ వనవలమ్మ లబ్ధిదారులకు రేషను కార్డులు అందజేశారు. వ్యవసాయ అధికారిణి అనంతలక్ష్మి పెదతుమ్మిడి పీహెచ్‌సీ వైద్యాధికారిణి విజ్రలత, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ గ్రేసీ విల్సన్, వెలుగు సీసీ శుభాకర్ బాబు, ఎంఈవో ప్రసాద్, పశుసంవర్ధక శాఖ వైద్యురాలు స్ఫూర్తి పాల్గొన్నారు. ఎంపీపీ వనవలమ్మ, సర్పంచి కృష్ణదాసు, వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార సంస్థ డైరెక్టర్ బొల్లా వెంకన్న, మల్లపరాజగూడెం సభలో సర్పంచి పుప్పాల వెంకటరామయ్య, నీటి సంఘం అధ్యక్షుడు దూసనపూడి సుబ్బయ్య పాల్గొన్నారు. బుధవారం పెదతుమ్మిడి, కొర్లపాడు, మణిమేశ్వరం గ్రామాల్లో జన్మభూమి సభలు నిర్వహించనున్నారు. పెదతుమ్మిడి గ్రామసభను తహసీల్దారు శేఖర్, కొర్లపాడు, మణిమేశ్వరం గ్రామసభలను ఎంపీడీవో కళావతి నిర్వహించనున్నారు.



అచ్చయ్యవారిపాలెం గ్రామ సభలో రైతులకు నచ్చచెబుతున్న పెడన ఎంపీపీ అచ్యుతరావు



రావిగుంటలో రేషన్‌కార్డులు అందజేస్తున్న బంటుమిల్లి మండల అధ్యక్షురాలు వనవలమ్మ

అంచెలంచెలుగా అంతటా అభివృద్ధి: ఎంపీ



పోసినవారిపాలెం సభలో మాట్లాడుతున్న ఎంపీ కొనకళ్ల

కప్పలదొడ్డి (గూడూరు): అంచెలంచెలుగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడంతోపాటు ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా పోసినవారిపాలెంలో మంగళవారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మచిలీపట్నం-విజయవాడ రహదారి విస్తరణతోపాటు రైల్వే డబ్లింగ్ పనులు చేపట్టామని తెలిపారు. కప్పలదొడ్డి సభలో ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు మాట్లాడారు. ఎంపీపీ కాసగాని శ్రీనివాసరావు, మాజీ ఉప సభాపతి బూరగడ్డ వేదవ్యాస్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ బూరగడ్డ రమేష్‌నాయుడు, బూరగడ్డ శ్రీకుమార్ తదితరులు ప్రసంగించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి సుజాతశర్మ కప్పలదొడ్డి సభలో పాల్గొన్నారు. ఎంపీడీవో పి.పద్మ అధ్యక్షతన జరిగిన సభల్లో ఆయా గ్రామాల సర్పంచులు పోసిన రమాదేవి, కట్టా మునేశ్వరరావు, పుప్పాల రాంబాబు తదితరులతోపాటు మండల ప్రత్యేక అధికారి పీఎస్సార్ ప్రసాదు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పింఛన్లు, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. పలు శిబిరాలు, అంగన్‌వాడీ కార్యకర్తల పౌష్టికాహార ప్రదర్శన తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

కృత్తివెన్ను మండలంలో...



చినగొల్లపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద సీమంతాలు నిర్వహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

చినగొల్లపాలెం, పడతడిక (కృత్తివెన్ను): ప్రజాసాధికారమిత్ర ద్వారా ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని గ్రామస్థులంతా లబ్ధి పొందాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మండల ప్రత్యేక అధికారి ఎన్.వి.వి.సత్యనారాయణ అన్నారు. చినగొల్లపాలెం, పడతడిక పంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచుల కె.బాపూజీ, ఎం.జోసెఫ్‌ల అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఐదో విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని వారంతా తప్పనిసరిగా మరుగుదొడ్లు నిర్మించుకుని, ఉపయోగించుకోవాలన్నారు. చినగొల్లపాలెంలో 129, పడతడికలో 39 అర్జీలు అందాయని ఆయన తెలిపారు. గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. నాటుసారా కాస్తున్నారని, అదుపు చేయాలని ఒక అర్జీ, గ్రామం నుంచి బీచ్‌కి రహదారి, తదితర అంశాలపై చినగొల్లపాలెం గ్రామసభలో అర్జీలు అందాయి. పడతడికలో తాగునీటి కోసం ఒక అర్జీ అందింది. ఎంపీపీ వి.సత్యనారాయణ, జడ్పీటీసీ సభ్యుడు తులసీరావు, ఏఎంసీ ఛైర్మన్ గుడిశేవ మహాలక్ష్మి, డీసీ ఛైర్మన్ ఎన్.విజయభాస్కరరావు, వైస్ ఎంపీపీ టి.మురళీకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు రేవు సాంబశివరావు, జి.వీరరాఘవమ్మ, తహసీల్దారు విజయ్‌భరత్‌రెడ్డి, ఏపీవో సుభాషిణి, ఎంఈవో సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ప్రసూన, హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు, వీఆర్వో టి.సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. బుధవారం నిడమర్రు పంచాయతీలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దారు విజయభరత్‌రెడ్డి తెలిపారు.

మతి స్థిమితంలేని వ్యక్తి అదృశ్యం



సుబ్రహ్మణ్యం

పెడన, న్యూస్‌టుడే: మతి స్థిమితం లేని ఒక వ్యక్తి అదృశ్యమైనట్లు స్థానిక పోలీసు స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. చేవేంద్ర గ్రామానికి చెందిన గోపు సుబ్రహ్మణ్యం (48) సోమవారం సాయంత్రం నుంచి కన్పించటంలేదని అతని సోదరుడు నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు పెడన పోలీసు స్టేషన్ నెంబర్లు 94407 96418 లేదా 08672248333లో తెలియజేయాలని ఎస్సై బి.అభిమన్యు కోరారు.

పైడమ్మవారికి ప్రత్యేక పూజలు



పైడమ్మవారికి పూజలు చేస్తున్న భక్తులు

పెడన, న్యూస్‌టుడే: పెడన పురదేవత పైడమ్మ వారి ఉత్సవాలు గత నెల 2 నుంచి 12 వరకు జరిగాయి. ఉత్సవాలు మొదలై నెలరోజులు పూర్తయిన నేపథ్యంలో మంగళవారం ఆలయంలో నెలవారీ సంబరం నిర్వహించారు. అమ్మవారిని స్వర్ణ కిరీటంతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకొన్నారు. ఆలయ ట్రస్ట్‌బోర్డ్ ఛైర్మన్ దాసు ప్రసాదరావు, ఈవో జక్కా ధర్మారాయుడు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు.

వైభవంగా ఆరుద్రోత్సవం



రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన స్వామివారు

గొడుగుపేట, న్యూస్‌టుడే: పట్టణంలోని మహిషాసుర మర్ధిని సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో శివ ముక్కోటి సందర్భంగా మంగళవారం ఆరుద్రోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఉదయం ఉత్తరద్వారదర్శనం ఏర్పాటు చేయగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు పోటీపడ్డారు. ఏకాదశ రుద్రాభిషేకాలు, మహాన్యాస పారాయణం, ద్వాదశ ప్రదక్షిణలు, అభిషేకాలు, విశేషపూజలు జరిపించారు. ఆలయ ఛైర్మన్ దేసు సుబ్రహ్మణ్యం, ఈవో తిక్కిశెట్టి వీరవెంకట మోహనరావు తదితరులు పర్యవేక్షించారు. కొల్లిపర బాలాజీతోపాటు భక్తబృంద సభ్యులు పాల్గొన్నారు.

పెడన

నేడు వ్యక్తిత్వ వికాస సదస్సు

పెడన: స్థానిక కొత్తపేటలోని భట్ల జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్తు హైస్కూల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస సదస్సును బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు హెచ్‌ఎం జ్యోతి చెప్పారు. దివంగత బళ్ల రోహిత్ సాయి సూర్యకాంత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. మచిలీపట్నానికి చెందిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు విడియాల చక్రవర్తి హాజరై విద్యార్థులకు పరీక్షల్లో విజయం సాధించటం ఎలా అన్న అంశంపై అవగాహన కల్పిస్తారు.



ఒకే గ్రామం...
రెండు పంచాయతీలు

విద్యార్థుల్లేక పాఠశాలలకు తాళాలు

అది రావిగుంట గ్రామం.. కానీ ఇది రెండు పంచాయతీల్లో ఉంది. రెండు చోట్లా వేర్వేరు పాఠశాలలు ఏర్పాటు చేశారు. రెండు పాఠశాలలకు రహదారి మాత్రమే అడ్డు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ఈ రెండు బడులూ మూతపడిపోయాయి. గ్రామంలో బడి వయసు పిల్లలు ఉన్నప్పటికీ వారంతా కాన్వెంట్ల దారిపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే పిల్లలు లేకపోవడంతో వాటికి తాళాలు వేశారు. పాఠశాలలేని గ్రామాలుగా వి.రావిగుంట, పి.రావిగుంట పాలకుల తీరును వెక్కిరిస్తున్నాయి.



వి.రావిగుంటలో మూతపడిన పాఠశాల



పి.రావిగుంటలో తెరచుకోని బడి

న్యూస్‌టుడే – పి.రావిగుంట (బంటుమిల్లి)

రావిగుంట గ్రామం ఒకప్పుడు పెదతుమ్మిడి పంచాయతీలో కొంత, ముదినేపల్లి మండలం వాడవల్లి పంచాయతీలో కొంత ఉండేది. కాలక్రమేణా ఈ చిన్నపాటి గ్రామాన్ని రెండు పంచాయతీలుగా విడదీశారు. రెండు గ్రామాలకు ఒకటే దారి. బంటుమిల్లి మండలం మల్లపరాజగూడెం నుంచి 1.5 కి.మీ దూరంలో ఈ గ్రామం ఉంది. రహదారికి ఒకవైపు పి.రావిగుంట, మరోవైపు వి.రావిగంట పంచాయతీలు ఉన్నాయి. ఈ రెండు చోట్లా పంచాయతీ భవనాలు ఉన్నాయి. పాఠశాలల భవనాలున్నా మూసివేసి ఉంటున్నాయి.

పక్క పక్కనే...

పదేళ్ల క్రితం పి.రావిగుంట గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో 70 మంది పిల్లలుండేవారు. మండలంలోని ఉత్తమ పాఠశాలగా కూడా గుర్తింపు పొందింది. ఆ తర్వాత రహదారికి రెండోవైపు ఉన్న ముదినేపల్లి మండలం వి.రావిగుంటకు పాఠశాల మంజూరు చేశారు. దీంతో పి.రావిగుంట పాఠశాలలో విద్యార్థుల సంఖ్య సగానికి తగ్గిపోయింది. రెండు గ్రామాల్లోనూ ప్రాథమికోన్నత పాఠశాల ఉండటంతో ఏ పాఠశాలకు కూడా సరిపడా విద్యార్థులు లేరు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం, తరచూ సమావేశాల పేరుతో విధులకు డుమ్మా కొట్టడంతో విద్యార్థులు ప్రైవేటు దారి పట్టారు. మొదటిగా పి.రావిగుంట పాఠశాల, ఆ తర్వాత వి.రావిగుంట పాఠశాల మూతపడ్డాయి. రెండు గ్రామాల్లోను అన్ని సౌకర్యాలతో పాఠశాల భవనాలు, 7 తరగతులకు సరిపడా తరగతి గదులు, మరుగుదొడ్లు ఉన్నాయి. పి.రావిగుంట పాఠశాల ఆవరణలో ఒకప్పుడు కూరగాయల తోటలు పెంచేవారు. పాఠశాలకు కొంత ఆదాయం కూడా వచ్చేది.

ప్రయాణ సౌకర్యం లేక...

ఈ గ్రామానికి చేరుకోవాలంటే బంటుమిల్లి-గుడివాడ మధ్య మల్లపరాజగూడెం దిగి 1.5 కి.మీ నడిచి వెళ్లాలి. అప్పట్లో ఎక్కువ మంది మహిళా టీచర్లు కావడంతో ఎంతో ప్రయాస పడి పాఠశాలకు చేరుకునేవారు. కాలినడకన రాలేక, బదిలీ అవకాశం లేక తరచూ సెలవులు పెట్టేవారు. విద్యార్థులు ప్రైవేటు బాట పట్టడంతో పాఠశాలలకు తాళాలు వేశారు. తదుపరి ఆ ఉపాధ్యాయులు వేరే పాఠశాలకు బదిలీపై వెళ్లిపోయారు.

ఫిర్యాదులున్నా... స్పందన సున్నా

ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలకు రావటం లేదని, తరచూ విధులకు డుమ్మా కొడుతున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేసినా అప్పట్లో పట్టించుకునే దిక్కే లేదు. పైగా ప్రయాణ సౌకర్యం లేదంటూ ఉపాధ్యాయులకు వత్తాసు పలకడంతో మిన్నకుండిపోయారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చారు. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నా అధికారులు పట్టించుకోలేదు. బడి బాట వంటి కార్యక్రమాలు పెట్టి పిల్లలను పాఠశాలల్లో చేర్పించే ప్రయత్నం చేయలేదు. ఇప్పటి మాదిరిగా అప్పట్లోనే ప్రయత్నం చేసి ఉంటే పాఠశాలలకు తాళాలు పడేవి కావని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలను మూసివేయడంతో కొందరు ప్రైవేటు పాఠశాలలకు, మరికొందరు మల్లపరాజగూడెం, నారాయణపురం పాఠశాలలకు 1.5 కి.మీ దూరం నడిచి వెళుతున్నారు.

తెరిచేందుకు ప్రయత్నం అవసరం...

పాఠశాలను తిరిగి తెరిచే విధంగా కృషి చేస్తే ఫలితం ఉంటుంది. బాధ్యతతో పనిచేసే ఉపాధ్యాయులను నియమించి ప్రత్యేక కార్యాచరణ నిర్వహించి విద్యార్థులను చేర్చుకొనే ప్రయత్నం చేయాలి. ఇది సఫలీకృతమైతే కనీసం ఒక పాఠశాల అయినా తెరుచుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నిరుపయోగంగా ఉండటంతో పాఠశాల భవనాలు దుస్థితికి చేరుతున్నాయి. పాఠశాలల్లో సామగ్రికి చెదలు పడుతున్నాయి.

పాఠశాల కావాలంటే తెరుస్తాం

గ్రామ ప్రజలు ముందుకు వచ్చి పిల్లలను పాఠశాలలో చేరుస్తామంటే పాఠశాలను తెరుస్తాం. కనీసం 10 మంది విద్యార్థులు ఉండాలి. ఆ సమాచారాన్ని అందించి వినతిపత్రం ఇస్తే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, వారి అనుమతితో పాఠశాల తెరుస్తాం. అప్పట్లో పాఠశాలను ఎందుకు మూసివేశారో తెలియదు.

- ప్రసాద్, ఎంఈవో, బంటుమిల్లి

బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ



విద్యార్థులతో సర్పంచి వరలక్ష్మి, ఉపాధ్యాయులు

రాయవరం (గూడూరు), న్యూస్‌టుడే: అవనిగడ్డలో నిర్వహించిన సెంట్రల్ జోన్ బాలికల బ్యాడ్మింటన్ జిల్లాస్థాయి పోటీల్లో రాయవరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమస్థానం సాధించి సత్తా చాటారు. ఇప్పటికే జిల్లా, రాష్ట్రస్థాయిలో జరిగిన పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ ప్రదర్శించారు. ఈ విద్యార్థులతోపాటు, వారిని ప్రోత్సహించిన పీఈటీ గోవిందరాజులును సర్పంచి తమ్మిశెట్టి వరలక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు ఐ.మధుసూదనరావు అభినందించారు.

10 నుంచి నియోజకవర్గస్థాయి వాలీబాల్ పోటీలు

సంగమూడి (కృత్తివెన్ను), న్యూస్‌టుడే: సంక్రాంతి సంబరాల్లో భాగంగా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, సంగమూడి గ్రామ కమిటీ సంయుక్తంగా ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు గ్రామంలో పెడన నియోజకవర్గస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పోటీల్లో విజేత జట్లకు ప్రథమ బహుమతిగా రూ. 10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 6 వేలు, తృతీయ బహుమతిగా రూ. 3 వేలు అందజేయనున్నట్లు చెప్పారు. విజేతలకు జ్ఞాపిక, ధ్రువపత్రం అందజేస్తామన్నారు. ఆసక్తిగల వాలీబాల్ క్రీడాకారులు ఈ నెల 8వ తేదీలోగా 99857 17179 నంబరులో కూనసాని నాగును సంప్రదించి జట్టు వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో గ్రామస్థులు కూనసాని రాంబాబు, కూనసాని శ్రీనివాసరావు, కూనసాని నాగేశ్వరరావు, కూనసాని ప్రసాద్, కూనసాని వీరబాబు, బెల్లంకొండ లక్ష్మణదాసు, కూనసాని వాసు, మేళం వెంకటేశ్వరరావు, కూనసాని నాగరాజు, కూనసాని నాగు పాల్గొన్నారు.

క్రీస్తు మార్గం అనుసరణీయం



చర్చిని ప్రారంభించిన అనంతరం కేకు కోస్తున్న ఎంపీపీ శ్రీనివాసరావు

రాయవరం (గూడూరు), న్యూస్‌టుడే: క్రీస్తు మార్గం అనుసరణీయమని ఎంపీపీ కాసగాని శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఎస్సీవాడలో నూతనంగా నిర్మించిన చర్చిని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. క్రీస్తు చూపిన ప్రేమ, దయ, శాంతి, సేవ లాంటి సద్గుణాలను ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలన్నారు. దైవసేవకులు డానియేల్, కె.జాషువా, కిషోర్ తదితరులు ప్రసంగించారు. స్థలదాత నారగం శివయ్యను అభినందించారు. నారగం లక్ష్మీకామేశ్వరి, లింగాల సుధాకర్‌తోపాటు పలువురు ప్రముఖులు, విశ్వాసులు పాల్గొన్నారు. అనంతరం కేకు కోసి వేడుకలు నిర్వహించారు.

స్వచ్ఛతకు అగ్రప్రాధాన్యం

పెడన, న్యూస్‌టుడే: పురపాలికలో స్వచ్ఛతకు అగ్రప్రాధాన్యమిస్తున్నామని మున్సిపల్ ఛైర్మన్ బండారు ఆనందప్రసాద్ అన్నారు. ఆత్మగౌరవ దీక్షలో భాగంగా మంగళవారం స్థానిక 11వ వార్డు విఘ్నేశ్వర ఆలయం వద్ద స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రధానంగా రహదార్లపై చెత్తవేసే అలవాటును ఇప్పటికైనా విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు మరుగుదొడ్డిని వినియోగించి అనాగరికమైన బహిరంగ మలవిసర్జనను విడనాడాలని తెఇపారు. మున్సిపల్ కమిషనర్ తమ్మన నాగేశ్వరరావు, కౌన్సిలర్ జన్ను వీరకుమారి, మండల పరిషత్తు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.నాగమోహనరావు, కూనపరెడ్డి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

పరిశుభ్రతతోనే ఆరోగ్య భద్రత

పోలవరం (గూడూరు), న్యూస్‌టుడే: పరిశుభ్రతే ఆరోగ్య భద్రత, ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి వినియోగించాలని చెబుతూ వివిధ శాఖల సిబ్బంది పోలవరం, ఐదుగుళ్లపల్లి తదితర గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. మహిళలు ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి మరుగుదొడ్డి వినియోగించాలని కోరారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజలను ఆలోచింపజేసింది.



మహిళలకు బొట్టుపెట్టి అవగాహన కల్పిస్తున్న సిబ్బంది



చిట్టిగూడూరులో చంద్రన్న కానుక అందజేస్తున్న సర్పంచి



బంటుమిల్లిలో వీధులు శుభ్రపరుస్తున్న కార్యదర్శి శ్రీనివాస్, పారిశుద్ధ్య సిబ్బంది

జన్మభూమి కార్యక్రమాల్లో భాగంగా తొలిరోజు పలుగ్రామాల్లో సంక్షేమం... సంతోషం అంశంపై అవగాహన కల్పించారు. చిట్టిగూడూరులో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచి వీర్లకృష్ణ పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం ప్రజలకు చంద్రన్న సంక్రాంతి కానుక అందజేశారు.

వీధులను శుభ్రపర్చిన సిబ్బంది

బంటుమిల్లి, న్యూస్‌టుడే: ఆత్మగౌరవ దీక్షలో భాగంగా మంగళవారం బంటుమిల్లి పంచాయతీ సిబ్బంది వీధులను శుభ్రపర్చారు. ప్రతిరోజూ పారిశుద్ధ్య సిబ్బంది ఈ పని చేస్తున్నప్పటికీ ప్రత్యేక కార్యక్రమంగా దీన్ని చేపట్టారు. కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఇతర సిబ్బంది చీపుర్లు పట్టి వీధులను ఊడ్చారు. గ్రామాల పరిశుభ్రతతోనే స్వచ్ఛభారత్ సాధ్యమని, ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని శ్రీనివాస్ కోరారు.

సినిమాలు

తిరువూరు: న్యూప్యాలెస్ - 2 కంట్రీస్
శ్రీవెంకట్రామ- ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)
శ్రీవెంకటేశ్వర- హలో **శ్రీశ్రీకృష్ణ**- ఒక్కక్షణం

విస్సన్నపేట:
వెంకటేశ్వర : ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)
శ్రీనివాస : 2కంట్రీస్

తిరువూరు

గ్యాస్ సమాచారం

ఏజెన్సీ పేరు	బుకింగ్‌తేదీ	డెలివరీ తేదీ	వెయిటింగ్
రఘు ఇండేన్ (తిరువూరు) గ్యాస్ ఏజెన్సీ, 08673 252208	02	03	453
వాసవీ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ (విస్సన్నపేట) ఫోన్ నెం.: 08673 272977	02	10	09

ప్రజా సంక్షేమమే ధ్యేయం

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు నల్లగట్ల సుధారాణి



తిరువూరు 1వ వార్డులో మాట్లాడుతున్న స్వామిదాసు

తిరువూరు, న్యూస్‌టుడే: వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు పాటుపడుతూ చిత్తశుద్ధితో పథకాలు అమలు చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు నల్లగట్ల సుధారాణి తెలిపారు. స్థానిక 1, 2వ వార్డుల్లో మంగళవారం జరిగిన ఐదో విడత జన్మభూమి- మాఊరు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తెదేపా ప్రభుత్వం మాత్రమే చేయగలుతుందని తెలిపారు. పథకాల ఫలాలను అందిపుచ్చుకుంటూ ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. పురపాలక సంఘ ఛైర్‌పర్సన్ ఎం.కృష్ణకుమారి, వైస్ ఛైర్మన్ ఎస్వీ నరసింహారావు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ తాళ్లూరి రామారావులు ప్రసంగించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మోదుగు రాజకుమారి, కో-ఆప్షన్ సభ్యుడు కరీం, కమిషనర్ జి.రఘుకుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సురేశ్‌కుమార్, సెక్టార్-1 ఎస్సై పి.లోవరాజు, తెదేపా పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మసాని ఉమామహేశ్, బండి నాగమురళి పాల్గొన్నారు.

పెద్దవరం, ఎర్రమాడు(తిరువూరు): చంద్రన్న బాటలో భాగంగా మండల పరిధిలోని 20 పంచాయతీల్లో రూ.8 కోట్లతో రహదారులు అభివృద్ధికి నోచుకున్నట్లు ఎంపీపీ గద్దె వెంకటేశ్వరరావు తెలిపారు. మండలంలోని పెద్దవరం, ఎర్రమాడుల్లో మంగళవారం జన్మభూమి- మా ఊరు గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు కిలారు విజయబిందు, సర్పంచులు తిరుపతమ్మ, శ్రీను, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీవో వెంకటరమణ, ఎంఈవో రామకృష్ణ, సెక్టార్-2 ఎస్సై ఎం.మోహనరావు, తెదేపా మండల అధ్యక్షుడు దొడ్డా లక్ష్మణరావు, కొత్తపల్లి ఆనందస్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

తాతకుంట్ల(విస్సన్నపేట), న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు నల్లగట్ల సుధారాణి అన్నారు. తాతకుంట్ల గ్రామంలో మంగళవారం జరిగిన జన్మభూమి మా ఊరు గ్రామసభలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అందిపుచ్చుకుని, ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారి వరప్రసాదరావు అధ్యక్షతన జరిగిన సభలో తహసీల్దారు డి.రాజ్యలక్ష్మి, ఎంపీడీవో జి.రాణి, గ్రామీణాభివృద్ధి అధికారి ఎన్.శంకర్రావు, ఏవో చాముండేశ్వరి, సీడీపీవో కె.ఇందిరాకుమారి, వైద్యాధికారి డా.విజయలక్ష్మి తదితరులు తమ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను వివరించారు. అనంతరం మహిళలకు రుణాలు, విద్యార్థులకు ఉపకార వేతనాల బాండ్లు, నూతనంగా మంజూరైన సామాజిక పింఛన్లు పంపిణీ చేసి, సంక్రాంతి చంద్రన్న కానుకల అందజేత ప్రారంభించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు నెక్కళపు శ్రీనివాసరావు, వీరమాచినేని అమరేంద్రప్రసాద్, ఎన్.టి.వెంకటేశ్వరరావు, కృష్ణప్రసాద్, కోలేటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఎంపీయూపీ ప్రధాన పాఠశాల విద్యార్థులకు ఎన్.టి.వెంకటేశ్వరరావు ఉచితంగా టైలు, బెల్టులు, గుర్తింపు కార్డులను అందజేశారు.



తాతకుంట్లలో మాట్లాడుతున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు సుధారాణి

వల్లంపట్ల(ఎ.కొండూరు), న్యూస్‌టుడే: అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీపీ వాసం మునియ్య అన్నారు. మండలంలోని వల్లంపట్లలో మంగళవారం జన్మభూమి- మాఊరు గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచి ఎస్ రాంబాబు, తెదేపా మండల అధ్యక్షుడు అలవాల రమేశ్‌రెడ్డి, తెదేపా జిలా ఉపాధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు దామెర కృష్ణయ్య, నాయకులు రాంబాబు, జి.రాంప్రసాదరెడ్డి, మండల ప్రత్యేకాధికారి కిషన్‌సింగ్, ఎంపీడీవో నాంచారరావు, వైద్యాధికారిణి డాక్టర్ అనూష, డిస్కం ఏఈ సతీష్‌కుమార్, ఇన్‌ఛార్జి ఏవో ఎ.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

జీళ్లకుంట(ఎ.కొండూరు): సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం జన్మభూమి-మాఊరు గ్రామసభలు నిర్వహిస్తోందని, ఈ అవకాశాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ ఎం.సురేష్‌కుమార్ అన్నారు. మండలంలోని జీళ్లకుంటలో మంగళవారం జన్మభూమి-మాఊరు గ్రామసభ నిర్వహించారు. ఎంపీపీ మునియ్య, తెదేపా మండల అధ్యక్షుడు రమేష్‌రెడ్డిలు కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిన్నారులకు భోగి పళ్లు పోసి, గర్భిణులకు సీమంతం నిర్వహించి, సారెను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచి ఎన్.రామకృష్ణ, మాజీ సర్పంచి డి.దుర్గారావు, తెదేపా గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు జి.కృష్ణ, డి.ప్రసాద్, నాయకులు గడ్డి కృష్ణారెడ్డి, జి.రాంప్రసాద్‌రెడ్డి, ఎన్.చంద్రశేఖర్, వి.డేవిడ్, అధికారులు ఈవోపీఆర్డీ ఝాన్సీరాణి, ఆర్ఐ అప్పారావు, వెలుగు ఏపీఎం రాంబాబు, హౌసింగ్ ఏఈ మూర్తి పాల్గొన్నారు.



జీళ్లకుంటలో గర్భిణులకు సీమంతం చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు

కనుమూరు,అనుముల్లంక(గంపలగూడెం): జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని గ్రామాల్లో సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రజలు చొరవ చూపాలని రాష్ట్ర కల్లు గీత కార్మికుల సంక్షేమ ఆర్థిక సంఘం అధ్యక్షుడు తాతా జయప్రకాశ్ నారాయణ కోరారు. మండలంలోని అనుముల్లంకలో మంగళవారం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు గ్రామసభలో ఆయన మాట్లాడారు. తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నల్లగట్ల స్వామిదాసు మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను మదింపు చేసి ఇంకా ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో గుర్తించడమే జన్మభూమి ఆశయమన్నారు. ఎంపీపీ కె.శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యుడు డి.వెంకటకృష్ణారావు, సర్పంచి బి.వీరబాబు, ఎంపీటీసీ సభ్యురాలు ఎం.రుక్మిణి, ఎన్నెస్పీ పీసీ అధ్యక్షుడు వై.పుల్లయ్యచౌదరి, డీసీఎంఎస్ డైరెక్టర్ సీహెచ్.రాజేశ్వరరావు, తహసీల్దారు షాకీరున్నీసాబేగం, ఎంపీడీవో కె.ప్రభాకరరావు, మాజీ సర్పంచి గౌరసాని రంగారెడ్డి పాల్గొన్నారు. కనుమూరు సభలో పైన పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు మండల ప్రత్యేకాధికారి కె.శ్రీనివాసరావు గ్రామ సర్పంచి వై.వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు జి.శ్యామ్‌ప్రసాద్, తెదేపా మండల అధ్యక్షుడు వీరారెడ్డి, నీటి సంఘం అధ్యక్షులు జె.చెంచురెడ్డి, గ్రామ పార్టీ నాయకులు అప్పిరెడ్డి, సుధాకరరెడ్డి, సిద్దారెడ్డి, ఏఈలు కె.రాజారావు, జె.కృష్ణ, జి.సురేష్, ఏపీవో వెంకటేశ్వరరావు, ఏపీఎం రాజారావు పాల్గొన్నారు. రేషన్‌కార్డులు, బీమా పత్రాలు, ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. పశు వైద్యాధికారులు జె.మంజీలాల్, సౌమ్య ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటుచేసి పశువులను పరీక్షించారు. పీహెచ్‌సీ వైద్యులు ఎస్‌కే.ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం, ఐసీడీఎస్ పర్యవేక్షణాధికారి గౌసియా బేగం, కార్యకర్తల ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతం వేడుకలు, మహిళలకుముగ్గులు పోటీలు నిర్వహించారు.



పెద్దవరంలో గ్రామసభ నిర్వహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు



అనుముల్లంక సభలో మాట్లాడుతున్న జయప్రకాశ్ నారాయణ

సభలకు సమగ్ర వివరాలతో హాజరుకావాలి

తిరువూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జన్మభూమి- మా ఊరు గ్రామసభలకు అధికారులు ఆయా అభివృద్ధి పనులకు సంబంధించిన శాఖల వారీగా సమగ్ర వివరాలతో హాజరుకావాలని కల్లుగీత కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్, జన్మభూమి- మా ఊరు గ్రామసభల నియోజకవర్గ ఇన్‌ఛార్జి తాతా జయప్రకాశ్‌నారాయణ సూచించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల వారీగా జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలు, గత జన్మభూమి కార్యక్రమాల్లో వచ్చిన ఫిర్యాదులు వాటి పరిష్కారాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. మొక్కుబడితంతుగా చేపట్టి చేతులు దులుపుకొంటే సరిపోదని, ప్రజల మధ్యన సమగ్ర చర్చ జరగాలని, అందుకు అధికారులు సహకరించాలని కోరారు. ఆర్థికంగా స్థిరపడిన వారు జన్మభూమి రుణం తీర్చుకునేందుకు తమ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రావాలని సూచించారు. ఇలాంటి వారిని గ్రామాల వారీగా గుర్తించి వారిని గ్రామసభలకు ఆహ్వానించాలన్నారు. పలువురు నాయకులు ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రాంతీయ వైద్యశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ కందిమళ్ల శేషగిరిరావు, నాయకులు కంభం రాజేంద్రప్రసాద్, పానుగంటి ఉషారాణి, పామర్తి కొండలరావు పాల్గొన్నారు.

స్పందించిన చిట్టిచేతులు



వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న బాలికలు

తిరువూరు, న్యూస్‌టుడే: నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఆర్భాటలకు ఖర్చు చేసే డబ్బుతో నిస్సహాయులను ఆదుకోవాలని ఉపాధ్యాయులు చేసిన సూచన మేరకు చిట్టిచేతులు స్పందించాయి. స్థానిక శ్రీచైతన్య పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు నూతన సంవత్సరం వేడుకల సంబరాలు జరుపుకోకుండా ఆ డబ్బులను కొనుగోలు చేసిన దుప్పట్లను అమ్మా ఆశ్రమానికి చెందిన వృద్ధులు, వికలాంగులకు మంగళవారం పంపిణీ చేశారు. అనంతరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, వారికి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో ఆర్ఐ గురుప్రసాద్, ప్రిన్సిపల్ డి.రాజశేఖర్ పాల్గొన్నారు.

నియోజకవర్గంలో నేడు

తిరువూరు, న్యూస్‌టుడే: తిరువూరు 3, 4వ వార్డులు, మండలంలోని వామకుంట్ల, వావిలాలలో బుధవారం జన్మభూమి మా ఊరు గ్రామసభలు జరుగుతాయి.

కొండపర్వ, చంద్రుపట్ల (విస్సన్నపేట): కొండపర్వ పంచాయతీ కార్యాలయం వద్ద ఉదయం 9గంటల నుంచి, చంద్రుపట్ల ఆర్సీఎం చర్చి వద్ద మధ్యాహ్నం 2 గంటల నుంచి జన్మభూమి మాఊరు గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జి.రాణి తెలిపారు.

మారేపల్లి(ఎ.కొండూరు): జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని మారేపల్లి, పోలిశెట్టిపాడుల్లో గ్రామసభలు జరుగుతాయని ఎంపీడీవో ఏఎన్‌వీ నాంచారరావు తెలిపారు.

గంపలగూడెం: మండలంలోని వినగడప, కొత్తపల్లి, లింగాల గ్రామాల్లో బుధవారం జన్మభూమి-మా ఊరు గ్రామసభలు నిర్వహిస్తారు.

అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం

పోలిశెట్టిపాడు(ఎ.కొండూరు),న్యూస్‌టుడే: అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధమైన సంఘటన మంగళవారం మండలంలోని పోలిశెట్టిపాడులో చోటుచేసుకుంది. రెవెన్యూ సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పులిచర్ల పుల్లయ్య పూరింట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో తాటాకిల్లు పూర్తిగా కాలిబూడిదైంది. ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామగ్రి, నగదు అగ్నికి ఆహుతయ్యాయన్నారు. పుల్లయ్య ఇంటి పక్కనే ఉన్న బి.వీరమ్మ బడ్డీ కొట్టు సైతం కాలిపోయింది. సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది వివరాలు సేకరించి, ఆస్తి నష్టాన్ని అంచనా వేసి నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని తెలిపారు.



అగ్నికి ఆహుతవుతున్న పూరిల్లు

తిరువూరు

చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ

సొబ్బాల(గంపలగూడెం), న్యూస్‌టుడే: మండలంలోని సొబ్బాలలో మంగళవారం రేషన్ కార్డుదారులకు చంద్రన్న సంక్రాంతి కానుకలను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన 320 మందికి అందజేయనున్నట్లు సర్పంచి పంగులూరి రాంబాబు తెలిపారు. రేషన్ దుకాణం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తెదేపా నాయకులు కె.శ్రీనివాసరావు, సీహెచ్.నరేష్, డీలరు నరసింహారావు పాల్గొన్నారు.

యంత్ర వినియోగం..

పెట్టుబడికి ఉపశమనం



రైతులకు రాయితీపై అందించే యంత్రాలు

గంపలగూడెం, న్యూస్‌టుడే: మండలంలోని రైతులు యాంత్రీక వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారు. యంత్రాల వినియోగంతో సమయం ఆదా అవడంతో పాటు, పెట్టుబడి వ్యయం తగ్గుతుండటంతో ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తూ రాయితీపై పరికరాలు అందిస్తోంది. సర్కారు చేయూతను అందిపుచ్చుకుంటున్న పలువురు రైతులు తమ అవసరాల మేరకు యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్న యంత్రాలు మెట్ట, మాగాణి భూముల్లో పంటల సాగులో వినియోగించేందుకు ఉపయుక్తంగా ఉన్నాయి. ప్రధానంగా పంటల్లో తెగుళ్లు, పురుగుల నియంత్రణకు మందులు పిచికారి చేసేందుకు స్ప్రేయర్లు, విత్తనాలు నాటేందుకు ఎదగొర్రు, అంతరకృషి పరికరాలు, మాగాణిలో దమ్ము చేయడం నుంచి నాట్లు, నూర్పిడి వరకు పరికరాలు రాయితీపై అందిస్తున్నారు. ప్రభుత్వం యంత్రాలపై ఇస్తున్న రాయితీ కనీసంగా రూ.1250 నుంచి గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు ఉంది. అంతేకాదు ఈ ఏడాది ప్రారంభించిన రైతురథం పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1.50 లక్షల వరకు రాయితీ వస్తోంది. మండలంలో ఇప్పటి వరకు 21 మందికి రైతురథం పథకంలో ట్రాక్టర్లు మంజూరయ్యాయని ఏవో హరీష్‌కుమార్ తెలిపారు.

రైతులకు అమలు చేసిన పథకాలు ఇవే

✻ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌డీపీ): యాంత్రీక వ్యవసాయం కోసం తైవాన్ స్ప్రేయర్లు, రోటావేటర్లు, టార్పాలిన్లు, పవర్ టిల్లర్లు అందిస్తారు.

✻ **ఎస్ఎంఏఎం:** రోటావేటర్లు, పవర్ టిల్లర్లు, ఎదగొర్రు అందిస్తారు.

✻ **జాతీయ ఆహార భద్రత పథకం (ఎన్ఎఫ్ఎస్ఎం):** చమురు యంత్రాలు అందిస్తారు.

✻ **రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్‌కేవీవై):** అధిక ధర ఉండే వరికోత యంత్రాలు అందిస్తారు.

✻ ఈ పథకాల్లో ఇచ్చే యంత్రాలను ఎస్సీ, ఎస్టీ రైతులకు 70శాతం, సన్న, చిన్నకారు, మహిళా రైతులకు 50 శాతం రాయితీ, 5ఎకరాలు పైబడిన పెద్ద రైతులకు 40 శాతం రాయితీపై అందిస్తారు.

✻ **రైతురథం పథకం:** రైతుకుల ట్రాక్టర్ కొనుగోలుకు రూ.1.50 లక్షల వరకు రాయితీ ఇస్తారు.

✻ గంపలగూడెం మండలంలో ఈ ఏడాది 200 మంది రైతులకు యంత్రాలపై రూ.50 లక్షలకు పైగా విలువైన రాయితీ అందించారు.



గంపలగూడెం మండల రైతులకు రైతురథం పథకంలో అందించిన ట్రాక్టర్లు

మహిళల ఆర్థికాభివృద్ధికి చొరవ అవసరం



సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రాజెక్టు అధికారి నరసింహారావు

విస్సన్నపేట, న్యూస్‌టుడే: మహిళల ఆర్థికాభివృద్ధికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న గ్రామైక్య సంఘాల ప్రతినిధులు చొరవ తీసుకోవాలని వెలుగు ప్రాజెక్టు అధికారి డా.కె.నరసింహారావు సూచించారు. స్థానిక స్త్రీశక్తి భవన్‌లో మంగళవారం జరిగిన వెలుగు గ్రామైక్య సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెలుగు ద్వారా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలుచేసి, మహిళల ఆర్థిక స్వావలంబన, పేద కుటుంబాల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. సర్కారు లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా గ్రామైక్య సంఘాలు చొరవ తీసుకుని, పథకాలు అమలు చేయాలని సూచించారు. సమావేశంలో సహాయ ప్రాజెక్టు అధికారి దశరథరామయ్య, ప్రాంతీయ కోఆర్డినేటర్ ఎన్.త్రిపురసుందర్రావు పాల్గొన్నారు.

విద్యార్థినుల ప్రతిభ

తిరువూరు, న్యూస్‌టుడే: అవనిగడ్డలో జరిగిన జిల్లాస్థాయి 81వ గ్రిగ్ మెమోరియల్ సెంట్రల్ జోన్ కబడ్డీ పోటీల్లో తిరువూరుకు చెందిన విద్యార్థినుల జట్టు ప్రతిభను చాటింది. అండర్-14 బాలికల విభాగంలో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. విద్యార్థినులను ప్రధానోపాధ్యాయులు పి.పుష్పలత, రామజోగేశ్వరశర్మ, ఎం.అరుణ, పీడీ జొన్నాడ రంగారావులు అభినందించారు.

ఎ.కొండూరు, న్యూస్‌టుడే: అవనిగడ్డలో జరిగిన 81వ గ్రిగ్‌మెమోరియల్ సెంట్రల్‌జోన్ ఆటల పోటీల్లో కేజీబీవీ విద్యార్థిని బి.భవాని ప్రతిభ చూపినట్లు ఎస్‌వో వెంకటలక్ష్మి సోమవారం తెలిపారు. షాట్‌పుట్, డిస్కస్‌త్రో విభాగాల్లో ప్రథమస్థానం కైవసం చేసుకుందన్నారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎస్‌వో, పీఈటీ కె.అపర్ణతో పాటు ఉపాధ్యాయులు భవానీని అభినందించారు.

సావిత్రీబాయి పూలేకి నివాళి

పెదకొమిర(గంపలగూడెం), న్యూస్‌టుడే: మండలంలోని పెదకొమిర కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయంలో మంగళవారం తొలి మహిళా ఉపాధ్యాయని సావిత్రీబాయి పూలే జయంతి నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని వక్తలు కోరారు. కేజీబీవీ ప్రత్యేకాధికారిణి ఎం.శ్యామలను సత్కరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, పూలే అంబేడ్కర్ స్టడీ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఇది నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు పరుశవేణమ్మ, రాధ, జ్యోతి, సుజాత, కామాల శేషగిరిరావు, బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఇ.నరసింహారావు, పి.బాబు తదితరులు పాల్గొన్నారు.

'12 గంటల ఉచిత విద్యుత్తు అందించాలి'

తిరువూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర విభజన అనంతరం మిగులు విద్యుత్తు సాధించిన ప్రభుత్వం ప్రస్తుతం నెలకొన్న సాగునీటి ఎద్దడి నేపథ్యంలో వ్యవసాయ రంగానికి 12 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేయాలని యాదవ సంఘం నియోజకవర్గ గౌరవాధ్యక్షుడు అనంత గోపాలరావు విజ్ఞప్తి చేశారు. సాగర్ ఆయకట్టులోని రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో రాయితీపై విత్తనాలను సరఫరా చేయాలని కోరారు.

ఒప్పంద విద్యుత్తు కార్మికుల ఆందోళన



విస్సన్నపేటలో ఆందోళన చేస్తున్న ఒప్పంద కార్మికులు

విస్సన్నపేట, న్యూస్‌టుడే: విస్సన్నపేట సబ్‌డివిజన్ పరిధిలోని ఒప్పంద విద్యుత్తు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విస్సన్నపేట విద్యుత్తు సబ్‌డివిజన్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు. సంఘం నూజివీడు డివిజన్ అధ్యక్షుడు ఎం.సుధాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ మండలాధ్యక్షుడు వి.నాగరాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ.20లక్షల నష్టపరిహారం చెల్లించి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగ సదుపాయం కల్పించాలన్నారు. ఈ సందర్భంగా రెగ్యులర్ ఉద్యోగుల సంఘం విస్సన్నపేట నాయకులు కె.చంద్రశేఖర్, కె.దుర్గారావులు ఒప్పంద కార్మికులు చేస్తున్న ఆందోళనకు తమ మద్దతు తెలిపారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని విస్సన్నపేట ఏడీఈ శ్రీనివాసులుకు అందజేశారు. కార్యక్రమంలో సంఘం నూజివీడు డివిజన్ ఉపాధ్యక్షులు మనోజ్‌కుమార్, నాయకులు వి.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు, రమేష్, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

మెరుగుపడిన ఉపాధి అవకాశాలు

తిరువూరు, న్యూస్‌టుడే: క్రీడల్లో రాణించిన వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు గతంతో పోల్చితే మెరుగుపడ్డాయని, ప్రభుత్వం సైతం క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడలకు పెద్దపీట వేస్తోందని ఎంపీపీ గద్దె వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల క్రీడా మైదానంలో మండల స్థాయి గ్రిగ్ మెమోరియల్ ఆటల పోటీలను మంగళవారం ఆయన జడ్పీటీసీ సభ్యురాలు కిలారు విజయబిందుతో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించేలా వ్యాయామోపాధ్యాయులు తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయని పుష్పలత, పీడీలు జొన్నాడ రంగారావు, క్రిష్టాఫర్, పీఈటీలు వేణుగోపాల్, అనిత, నాయక్, తెదేపా మండల అధ్యక్షుడు దొడ్డా లక్ష్మణరావులు హాజరయ్యారు.

నూతన సంవత్సర వేడుకలు

కాకర్ల(తిరువూరు), న్యూస్‌టుడే: మండలంలోని కాకర్ల శివారు రామన్నపాలెం అమ్మా ప్రేమాశ్రమంలో మంగళవారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఆర్ఆర్ స్పోర్ట్సు అధినేత్రి, ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత రాధారాణి కేక్ కోసి విద్యార్థులకు తినిపించారు. అనంతరం ఉద్యోగులు, కార్మికులు, శిక్షణ పొందుతున్న యువతులు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సెయింట్ ఆన్స్ పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపల్ కుసుమ కేక్ కోసి, విద్యార్థులకు పంచిపెట్టారు. అనంతరం పిల్లల ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నూతన సంవత్సరం వేడుకల గుర్తుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

నలుగురు వాసవీ సభ్యులకు జిల్లా పదవులు



ప్రమాణం చేస్తున్న క్లబ్ జిల్లా సభ్యులు

పుట్రేల(విస్సన్నపేట), న్యూస్‌టుడే: పుట్రేల వాసవీ క్లబ్‌కు చెందిన నలుగురు సభ్యులకు జిల్లాస్థాయి పదవులు లభించాయి. క్లబ్ సభ్యులైన చేడే నాగేశ్వరరావు జిల్లా గవర్నర్‌గా, వైవీఎన్.కృష్ణారావు జోన్ ఛైర్మన్‌గా, డోకుపర్తి మల్లికార్జునరావు జిల్లా కోఆర్డినేటర్‌గా, వనమా వెంకటేశ్వరరావు రీజియన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. క్లబ్ జిల్లా గవర్నర్ అనంతుల ప్రభాకర్ వీరికి నియామకపత్రాలను అందజేసి, ప్రమాణం చేయించారు.

పరిశుభ్రంగా ఉంచుతాం..

అక్కపాలెం, మునుకుళ్ల(తిరువూరు), న్యూస్‌టుడే: ఆత్మగౌరవ దీక్షల్లో భాగంగా పట్టణ, మండల పరిధిలోని మునుకుళ్ల, అక్కపాలెం, లక్ష్మీపురం, మల్లేల ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం విద్యార్థులతో ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత సాధనకు తమ వంతు పాటుపడతామని ప్రతినబూనారు. అనంతరం మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రధాన వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి మరుగుదొడ్లు నిర్మించుకోని వారి వివరాలను సేకరించారు.

కనుల పండువగా శ్రీనివాసుని ఊంజలసేవ

తిరువూరు, న్యూస్‌టుడే: స్థానిక శ్రీవేంకటాచలస్వామి ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం ఉదయం దంపతులతో పుష్పార్చన భక్తిశ్రద్ధలతో చేశారు. సాయంత్రం ఊంజలసేవను కనుల పండువగా నిర్వహించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విశేష పూజల్లో భాగంగా స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు డీవీకే కృష్ణమాచార్యులు పర్యవేక్షణలో అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం మహిళలు సహస్ర దీపాలంకరణ చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈవో జోగి రాంబాబు, ఆలయ కమిటీ ఛైర్మన్ చిత్తలూరి సత్యనారాయణ, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

వైభవంగా వేణుగోపాలుని మాసకల్యాణం

నెమలి(గంపలగూడెం), న్యూస్‌టుడే: మండలంలోని నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారి మాస కల్యాణం వైభవంగా నిర్వహించారు. అర్చకులు టి.గోపాలాచార్యులు ఆధ్వర్యంలో రుక్మిణి, సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాలను యాగశాలకు తీసుకువచ్చి శాస్త్రోక్తంగా కల్యాణం చేశారు. పలు గ్రామాలకు చెందిన దంపతులు స్వామికి కన్యాదానం చేశారు. తదుపరి ఉత్సవ విగ్రహాలను మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేయించారు.

గంపలగూడెం, న్యూస్‌టుడే: ధనుర్మాసోత్సవం సందర్భంగా గంపలగూడెం సీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం శ్రీకృష్ణునికి అలంకరణ (నప్పిన్నరాట్) వేడుక నిర్వహించారు. అర్చకులు డి.శ్రీధరాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవంలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఫలాలు, పుష్పాలతో అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని గోదాదేవి అమ్మవారికి పూజలు, తిరుప్పావై ప్రవచనాలు చేశారు.